GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0644
4	Work Number	R 2256
5	Page No (From... To)	1 to 392
6	Name of the Work	BHAGAVATHAMU
7	Subject	ITHIHASAMU

త్రయంబునెం డడక్కెయ్యె దెవమ్ము స్మరావ రోత్తి వారియను ఉపేక్షింపక। గండదుకము దెచ్చి విడిచెనను। మండలపూరితి స్వేలకే వుత్తన్న మున సర్వసాక్షివయి అత్రిరయును మువవరూంహిపూర(త్రి)ంబునన మహెంద్ర చేకొల నిదమ్ప్రయోగ దక్కే నంతరంబున నిండ
పట్టు వేకవేరాజుడ్డు దెవమ్మ నవృడల నాగాం చపట్టి కరుణాన గుణంబున్నలకే నాయపట్టు గావునే। గండరవంబునేనుస్త్రె చెకుత మందుకృనంబె ఇట్లనదియయునస్సరోవర జులంబున తక్కలిబ్రెతనకు సంప్పురింపని దికాలంకృం బనిపవిత్రె స్స
పృథదప్పుదమీరెండులవుం చ్చివాండగుటం డ్రెశికచ్ఛరంబు నుదంచ్చి ఆడాల స్వపదంబైన (ప్రా)దంబున నందిడి రాయినదియును జాలాన్ని యుంబున తత్రికంబైన రుగనింవమ్ము శేదని చెప్పి కొనననపులుబ్బొం ధాప్పెడు నదవది
తప్పనివాంత్రనకతంబున నన్నమ్మవశిమానంబునను వవన్గా 6 వంబున నవిడిచె నదియునుమకరావేశంబున నంబుడిరాంబున తక్కిట్లనితెలు। నిందద్వపెనునెలునెళ్లమును సరుకొనివచ్చి కసివమసంక్తి(మి)గ్గడిని ంత్ర గాలంబున దపి
కేదపటంబిగవిడువకవెడవింపుమున్నేయుమిమ్మాకనశెడత ంబున నకులపృదమిశేం డిట్లని తెల్పుసిల్పిడి కవినంబున శత మొగానవహ(త్ర)ంబున్పవిక్రశంచ్చె రుకేవ్రవినము చూడ। మియు వంటిపెశ్శుషము లనైననడలనెరు నవము మిగాజా
తులలకెయ్యెవేనుసగలదెత్రేమమయుకెన్నేయోగ్యవేల(మ)వ్వింజ్జేదు నెరుగానా పనులగావవేండెయుం చనికృంలైన వారి విని నెన్నరిగితి యనివ్వయ నారాయణాం చిద్ధో న।బు ననసంస్థితి సంవత్సరం చతురచిత్ర। దేనులనుకృత్తుల

౨౪౮ చెరవనేల వలచ్చి వలగంటు। వినువయ చెప్పెద కలప్రాంత్ర వేశ ధాన్యల (శ్రీ) విప్ర దేశంబున్ రాజు సత్య వ్రతుండను నేకు ద్రావు చువారిగూ చి। నిష్ట తాతవ (తప ముగా వింప్పై నెకవేంటుం తపము నంచర్ద యువ యువరియు నైన్నె సాంద వేష్మ ధి
నైకాం తప్తండస్త కేల్ల వలా వికయునల నేయుం పోంత్రవారి/స వమపర్ గాంబున్ గాంజు లషపర్ గాంబున్ నేయుచు నస్స వయంబున్ న నాంకాంజు దానే యుపు నైనప్పై మాంను పెల్లు దగివివ చ్చినను వికిప డిమకుల తరంగ్గి నే జులంబులం చు వకల లసా
బకంబున్ విడి చిన। విడివడి నీయి లోనుండి బడి ఖచేరవానేపం ఝ్యామాంత వేశ్వరునకెట్లని దెంయు మత్ర కోకిలయ పాంయు వచ్చినె జాంతి ఫ్యాతు యపాం ఖూంతి రఘుష ంబున్ వేం। వేంట గాండడికె మాంను పిల్లల నేరప ఋష్రవారిర్ప
ని। చూప్పిట నుండ ఉక నేరు తాశివి చూచ్చి వచ్చినన నల్లిని। ష్టే ప్రతేయ గనాడి దెంక వప యంత్ర వేకేశ యాంనిశేలు గుచల యు తారు నింత్ర జాంలరికాం కు యువే రు గలచి గాంక వెళ్ళి పుష్ఠ। మిడికి పోవనే కె మొదవట్లు కాని
దెం దక తప్పు డెండ్ల బాహ్ము నవ షు చరి తయుక యుష్ఠ్రింపు నేం డ్రెరు ఘ్రుముల్యు। శేత్రింత్రురు ఘాంతల కై నచెడ కుం డనను నే। ర త్రింపు దేనవ తన్యు। ప్రత్తేగులగా చు శంట్టె న్యాంగ్నము గల దేయు వయి అశ్విన విశికరుణా (త్ర) చిత్తు యంయుగ నల్లి
ఘుండరత్య మెల్లనె మాంన డి దశ్వ కుంబుల్లు ఫు వ శైట్లెయు నెనె లవ నతులంగ్గాని పాం దెంయనడి యుసునె కే శాం త్రంబున్న నే కు గుం డ్రనె నెం డ్రిత నతుంద్రని పుష్ప చాంలకాం జె సున్న న్నెట్లని దెంయుకయు అంద్రని దిక్కాంనే వె

తంబున్నదనా వధిరు గుడం పడవేలం తఁడు నాకవే [illegible] బిడు [illegible] గణాళంబుచేల బండ్లసంబుల [illegible] యుండఁ [illegible] నేకోండ్రవేసు లత్తలం నన్నల జోడిదొండ్లకలడు [illegible] మున్నేకపట నివ్వాళుంద మ్మ చూచిరేయి వెంగలసంత్ర తేవ మెలుం
గ్గెదనదిగాక కాంబున్న గజులవరశరూపలంబు ప్రేకాలు [illegible] వ్వరియున్నా (బ్రి) యమోజనంబుచే గలదు నామవాండ్ర పక (బ్రూ) వెన్నంబుచ్చని తెలియు మనిన్నన్నసను (గ్ర) వించ్చితినన్ని సత్వ(వ్ర) తుండన్న చూడ వర్ణాతి [illegible] తుంట బ్బ్వి నయన్నవశరం
[illegible] నాబున్న రూపమ్మైన మూర్త వృనదుంగులు దమ్మల్ల క్రొను చూచాంచేత పసిరొమ్కేదర్శనయ్యమూర్తి దలగడగాంబుండ్ర్ తాచియుండ్రెనాలు కాలు మ నవలు వల్లు అంతు బ్రాంత్రంబున్న దాశినాలు నేళుల్లి ప్లసిమ
షేష్వులపండ్రెలు తుళ్ళిం ఛ్చిమవెల (గ్ర) వృష్టిడిడి గాని గలురియునే వెల్లివిలిక్కి బిలరాసులు చెల్లె వికట్టలుకుతు దాంలియజ్జేవ్వలము చ్చిన్నెట్ల తడ నంత్ర రలబ్బునాల్లు గిల్లు ముసన్నవాలెయునకేల్లాపంత్రమునసకెం (ద్రు) (బ్రూం) వన్నివలగ
శ్రైమిత్రి కత(ప్ర)శయమ్మైన నింక్తైశ్రైమమ్ము త్తాలునసకేన్నిలు లకే నా కాంచెమూతాం శిడగవలుల కొలదులవెదశేల్ల అంత్రనవ్మవశరాం (త్రి) యుంతన్నలవలుకైరెరెల్లవృణుడు నిచ్చి (ప్రా) ంగచయమముంనిమినిరంచ్చి పెంచపృంద్రివేలకై రియుంత్నల్గ
చుసాళ్ళవించచ్చచునజ్ఞుండ్రె నస్త్రెగాంకిల్లు వెల్లునెల రళకేకృర్ళు మహాక్షత్రెల్ల లగద్రెయున్నుంత్రూక్ష (బ్రా) ం చర్చచలకెగలరలవెత్తంద్రాగాగెకేగల బ్లనుచు నిమ్మెలుంపించ్చిచుని ప్తూంవరాలుగిలు అలశేసాలిశి నిమురళనుంద్రినపశవేమ ప్రి ౬౭

కలవూంకుల వితర్కనైవ నైదుల్లెలాం వతాంశం బున్ని నిఖిల న్యూరాశి [illegible] వెలపలంపు [illegible] బుగ్నప్పురుషులునేలు తాంతులవలునేదాంసుల [illegible] తులవలువూంపాం [illegible] వకీపుగవి నితి [illegible] తులకవగులనీకులనైప్పు

[illegible] నతిచేశినవాంశకేల నాం [illegible] వలు గయుగంవీయకేయు(శ్రీ)నిలలనాం తులచవేశ్మికేగకీపరతం(త్రి)బుద్ధి(గ్రీ)డిం చెప్పిసులఖ్యాంబులోబుడప్పతాంవం సాంకృతి। నేలాంవలప్పన్వాం [illegible] తిపెరినింప్పువాం [illegible] నిపలుకులనప్ప(వ్రు)తులనకులనయబ్బి

[illegible] వకేనపథం(ప్ర)[illegible]యుసవుు(త్రి)ం బుప్పనయోకోరాంప్తుడి క (ప్రి)యుంత్రివిహాంరింప్పనిస్పే యుంచ్చివూనరూంపథరుంత్రినవారి [illegible] నియుయ్యనియ్యుయులమీం దకీరాం(త్రి)కేడవ దినములనప [illegible] గమ్మునకాకరుగయునింఉటు।

షూంఘనవసవిగాం శిష్మవనవ్మలకేవిలయూం [illegible] నవులనం గన్ననాంయోనపెట్టె। నాంవచేశగవచ్చి నాపరప్పునసునెప్పదాం నిప్పెనాం షత్థితతులు వేడు। రాం [illegible] నుయునిడిపరెయూంరాం శిలాణివివాంరింప్ప గలవ్పసప్పన్మునయు

[illegible] శిలంగ। (ప్రి)యూంబాగాం నరాంకేవులం చెప్పిపెం జడ్డిం కేలుటె। మినలతుమూండుప్పవలు నలలవేలనివెయుగలు। [illegible] లకులచులంతప్పిండి లభి [illegible] యుమూనెప్పినాంవడేలు చుం [illegible] శరవశిన్నియువలువు [illegible] యునన్నవవులు [illegible] కరప్పకులతో

[illegible] నుంక్తి నిరు నెలబత్తుల వెనకేవులు [illegible] కనపెంనెన్నారు బగులనాంకరప్పడి డియులు కూబూలు వవచ్చినవీల(గి)వ [illegible] యులలనైలడియులుచ్చుసంచులింప్పైదా। నైనప్పెనలబూంతులు చేరువంబాండ్లచూపెడి డాంనంజోశి సడిగాం [illegible]

వల్లు బింనె (శ్రే)షెమె శ్రీనిమనిగవరాంత్రవేషియొగుచుయువయు అంత్రకవయు సత్య(ఫ) తుండగ్గి వపొరి వంబుయువ పొవలయుం బుబవయుం చేప్పనవ ఒలంబుట్టనష్టే త్రైజనెపరాం ధేనులంధ... వాంరిం శ్రలం చేప్పా... ంటుంటం

నాఅంయుగా (ప్రే)రితత్వెబొయుక్తొనావవచ్చినగనుం గాన్నెనెయువయు చనిన తృ(త్ర) వేంబినేత యుతు డొ జుం నేస్పనివ...నిం గని । త్ర నవయు నిపెకేల్లయు నా వెళ్ళనిడివా రి దాపనం బుతా దానిప్రైవయు నేసం ష్టుంబు యు ... ను ... క్రి వెర ।

తోవయున్నియుప్రైదేయు చోగనియెంగ్స్యుంద్రటుభక్తిలాక్క పత్యభ్రదయుంకె న్నానయు నిమానయుక్తె యువయు కనిజులచరేం (ద్రు)కొమ్మునె నైక్రె పెసుబా వయు (త్రా)టునన్న ... యుత్ర సంత్ర సించి డెం ద్రిం బుద్ధిని

కలిత్స్రకొత్తతవుసుయుదాను సునారాం చెపె క్రమిందం । కంనా ంగు పె ల్ప్రతేనినిప్లినిప్రతియుం చ్చె యువయుత వయుగొబుట్రనవిద్ర్యగహ్ముకొక్షం డుకెడనప్ప్రలసంసారవి । (భ్య)ము ప్రైకొం ద్రరంగ య

చల్లిరికంగు చేసిభార్యోష్టులుం ప్రైవరెయా । గవుననంద్రేషకవేం శ్రేంగాప్తి ఘనప్రైక్రైవప్పేసం (ప్రో)ప్స్ప్రైప్రై (ప్రి)వుదం బం రట్టిరుక యుత్రనైవృతకుగాకిబావింటు వుం విమ్మా చప్రాయు అయుకనప్పయుగప్పవాం డుమరికొంక నివాంని

(శ్రా)విచరాంపగా । జం నెస్నితెరంగప్పుమూండ్లనతెస ప్మతి తోగుగు కాడు సూరప్పదే । కం నన్నయుగాంగమూతలమ్ముగాం చుచునలం ద్దిరవేంశ మూకలనే దన్ననెలయుమూంతినిప్రైగురుడ ప్రైయుయుసగ్గతి జూండ

మయిఖమేలు నం హ్రివెడలు మొదలి శక్తులు ల్యానపవహరించ్చెనౌకవా యట్లి శ్రీతనుత్రైత్వ్యా క్షయుడు దాంగ్ల దాడురబలు లవశవేట్యకయుచదువ్వయుఫనచేక డికను దువ్వచుకె నుబయుయ నమ్రిశంకించివడి క్రి। వదులు వృలమయుయు క్రస్తు
గుం శక్తి। వేదువృలతస్త్ర శుడు హాచ్చెజు లన్ని థి వేదుప్పనేయుమయుంయు ష్ణవేదం బ్బులు దాంగ్గి విరక్త సుం దట్టి మయునిన్నయంమయునిన్న నవారింజుంప్పమయుశియుమయ్యానుదంగె వి త్రనం బ్బలు మెయు త్రంబ్బయుపెం శ్నుట నాని చెడ క్రలండుడునుంచ్చె
మయుస్సె యయునెల్లనానశ్యంబ్బులుకల గాంవవియుగుననప్పు కుష్ణోత్త్ర మయుండ్లెపెనుకేయు చూరులయుంశుల్లకయుకులకుగురుయు మయుకమాంసయు। చిరుదాంకేయుబ నిండి మొదయు నిరిగలపాడయుకి। నెరి వెయుగమయు నైలక్రె
దుష్నునవ। మురుజూంప్పయుగ విగివి ష్ణుడు మానంబయెప్పనేయుమగ యుష్నుస్త్రమొదనాం యయుతంబుగుపాంత్రనంప్పైవిశ్వం షుకుండుడు లధిచాచ్చియుస్నియువాక్ర మాంటుజులజంత్రు యయాంథంబు తానెగుాండులనైలకమా
ఛుదరుయుతయునురికివచ్చు।నైలక్రమవాం టుమింట్ల్రనైనైలదరియుయుల్లంఘించ్చెనౌకమాంటు ఖాపవట నైలదిగింమయుండ్లనైలకమాంయువారాంశినైలడయుమయుంప్పమిమాంప్పనైలకమాంటు బ్రుంవశ్యం శ్రిమొకయుడలచ్చినైలకమాంటు
రుష్ణషక్తోయు నైంఉనియూంవశిథ్యచ్చినైలకమాయు [illegible] టనైన [illegible] నై వ్రైచ్చుగరుయు సాంరించ్చు [illegible] గడయుగిరువ్వపాడయుమెరయుం చ్చుగంన్నయుపాయుప్పమాంచుగ్గినైలడయుకట్టు శిపించ్చుధ [illegible]

తనం బున్నగల శత్రుంబుప్ప విభి కేళ్ళదాంభ్యుకొండ ధీభిత్రునఁ తల్లివృన్న వాళకల్పింబున్న నవివస్వత్ఘలంద్యుఁనంబుళగినసుతుం శక్తునిక్కి త్రీంద్రు దేవుం డ్యుఁనబాస్త్రిం ఛ్నివారి తల్పావశంబున్నోనే ఢవవున నవరాంచ్చి । శ్రీత్రు నిచ్ఛిధరంబున్ననంభ్ర నలశ్రే

యు నింబఁడ్యుఁశంత్రు కలసంచ్చెరిరిచ్చి జల చేరారాతుండద్యుఁగు నారారాంవత । గుండ్యుఁ తనిఖశాంత్రు సవల రాలంబున్న నంద్యుఁలు వలయు లైరికంబ్బోనిధి రాశివేధ వయు యత్రం యున్నికి త్రిశ్చు నింజూష్ఠా చివి । గశలలాంరింఛ్ని లాచ్చి

స్త్రాంచిబుయు వేంకంద్రోంతసాంరింఛ్ని పేల । క్క్రైరులవశ్రీగో రయుశ్రీరి మిబురంజ్ఞ సాంవృతిని విష్ణు ద । క్రైరయుంద్దాంతివధింజ్ఞ వేయు క్ట్రిరచివ త్రావృ్త్తి హాంయల శ్రీవృ త్తశేయ వయుఅంత్రునతీపత్రు శయాంశసాం

నంబున్ననలకి యురాలవృశ్యల వేంగుంట కైరు రలహూంచుచు నంద్యుఁనయునలజ్ఞంత్రుం బున్నలుములరవయు నైంత్రుతె వివితాం బ్రకృ నిబ్రౌం చున్నద్వార తితే చిరెయాంశపయ్యని చత్రై నైలత్రుకాం నగ్గురుల విన్న వెల్ప్రపె

నలశ్రేయు తక్తినపేత్రుం బున్నతాంత్రుచం ద్రుంబున్ననతాంత్రవింత్రుం త్రాంనులసంచ్చితఘాగథంరలంబున్నయు తేనన్నలరాలలులగాం నబఢగ। నవంయువంబు యుగరవింత్రియాంశ్రు వింఛ్ని । నిరుశదెప్పిరిమేలప్రాంచ్చె

శ్రీన్వేత్రులబ్జి । త్రాప్రత్రయు విశల చులవలగనలగవయునలయు క్రాన్నత్రున్న దాతగూంచాంరిండై సప్రిసంద్దాతయుగుచుయుఅయున్నవసరంబున్ననాయుగియువాం సవారిజంప్పివాంనిచాబుడెయునేనాపేథక్రాయు చికల్లి విప్పెపె

బ్రహ్మాదుల వేడుకల్లు యిదన్నియు వమ్ము తనక్షితిసంగ్రహించె బంగారు శమువ నైన గఱిగలు షంగ్లినినె నే వాంఛ్లికెక్కిత్తులు లనమ్మరామ్ముఖ్యయు షంగ్రహించ్యులబాంధ్రి మేలుక్రి ప్రాణించునపా రియకెత్తవాల్డ్రదయేశనె ప్ర సన్ని తాబదివేలవదాని కీశ నా
గము కతనక్కె త్రి దశేంద్రుత్వము గలదట దానిని నేమెప్పింపునె ఇదార వవల [illegible] నాల్యకయశరవాండలగలకుదటుంచునను కారగాంగివదంబ్యు మాపగుడినుడుచను నె నైర త్రో వవెలిగెనె నిండియు నరగారకెదఘ్యుపదముకచ్చు
దయాంబ్ది యుము చెలిత్రైచుట్టువట్రైమన సిద్ధుడ దట్రైచినెన్నా తిఁ పెట్రయావృత్తైవలత్రైకోకన్నైయిలపంట్లైవిధుడ త్రైవతిణించుచునిన్నెలనైకేపయువెంట్లంబదిలో కమకితువృద్ధాబద్ధాశమెప్రపానరాం దింన్నియు వంనెన్నియు
నెనేడమురాంశిగనియునినెద్దాగుప్పడం న్నేంమ్మ యురంతగిను నెరా [illegible] నెదకెక్కపట్టి పెట్రయచితని త్రి బాంధ్రియు నెన్నలోకే వేమమవారత్మ చేవనెప్పు యిమేల్లనుకెచ్చి క్రైవ్వగులకుడవద్దిపమూకంలయకెలు
శ్రీ విప్పుము వినిపమిదె శేయుపుగమిరె నినిన్న వేండల కొని వెందర [illegible] నివి కృపూనిచి నెలోనినిగాంచుచ్చు బాయుమ్ము నిఖిలాధినాల్యపయుత్రి నియుమ్యునదృ ప్ర [illegible] పలినెనసం [illegible] హింజ్చిముఘ్యనా [illegible] పంగు నవ్వు
వానెనము త్రింబ్యునవివాహరించుచు పురాణాప్పతు ష్యంద్రగువారినె [illegible] ఘ్యసయోగ త్రియూరసంప్మ్యిపయుగు బురాణ సంప్రాప్తనువదేశించిన నేవల్లురా [illegible] జుమునినెతెపు [illegible] గవంనిన్నిగధిపం [illegible]

పుత్రిక నవాజ్ఞా పాంచజన్య వినీత నామరూప ప్రణీత శ్రుతిమత వేదాంగవేదాంతవేద్య మహాపురాణ సంభూతమైన సంధ్యాస్తంభుసుపరిభూషిత వసిష్ఠ మహాతపస్విమహాత్ముల చరిత్రం బుసెను। కరిమకరి యుద్ధం బుసెను।
గజేంద్ర రక్షణం బుసెను। శ్రీవత్స చంద్రోపమ మనువులవర్తనం బుసెను। సముద్రమథనం బుసెను। విష్ణు వైభవం బుసెను। గరుడ రక్షణం బుసెను। కామధేనుక ల్పవృక్ష యుక్త సంభవం బుసెను। లక్ష్మీ యుక్తాది సంభవం బుసెను।
నవనీతపానం బుసెను। నవరసరంగరయుద్ధం బుసెను। రామసపరివారం బుసెను। వరి వారసల్లాపం బుసెను। రావణ కవచ తామిస్ర రూపవి భ్రమం బుసెను। వైవస్వత సంతారకసావర్ణి వర్ణన
సావర్ణి ప్రారంభ ప్రసాద వర్ణి ధర్మసావర్ణి వృత్తసావర్ణి దేవసావర్ణి యింద్రసావర్ణి మనువుల వృత్తాంతం బుసెను। బలి దండధరగవలన ంబుసెను। దేవపలాయనం బుసెను। వామన సావ
తారకథయు సుమిత్రుల విసర్జనం బుసెను। త్రివిక్రమ శక్తి సంగ్రహం బుసెను। సత్యలోకగమనం బుసెను। సమ్మతి తాపపాల్పాకనం బుసెను। మానవతారం బుసెను। మనుకథలంగల అష్టమ స్కంధము సంపూర్ణము ॥ శ్రీ
శ్రీ శ్రీ వాచంద్రాపరబ్రహ్మ సత్యసౌశీల్య కోదండధర శ్రీనగరము ప్రవేశ సంబంధ త్రిలోకాధీశ్వర దివ్యయాజ్ఞాలు మన్నవారినెల్లా నంబు గదేకవీరము సంకీర్తనార్థంబు సామాజ్య ॥ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ
శ్రీ విరోధికృత్ ఖర నామ సంవత్సర కార్తీక శుద్ధ గురువారం ॥ ఖర నామ సంవత్సర ఆశ్వీజ శుద్ధ ... గురువారం ॥

[illegible] జ్ఞానము [illegible] విష్ణు [illegible] చేశిం [illegible]
[illegible] విష్ణుండు [illegible] సంపాదించి [illegible]
[illegible]
[illegible]
[illegible]
ఆనిచె [illegible] రాజు [illegible]
[illegible]

౧౻ తేమి గారళపవడిలెయాంత [illegible] ంబున్ వినీ శరంబ్సగ్రా ప్రవి(ప్ర)వక్ష విక్రమ వెస్సె కర్ర విన శరంబు (ప్రాం)ప్యాళ్ళటి నుబు చి[illegible] చినంత్ర శేమ ఘా[illegible] త్రి యుక్తి నిన ను (క్షే) [illegible]
కధినాధుడవు నీవు యజ్ఞేశుడవు నీవు యజ్ఞపురుషు (ప) ప్రేమునకే వుపరి తుష్టినొందితి కడములు గలుగునే కర్మములకు (త)[illegible] కాలారావాంగ పం (త్రి) మాం(త్ర)ంబుల క్రాళయ యున్నట్టే కాలినిన మాంసు సైనగాంబిం
తప్ప నియజ్ఞానతి ష్వవధాం జ్ఞ వెలలగు లక్షణ లక్షణ వేల యుగాదె యింత్ర కంఠ్రైను శుభము నాకె వటగల దున్న నవచుండు [illegible] అంపు శిరమున నాంవ వాంంచి త్రాపునడ సులకొం (తా)య యజ్ఞంబున కేకముచే
వెవ్వ్యనబు వి(ప్ర)లు సౌంవాం యప్ప మునబురింపు వయ యువ్విధంబున వారివాం మనసుం ద్రావి నడిగివ పాంచరి [illegible] పాం చ్చి తనకు నే నన్నియు గుమ వెం (త్రు) నకు (త్రి) దివంబున దయం ద్రెయుచె
నపుడ దాదత్రేగృ (ప) ము బ్బలగు (ప) దిాంవఘులు నఖ వప్పుం డాకుమల్ల ఠాంఠ్టను దేవహిషి పృగకొంబులు సు [illegible] బు యను [illegible] దు కొని వలు రానను రద్దుకేన పృనకునదితికి సంత్తోషంబున్ గాలాకేం ౪
బ్బులకుసు యకేవె లూశకునవాంవు నుండాడవల్లు వే త్రినయమించి నె సంస్తరు నుదత్మంబున్ నకులయు శంబు కుల త్రి కిదేవ ప లకుల శోంచనం బులకు (త్రు) రంబులకుల కుసాంగావ పసలంబులకున

౮

నశిష్టనిరసోటులనేలు వేమువాననుండేడ (ప్రసాదమిచ్చుగానడపసురత్నకన్యనైననవద్దుజాంబ్దేడ భోగులదవప్పులకెన్నైడి దనులు కలకరసుగారాకుల (బ్రహ్మస్మృది పూజితవ దుడవైన। తలయక షుంతద్రువ్వనే వుడుగ్గన్నపొంయుదవ్వై తిపత్మ
ద్రారధులు చవతప్పిదవత్మవమకరండ్రసేవనమవొంవుప్రైశ్వర్య౦యుజ్ఞకల్గిరిగాల్నిదేవమువ్వ)మ తులు।వుట్టికకుల కల్పకల్పలపమతులచ్చిత్తాత్ముకులు వయ్య నేతల్పపాద్యస్థి మారగనింబుబానైయప్పచేశనేమితపమూంచరించిత్తి
మైనన్నగవాద।వమమ్మగాంచుతు చిత్రాంయుక్ష వంగ్గహత్తా యుత్తవయునుని ళయు నిమ్మసర్వగతుడవయ్యుసవరుశక్తినుదవయ్యు।నైకటివిషమువృత్తినుం తద్దిదివ్వ।యుచ్చవేసివారికేవుషశక్తులు గోరు।తయప్ప
వితృత్వకల్పతరుపువమాడ్లి॥వయుఅనివిన్నవించుచ్చిష్ణవ్వ దుండ్జాద్దాచిపకవపుప్రుపుంది ష్ణనిదొలయుగియువ తప్పల్లవృద్ధికన్నేవ్వ నిదాగారుగుండె।సొరదివయు షుమనిదాండన్నెనిసుత తలమునకలు(స్త్రైన మైపొమ్ముచేసి
రాసాం।రెనగుమ్మ।చేరిశత్రిం తప్పవలికపంయుక్షదైండ్రదవ్వయావ్యవయుఅనిదొయుఘ్నునియమయించ్చిన పరమేశ్వరునవమనముస్సరించ్చివలగాతకదవేవులప్పుటుఘులయితనిటుమయుందైవేదన్నెనిచలింగూర్జి సకలాంతరయ్యా
తుకొయుయుందానునన్నామకైవిలవ్వకరంబున్నసొహ చ్ఛిన్నుత కరొయున తమ్ముండ్రునిదొనంతప్రబ్రహ్మవాకు పైనయన్మాంబుకులసచ్చామ మదర్గుంబున్నసంగూర్చిమునిక్ష్నేశు(త్రినింద్యూ చినారాయణుడేవుండిట్లనిరే

వ్రతానికి నలుగుర వారికి మఖ ఇచ్చి వితమ్మై నేనుపల చరితము విననశా | ధర్మజ్ఞుల ప్రత్తి మునిత్రేయులు మితుడర్మ సితవలె బోంగదల నత్ర మహదేవుడు కైలాస నగరి మానుష ప్రత్యక్ష ప్రవేశ్య | పేశ్వలం [illegible] విత్రము విత్రమంబున్ | [illegible]
గీతి నిత్తు రవ్వరేక | పాండవదురువారలున్ కల తంబున్ పూవరే [illegible] ఆదియుప్లుశుకలండు రాజు నకుల వాసునావతార చరిత్రంబు చెప్పిన నిసూతుండు ముసులకుంజెప్పిన వినివారలిట్లని రీశు స్సుల విమలా [illegible] విన వా
కుల వేరకు రయు చెప్పడు హరి మహిమ చెప్పె నవ్వృత్తాంతము వెల్లి కర్మ బద్ధుని పుణ్య [illegible] నడేశ్వరుడు లోకనిం ద్రితంత్ర తమొన్నియు [illegible] | మానవ హంపము నే ల మేలని తరియించె నైక్రే డవతిం చె నేమి చేసె సాధ్వవెల్లి
వెలయు నరోత్సవ తాళము నక్తునై యొప్పది గారణంబు [illegible] గండురు మాత్రు నిశీలంబు [illegible] | [illegible] పవయు [illegible] దేవదేవు | చెరి తము శీలలోకస్సంచారాగ [illegible] కరణంబున్ | గా [illegible] విస్తరింపు
కేళు [illegible] ఆ నిమిషనిశనంబులు సూతుల నడిగిన నతండు [illegible] డిగిన యర్థంబు [illegible] నడిగిన వాదరాయణ నియుప్లని [illegible] విష్ణు దేశ్వరుడు [illegible] గోసుకరసాంధ్ర [illegible] గా
విచెంద్రంబున్న నఘల నరుహపము లలయు [illegible] దగిరి వివయు [illegible] వచెప్పుడు [illegible] సాంద్ర కనిగు [illegible] ప్రంబున్న నెరయుచున [illegible] గురు సంగ్రతివవాంచ్చము మ దేశ

౧౬

పేంట్రతొంటూ ప్రస్థాన సంసృనసంప్రే ప్పింౘిరాంఖు మంచుం బ్యూవనా యికేకవ ములబ్బుడు లోకపాలురగు నమరే(ద్రు)లెనగూడి దేవయు[illegible]ం బ్బూ నణే। యప్పు మరావతికి నేవా మను। నమలరంగా నిపాతే యురంత్ర నతుమోదన్నోలుగిలు
బల్లిదంప్పుత్తోడ్డు (త్రై)లోక్యనిరేంద్రులకైనీ కిం(ద్ర)పదవము చేరునిల్లుగ విగె। పనతనానాధుప్పత్తైన ఫవమ్ముడు గవిగినే। కోశల కేలంకెనకేల కారత[illegible]ంత్తు[illegible]లు గడు వేలుబడుగ డు। చేలు బడుక్రిత్తిం చ్చియున్న తెచ్చే(త్రి)జగముకే వేయిక్రుల
తన్లిదేడపయి తే। చూలు లంటు లంగ్న గవారెనాలుయునిపమ్ము కైయ కేయక్రడు పుబదులకు గాంగ క్రాడకులగేను కం ప్రైత్మికాక [illegible]లు బట్టిసుంటప్పు (త్రి)దశగ ణములగన్నయుది తొక్కానుపురే తి। చింన్నిమేము యుం వదలగలగ
న్నదియు యిబ్బుల వయురుయిబ్బు దేవేం(ద్రు)ండటి వామనమ్ము డుపరిపా విఠంబున (త్రి) ష్టువనసె (వ్రో)ందట్టం బ్యూవ మరల నంక్షీక రించె[illegible]యిరకవునొడట్టండ్డ కుమారాలుండన్నన వృగు (ప్ర)ముఖ్యు లైన వయినను యనుపి
తృదేవతలు యునృక్సిద్ధులును వైమానికులు నగ్నమ రియునుందప్పైన వారలు నధ్యున్నత (ప్ర)కారులం త్రైనవిష్ణుని (ప్ర)వారం బ్బులకునాచ్చి[illegible]యిలు నెందత్తు చు (ప్ర)శంసించ్చుచు నాడుచుం బాడుచు తవ మహమునివాసం బ్బుకు[illegible]
డానితని చెప్పిశు కుండెల్లనిరొలయి గిల్లువ నుజునాంధ(త్రి)వి(క్ర)మొద్భవొముకొలధినైరు గదక్కినొప్పు వెక్కింప్పనెప్పుడో ప్పుకుంచినేనె[illegible]వెయులంబులు గుహలు వెల్లు। వాండునేరద్దా[illegible]క్రైనవారివశ మెయికే యి(త్రి)ప్పుషీ

...నిన్నన చయువారి। నెల్ల ప్రొద్దువచ్చియేను రత్రి। ... గరుణా... కను గానవమఖ్య యికేయు దానవద్రై తప్పులన్న ఎగ్గతి। యీనాని సనేయసుర శ్యావమునను దో త్రో వు। ద్యానము నదరిగ్గె పాశవ్రేను। వేూం నగ...
సుత... మున నుండుత్తి వగా వాండ్రగా డ్యోక్యవ యు అనియుష్టు వయికను శున్న వయు వృష్నా లవయాడు కవేయ్యు తిండ్యకని నెయ్యసంప్పు బుయుక్రను చెరలక్కుర్ర... సోశనయు వేనుల తెరలు వ్రుసం డ్యాచ్చై గానబయయునింద్రి శెప్పు వకత్తృణ తప్పం ద్రా
చుక్కానైక నయింగ్ర వకెలంకన్ని బనయుగుయు వెడువిన చంద్రం ... యు్బిన సంత్రసంపృ్పుకం శ్రీనరుఘ యున్నీకృతా రుగ। నసుర వరం దుర్త్త రశ్వకం యుబ్బినం బుయుక. వృుయుగం ఝకవృ్ను వైతి యకే వృ్ను యూత్ర కెన్నగేయు మెయుగు
డించ్చిశే కొన్నవెడూకం దాకన్ని వడువృక్తి మూపు బురత్తే ... సుయ కేండి తుని రెమె యు అయయెనృృడు బ్రాకిపాయకయల నైకలేవ ఝూడు ని ళి వ్రు నే డు నం। న్న న్న తి చేశినాం బ్రువు కు నైనా డుం యు సానతి యు చ్చి రాం చి తే।
వలన్న నవె... పు నన్నగ... నావదబూడ్గ నే చున నే యు వయు అ నిచివి కెవ రికె నవు స్థ గించ్చి ప్రొం వ్యాకు ప్రసాం ము ం బుచ్చి చే శి యుం దర్పి దురు నకలం వంద్రనం బాం చశిం
చ్చి బంద్ర వి ము క్త్యం ద్రా తన వారయుం ధానునుబ తిసుచ బం... నకలం బనిరి... రికేవ పాండశని కంయు నగవారా... గ్రైకయ ... రకలం ద్రైన మునవమ నింగ్గనుం గ్గానిసం త్రాతేషిం చ్చినల్లం వన్నెదుం దుర్గుతగవం తృ్తు

శ్వ శ్వేత కృష్ణ వర్ణములు గల గర్భములు దిగి। యే [illegible] యు శివములు [illegible] నుల శత్రుంచ్చ వలయు వాండ్లు [illegible] విభవము హృద్రోగ మనలను పుట్టుచుండు [illegible] గలను
తృప్తి [illegible] దుర్ముఖ [illegible] శ్వేత కృష్ణములు గోయు విశవత్రేతం [illegible] పేదవా [illegible] కత్తు [illegible] యుండప్ప కు। దుష్ట [illegible] వాంచ్ఛ [illegible]
[illegible] వరాచ్చాదయెనుచూ [illegible] దున్ననుచుట నింత్రువయుతే। నిజామువకె నతడు నిత్యలాంచ్చా [illegible] వేయు నాకలవె [illegible] వచ్చె [illegible] గల
[illegible] దేవతల [illegible] విథ వలగు [illegible] [illegible] [illegible] యు కళ్లు [illegible] లు షవడు [illegible] వితద నుబ్బా [illegible] లు యూ మూన్న [illegible]
[illegible] [illegible] బవింజుఝ్ఞా [illegible] నెవెలగా [illegible] వుండుటుట్టున [illegible] వేరవకల వేయు [illegible] విహరణం [illegible] వేడుకపడుదురు [illegible] విడంవబ్బయు
[illegible] నం [illegible] వంద్లుండుఁకేత్తు। కేవంప్పుసే యల నిని [illegible] వలయు నాచ [illegible] వేలతె [illegible] కసాంలకైలు [illegible] గాం [illegible]

...వక్షిభారవచ్చె శ్రీజగత్ప్రభావము ... ఘనవచ్చె ... తద్వ్యక్తమై ... ప్రకాశితమై ... నిరూపకమైన ... పదార్థములగు లోకంబులు చూచినటులు లోకాధిపులు మహాత్ములు లోకాధిపులు
... మంత్రము ... విశేషము ... వేదములో సస్తుతా ... ఘనసారమున్న వేదాంతవాదులు జగత్ప్రవర్తకరాజ్యము సృష్టి ... నాట్యరూపగట్టినది ... శ్రీ ... చిత్త చోర శ్రీ తమ ... [illegible] ... వక్షియు నంబు ... వర్ధంత తత్వ
... మించెనని ... వ్యాప్తమైన ... పరమాత్మ ... దిశలు ... ఉండు ... [illegible] ... తిరిగెదము ... వారనవ ... దివ్యరూపములు ... ఘనసారము ... శ్రీలంబున ... దంష్ట్ర ... గాండు ... దానవ
... శరదృక్కుల ... [illegible] ... చెప్పను ... విధి చెప్పను ... మాత్రము ... వెరపు ... ఫలము ... శంబున్నవి ... చెప్పును ... నట్టి ... యము ... లోకేశ ... పదము ... [illegible] ... ప్రాప్త
త్రేపుగ వచ్చినదేవ వేండి నిరీక్షింప ... త్రము యము ... చెప్పన ... విశిష్ట ... సంబంధము ... వచనము ... విని ... వంపుత్తం ... త్రిప్పని ... నిశ్చయించి ... తివాని యంశేల
విత్తంబు నేకవ ... శరీరము ... వంద ... తెగడి లోకము ... సంతర్పణ ... చెల్లకోలు ... ఉపదేశము ... విత్తువ ... రూపవిదాసు

వారి త్రిపాదులను కిక్షే ద[illegible]ం(వ[illegible] [illegible] కళాపే నేనా ఫలగతిం దెంనే పాపుడిం బ్బుతారవుం [illegible] వయ్యుయిప్పున వహాసత్యం[illegible] [illegible] నవ్యనుం. గ్గాని[illegible] న సంద్రేను ంటెడ్డవార్గలగావనశబడ్డుం డెడ్డగా [illegible] తస్నే కలం దగిన నేలుస్సారం
బ్బుశాంతుల [illegible] ంజేశీన[illegible] లాం త్రి విలాగలలాంచనసుంద్రె కిశ్గ్గ వడిశీ రానేన [illegible] బ్బువన [illegible] చెల్లించ్చె నం[illegible] [illegible] వయాసుయం ట్టపం బ్బువనసునంద్రావిపరి కేశ స్వేయుం ద్రెకూచున్న [illegible] వునదేవ్వం గ్గనిశౌప్పుజుల [illegible]
౧౦ కాంక్షల్ల శబ్బు వెగయ[illegible] ప్రసాదం బ్బులాంచరించ్చియు [illegible] [illegible] తనికేమునన్ను నీవిం త్రిపదం చ్చిచ్చినేడు త్రిప్పు [illegible] యునునెర వ్వపే [illegible] వానాం వాం కల్పతిమూలం బ్బు [illegible] కృతమునవి కారం
బ్బుదానికూ [illegible] నకలగలత్రెం చ్చుట గాని బంధించ్చిత్తే తే [illegible] త్రి [illegible] పాదకమలం బ్బునియమతి గాశ్చిన ధానభోయనే సుర [illegible] జని [illegible] గరవ్వ వేపాం శంగం [illegible] లగానె రాజు, చెవులు
[illegible] బ్బు చికిత్స వెడదు [illegible] కమనే శేవలనిన్నెంచయు [illegible] మూన్చి [illegible] చేశితి నే [illegible] మెరచూంషియు [illegible] కి [illegible] రండు [illegible] నమ్మియు [illegible] కసాత్రింయు [illegible] నారాంచలగాదేవునకునమస్కరించ్చి [illegible]
[illegible] నసేవలయుం బ్బు [illegible] వలుతత [illegible] దివ్యపు [illegible] కలచనితల [illegible] వ్వనే [illegible] బ్బుపితాజు [illegible] తరయుగా [illegible] పవి [illegible] మునుదేవిపాం క్రోవలపతే [illegible] యుం [illegible]

శబునంపవద చెప్పెయునా శైనన్యవము (గంపంబునువే కేశా॰ బుత్తి కంటుపె నా పెంపమ్ము ని (తిం పన్ను వు శైరన్యవము నెరుకేంయయు (వంప నిసనుశ వైరి బూచి వయు డిప్లనె తమోశేసునే॥ దానవ(త్రి)మ థ్యలాత యమిత్తు నంబట్టి విఠశన్ని చె॰(త్రా॰ కేన్నె
ఏ వెందన్యాశేనం దక్షిశం త్ర ఘ్నాతిబయు నైస్త్రేయు దంగ యెప్పినాశా నసు స్వనగక్ష బాటేకవమునై స్త్రైచేశను వమునకు ।నయొప్పనీసెంయంవమ్ము రెం డ్రగు లగలసెను కేడవు పౌందవయునకు గలాది చాలియు।యుచ్చెదనన ౨ థ॥ పాశా ౨ దు రా॰ పమ్ము దు ౨శ
యసం బుబ్బనైసంధ్యుటనైజావుగాదెక్కా నదు నర్క తిక్రిణి క్రాంత్ర — శా॰లవురుగు (గ్రాకయు చ్చెదవే నివెగంబునాశు (౨ రృదులవుచాండ వపాందువ్ము కెంవమ్ము చూశ్రి।(త్రా॰వ శ్వేసాంథే నవును (గ్రోశ(బ్రుంవమ్ము తరఘు॥
౧ వయుత్రిశింయుబ్బ వాంతు నసందన్నమలుకే నరభ్ఛ ఘంస్గవాంభింనన్న భిన్న భైశనిచిత్తుం త్రైవిష్ణు ఘ్నంరుడ్రిసాక్షె శ్రైంశాం చని (ప్ర)స నన౨వదనం బుదాశింద విని౨(ప్రౌ)డవదుగునశె ఘ్ననెటెం॥ గియుసుశాంనశ్రోం యబుగానిస్తు డెయదు॥ సాంబింవమ్మి॥
బూంక్షె జాంబు నాశ్రు బూంక్షు వేదు (నే పన్రితియన్న పదవు ని జు వునాం శశవును (నైలవుడోశ్రీ పెట్టు నిత్యలాంత్ర॥ గియునిరయవునకు (బ్రాహ్మ)నిగ్రవాంబునకు న్నక్షపద విహారనవునకు బంధ్రవునకు॥ ।న ఘ॥ త్రం గ్గవునకు నవ్వి
కేవషునకునను (వెరవదేవ చాంక్షె వెరచినఘ్ను॥అ విమ్రనం గాన్గకయు॥శుకపత్నికం(త్రే)యనననిరవమ్ము యు చెవి కాం(త్రాం గురు శ్రై॥ శ్రే(త్రిం)పశ్న నాశ తపదు నెపి దపవేశ్లలగునాం కేవ్య థువి — దాంకట్టినకునవు దానవ్ర యక్షవమాం శేసు

పువారికవ్రేంప [illegible] హోరునను నైదళవారనికదనంబుల్బోనవ్రేపెరవసనంబుల్బోనయుచుండ [illegible] గ్గని శ (క్రే) త్రాపంబుల్బదలంచ్చిరను [illegible] వజ్ఞ ఘుండిష్ణ నియొ సియిరాంగ్రసేనత్ర మేయ [illegible] రండు [illegible] పాగ [illegible] త్రాయంబుల్బోగిరిదికదళముననేర।

సరవమ్మొత్తవలఖత్తలసంప్పదాపదలకల (ప్ర)భుపైనదైవంబుల్బపరిభవింప్ప। వలన మెూళ్ళరులమెంత్తొల్లిమనకు నలరాజ్యంబులుసలకలకల సౌశంబుల్బసౌరదినిచ్చి। విరకితమలగజ్డయలవేల్బక్తె [illegible] వల ఈనకొవిద్యాగ్రంబుల్బవల పొందుగాంక్ష్య

వెరచిపయవూరలథారకడివిష్ణుపరఘుల ఖ్యు। మిమ్ముగెలుచుటదైవం బుల్బదేరగాదె। మనకునెప్పుడు దైవంబుల్బమంచ్చిదగును। నాండుగెలుతమపగవారి నేడువల దుఖ్యఅదియలనుంగాకఖ్యక్రయ్యబలరుగరిం బులులసచెప్పుఖ్య।బ

లమలు వమ్మి(త్రా)ష ధములు బవాల శ్వేమపిఱయుశేగవిగియు సాంపెూరాపాయచుంబులగాలంచెరిగినన పృదపొరుప మెూపమ్మిలవయ్యఅయ్యగాళ్ళనేరనాంబుల్బనశ్వ (త్రా)వులకిష్ణుడు। మెూరురువెూంపాంరించుబట క్రాళన్యంబుల్బ

గాంరం।మనకేనెూరుగలత్రాల ంబుల్బనజయంత్రములన లంగ్గకత్త బంగల్లందఉనేంద్రులరిగ్లి [illegible] గవదఘలపలాయలతలక్రైచిక్రైరక్రైసులయశాంత లంబుల్బనకలంజనిరి।యలం [illegible] వారివహ్నిదయుంచెరిగెతాక్రైసెనెండ్ల యలంగసూతాసెథాం

బ్బుకవాంరు [illegible] శ్వంబుల్బలనసురవల్లషనిచింద్లించ్చెదంత్రాన్ లతలథారవలయి పరవ [illegible] గల్బెనే। క్రిడ వారికవపగాకచేయమిచ్చేయలదునని సంద్దే పాంభప్పేనబ ఇనివిచెనల్బ వాసవారకవవెయిధవెదళదిగంత్రములలంచ్చిన

౧౬౫ శ్రుతి విక్రమ [illegible] తం బెప్పి। బ్రహ్మాదులు లోకపాలురెల్ల గొనియాడై। [illegible] శేఖరుండట్టి బ్రహ్మాండంబు వంతుప్పరరిగెనా యెక్క శేషశాయి వెలయఁజేసి విష్ణు విజయము [illegible] కలియున్న జగంబులూరార్పె। యనఁ జగ
న్నాథు బాగడనే [illegible] వింపు [illegible] కనకండ్రక మునమం [illegible] నన్ను తుల [illegible] శిరపుడు నష్టు [illegible] ఆంత్య నైయున్న పూర్వ ప్రకారంబున నను నన వాప్పు [illegible] యవాచిజంబు నన తండ్రి నకలము వొమండలంబు నా
క్రమించి కపట వటు రూపతిరోహితుండగు విష్ణుండని యె [illegible] రుండ్ల నగము నదానవేంద్రుండట్టి నన్ను నెక్కుండట్టి గాఢ్చనెరుగక యిచ్చెనతనికి నేరంబు నీవే వలె [illegible] గుజ్జుండట్టె నొడిజంబుగ నిజంగంబులు హరి (గ) విహంచెచ్చె
పఙ్క్తి నన్నీకు లవు వినజాని నంబున్నయెండ్రు లంచుచుమున్నవాం [illegible] డిపూర్ణు [illegible] నిఖిలనించుచు క్షణంబున నిరహణనంబు [illegible] యుచువ (బ్రా) యుధ వ [illegible] కుబిరి తప్పరావ [illegible] తి వి (ధు) జిత్తి మొబ్బులగు [illegible]
[illegible] వినయమున గుణంబున్న నకు నం [illegible] తిపము [illegible] సాధనంబులు [illegible] కన్నిమ నంగ్రివు [illegible] కాని [illegible] దివ్యలం [illegible] నరం [illegible] సంజ్ఞ [illegible] చి వారిపరివ [illegible] లగు నం [illegible] విజయ [illegible]
[illegible] శ్రీ [illegible] విష్ణు కేశవ [illegible] దేవ [illegible] తవిష్ణుగవే [illegible] లయు తవే దండ్రి సము [illegible] బలు [illegible] వ [illegible] యూ [illegible] ంబులం [illegible] కాని [illegible] బులు [illegible] రకంబున్న నకు [illegible]

క్షేవవయుద్యాము రుచిరా(శ్రీ)ల నెఱకేతనంబు కొమ్మగదియ నిండి నిగళతం యునా (రా)సెమిన్నన్నట (త్రి)వి(క్ర)మ ముస్కపత్తుము యుద్ధబుస్వనాయని యడగవులెల్ల సందంబు చనినేత వి(క్ర)మ్యుచరణాన్సర్యాదచా(ద్ర)సం(ద్రి)కలను పానాసాగరమడిదాం
సహ్యమున (బ్రో)వ్యాతెడంబున్వి దివసకరుని (రు)చేసి పదివియశంగ్గియ సియున్ధవబెంద్రవములబ్బానె (బ్రొ)ంవ్యాలాక్షంబున్ననగాంపుళంబున్న యున్నయయు ఘనను యురాంబు లావు రోచెన్నదలయు నాన్నసెంద్రాదలయు నాందివ్యత్వమొంగెం(దర్శ)లచెటున పుత్తులమూ
తిరివంత్రంబున్నె వెయునయున్రు రాజాత్కార్య వ్యాయయుని యమవేం తివాసనద్ధర్మ(సం)పన్నాదాదులుయు గురుజ్ఞానాంగ్ని నిర్దగ్ధకర్మ్మ త్రైనురియు నగయు గునవుత్తి వాక్య వెళ్లుజూచ్చి వచ్చిసర్వాప్తిపునం(ప్ర)చూచి (చి)త్తనైరధికభక్తి
చవుమనంబుపులంచద్ధలచును నిర్వాసంబుపి గంయుత్తమలకులు చునేడు వుంయుత్తమునను చూయవయు మన్నప్రణుల్లి దివాణాపున్నలంచబునజు డుంధన్నాచిపంక్తిరం వ్రాంబునినిశే(త్రిం)చ్చినలుట ంచన్నయయున్నతూవ దంబుపం జూమాచిత
తాపిచనేచనవముంజేసెకమండలపుశకమున కీర్తిప్లిం చ్చితపు త్రైయుమయునేవినవేత్తి(ప్ర)వవాంచ్చాదేవకదినాంవిశాపత్తున్నకేతి(రు)భక్తియున తన్నవుయ్యంబున్నయా నేయవయాగమాగణంబున్నననూ విాం చ్చిబవాను విశపుప్పదాం వయు
బులయూ ఘుకేశి దివ్యగంధమ్ములుయుదెచ్చిసమపించి చ్చిఘూం వదపుములుయుదాతోదనిచ్చి ఘూంరిలాం ఖాంత్రతంబులయు చవిష్ఠలవయుయుకాంనతవి స్త్రాంగమయుంబూ తళిక్షంబూయాదిరవమయుయుడయుప్పూంప్ప వటంభ చేశికరుతెంబుచ్చి

జ్ఞానము జవేశము డెక్కెనే। బ్రాహ్మయుగంబున విధినిషేధంబున్నును। రెప్పలన వేశ ఈత్రుంబులు నే। ఖలు లుటంబున మనుష్యులు ను। నధర్మంబున [illegible] ంబు ను। స్వరి శంబున్న గామంబున్న ను। శేషంబున ద్రాయంబులు ను। ప్రవృత్తం
బున ధర్మంబున్న ను। త్రిమయంబున నె జ్ఞానంబు ను। ఛాయ వల్ల నేవృత్తు ను। నగపు వలన ననేక [illegible] యరా విశేషంబు ను। లోపంబుల నైరా [illegible] లున్ను। నాడికా ప్రదేశంబుల నరులున్ను। నఖంబుల నిలువు ను। బుద్ధి నదుం
డినను। ప్రాణంబులు బాదవర్షి గగ్గాబులు ను। గాంత్రింబున్న జంగ్గమ స్థావర జంతు [illegible] ములుం గ్గల వాండ్రు ఉలద్ధర నినదశంబు శాడి [illegible] సుదర్శన [illegible] దాధరుండు ప్రజ్ఞా స్త్రుయునా రూపహాసేర విబ్రాజితుం
డు [illegible] మకరకుండల కిరీట కేయూర కటక కంకణాక్షాం [illegible] సుభమేఘులాంఛరకాననమానికా విరాజితుండును। నంద్రసునంద్ర జయ విజయ ప్రి [illegible] ముఖ్యపరిచర్యాపాక [illegible] సంద్రోవా పరివృతుండై [illegible] ఘనవేల
యు [illegible] శ్రీయు [illegible] డును నైశ్రంపణ్ణి [illegible] కేటూ వాంబున్న వేల నికర్ముతె శంగ్గన్న నుండు [illegible] విడెలించి [illegible] యువలయువా కశావారంబున [illegible] గప్పది వివే [illegible] తిమా ఇంగుంబున్న వెల్లగాడె [illegible]
[illegible] చ్చిప [illegible] క బ్రుంపశ్చాం [illegible] కటూ వాం వయుంచి ఋవి పేం [illegible] వగుల్లాన రా। నైఎతద్రైవాన్ద్ర [illegible] రివిఘ్నుం [illegible] పూరా విశ్వా [illegible] కపద [illegible] రిపద్మ మఱ [illegible] కొనిన [illegible]

ధరియించెంద్రినఘంబున్నను న్మవనంబున్నను దివంబునను దిశలు దిశాంచిత్రంబులు నుమహాత్రంబున్నయును చదలు ఖిలుషు తన్ని వేవహంబునను దానపెల్లియొక క్రీష వించి క్రమ క్రమంబున్న। ష్మాలోకంబున్న [illegible] ంబాంతవ్రి ష్మవలోకంబున్న
నవి త్రి [illegible] సేవ లోకకంబున్నను రలకేదస్తై వవహలోకంబు దాంయుం। జా నసధుంబున్నకను మిాంద్రి తపంబున్నకేను (ష్మ)యమం ద్వ్యపనంబుకంటైస్నాన తక్వంబున్న వవిహంచ్చియయయయమమ యుసంఘ్నయు రం(ధృ)ంబున్నయు కేక
మహాదేవ [illegible] తుక్షత్రై నురగాదలంబున్న నరసాతలం బున్నను। పాంచంబున్నల మువింయునజాంష్నగల మహార్ధరంబున్నయు నుజాంను వ్రులంబత త్రిన వయుదయంబున్న। నూరువ్రులల్లం త్రోస్నె మహాశువతగంబున్న
యుహావ(త్ర్య)ంబున్ననంధ్వయు। గలంపనంబున్నన (ప్ర)జాంప పలయున్న। జుషునంబున్నన దనజుయున్న। నాఁత్మినిసషంబున్నను। నుదసంబున్నన సదధిసత్రకం బున్నసు నశరంబున్ననం బారకాంకికంబుయునును దోజంబున్న
లయుమహాష్వంబున్నయుష్ట। వాంనదయంబున్నశక్షంబునను దునంబున్నఖైం(ధ్రు)ంజన్న। వత్రంబున్నగమలహాస్త్రయుగులత్ర్మియుకంధంబున [illegible] ంబును [illegible] ం బున్నల స [illegible] స్త్రవేదంబుయును షజాంబున్నలబురంద్రరా [illegible] దేవతలు
యున్న వైగానిబున్నల దిశయున్నను నిరంబున్నన సాంకాశంబున్నను శిఖరజంబున్నలన్నుషుంబుయు నాంసత్పుపంబున్న వాయువునవయువంబున్న [illegible] సూరంతర్యంబున్నను వదనంబున్నన వహ్నియు వాసినినిసలక్ష్మంధ్రంబున్నయు నహ [illegible]

ప్రకృతి పరమాత్మాంతర్యామి వచనస్తుమయికి విమల త్రికుల మగ్గా రచలాం బలక్షణుకు విజనస్త్రమయికి పాంత్రమయిక్యక యు మునిజన నిందు మహాశ్వాస నుగుణు నితాంసుర యు పతికే త్రిజగత్కారణకర్త కారణ రూపాంతర త్రికారణ సాక్షి వశజు

క్షేత్రజ్ఞుడు నాటించి విపద్విరహిత శాంతకీర్తి యుక్త వంశజాంశు నెరిగి తాలంబు పదేశంబులు నెరిగి నిశ్రేయము వెరిగి నాశ మెరిగి పాత్రమును మోని చైతన్యము బలి వచ్చి వడాంశ లోకతులను రియుగ వడె కల్పులవి చేశిన రాజునే మును తెలి

నలినాక్షుడు నిష్కళత్వము పాయుతల ఈశ్వరు గుణుల కలకల నైతశే దికల్పి లశ్శి ఛాయుని పాగ దెచ్చపదపంచ్చక మధిపత్య గ్రహములకు త్రికిక్తు గంధర్వకిన్నర యక్షప్రత్యేక దేవతా మానవులు పొంగడి తల నిమేషమువు

ప్రవచనములు గురిసి దేవతులు కోలుపోయి పాలకుల య్య వసరంబున నాయనా యుయి త్రిలోకపావను ధర్మావేళ్వ వరియు తానె తైనలోకవేశ ప్రాణ తైలతాల యందువుండి లాగ్రమున కుండనం తైల్లప్రాణ నిశ్చైవనంత్రై

నందుడు నిక్కంబు త్యాజ్యవృత్తి నిషైనంత్రై మహాలక్ష్మి పద్మనయనం త్రైనసక్షపదానన ఇకుంఠ గుణముచు బ్రహ్మ విష్ణు రుద్రాంశ సంభవద్విజ సంప్రభువముర విచింతనంబులు మింపు పాదుకమునవు తత్ర సత్ప్రభా సంపన్న త్రిమహర్లోక ప్రభావ దివ్యగణ సంసేవిత

గావడానికి యుగాంతకాల శాశ్వత విమల త్రిలోక ధర్మార్థ కామ మోక్ష ప్రదాయకుండు వని విను దండం పెట్టు గ్రహించి నా పుర ప్రవరం బ్రహ్మ దసేక వ్యాపకు దర్శన త్రిలోక వ్యాప్తం ద్రవ్య నిరంతరం చారక్రియా యుక్త విష్ణుం త్రిగుణాత్మకం బ్రహ్మ విశ్వరూపం బుద్ధి

గాంశగమున[వము]నికా శృంగడుంగవరపేంమష్టుటమున। జాలముడె చ్చెగ్గశర్సనక్షత్రయులగ్గేయ్యవ అయల్పవసరంబుల్ననంగ్గవ[ము] వము నక్షత్ర చానవవరుం ఇల్లనిరాలయకయ ంవమ్మాయుంగావ కోత్ర మా। రవమ్మానీఫాంచ్చ తంబుల్ల వేడసక్రితృక్తృ। తే...

మ్మానియయడుగు ఉరాణ నివమ్మాకరుం సంగ్గ వలయునోం ఉతెదడు [illegible] అశిన వినిఘ మొయ్యజవిశ్వత్సా (త్ర)కరద్వయా। రవత దాల (ప్ర)త్రా షనవాచిత్రికెకె। జులజ్ఞా తాం ర్వాండు వాంచెరయూ గినుమననన ంప్రాదిక్షత (త్ర)రముని। కశితాన (వ్ర)శేమా

లలాటపతువేక సుత్రా శకాంసేదముని। నవిశాంమొందముశవ్న నూపురితనాంనాం పదముని శాండువముని కయ్యనురయాకనమున్నర్గ్యమున్ని। నిరత (త్ర)కరణావంచిల నిగమాంత్రాలం। క్రిశంగ ము ష్మతసంవ్యారగణ్యు। మారిచర

గాము నీటగడిగ్గెనన్ను రాత్రముడునీయమ్ము యొక్లఖరణీసురు రద్దిణచేరణా(ప్ర)త్రా చనరబ్బునేచేశి।వాంమపాదంబున్నసంగ్గడిగి(ప్ర) తాటవనజులంబున్నయుశిర ంబున్నశంజులు కొాశివాం విదేశకాలాం విపరిగణాశంబున్న

చేశి[illegible] ప్రాయం (ప్ర)కట (ప్ర)దాయం త్మవతె వి[illegible]వరణాం పాంయం నే। వ్రాంపాణ్యకవిధే (త్రి)పాందధరణే దాస్యాంమియం చ్చుని (గ్రి)యాం। త్రి (ప్ర)ంద్రదను జాశ ప్రరూంఉద్దవదుగంధ[illegible] సాంం చిపూజించ్చె (శ్రీ)। (శ్రీ) మమ్మాప్రేత్ముం

బనిధాం[illegible] వాంశేష్మువనంబాం శ్చరణ్యముం బూండ్రగా[illegible] యంబునే[illegible] రాం తికరత్ర తో[illegible] నుపవి(త్రాం) చకర్ణ్యగాత్రునికెకె। కమలాంఖేశవ్వశరుడా ద్వెజుం ద్విపా[illegible] కసాల్లమిజిక్మక్రిముని। కేమలాంకమనగాన

ప నంబ్బైన దుర్మార్గులైన నకులాంతల్లు తెల్సిన నిజము పెల్లారంగి వల్మీ పోతే నిమ్మూ పోతే। వారి రొల్లి నవి వాంకులైన నీరుడు షట్పుండచ్చాగ తుంబ్రైన నా। దిగుగంనెన్నెర దులనాదు బిం వాటి విను వర్బ వెంవేర్పుం బి తెక్కెలి గిలి యెడి వినంత వచ్చు

మున్నలు నయము చెప్పచో। పేములకే యట్టు విష్ణు దేంటిమి వూంటు। తల్లైనే నితాని కరుణించ్చి విడుచున్ను। విడుచకులండగనే వెమ్మి విమలచరిత ఒకయుపేరు ప్రతల త్రెంబ్రైనను। పౌరాం వారం ఋబి వింక్రై చారి... లాగ। ధారులనిరజు పెల్లపోయిన దానా ఘృ

మములు బక్షు తెల్సినే దప్పకేయు ప్పకిల వమత్ర కోవెలలాయి... నన్నిదం। భిరు వెండుబోంపి యేకలం... నన్నిదమ్ములు నైన నేరుల అన్నివిద్యలయుంశ్శిగాని। ప్రింనెన్నిరింగ్గినప్రా... గుద్దుపచే తలలాగ్గివచింపును। చిన్నివా

పని (శ్రో) చిక్కు చ్చైగ చిత్తుమెత్తదు నత్త మాయియ అనియుష్ణునల్లవ వనప్రమాణాత్తప్పకుండడిను విపరీణాకుతూంవాలసత్పురుండడిను నైర్మల యుత సత్పుంకుడ్డను ఉతధమ నస్పిండడిను। నియుత సంద్ధింవడిను। అభికిదైనబం

తృటిదేబినా। నైనబవిండ్జాచి శు (కొ) ంటింకోపించ్చి మదియ్యవచ నంబ్బవి (క్ర) మించ్చుటం జోశి శే (ఘ్బు) కాలంబున్నవ నవద (ఘ్న) వ్వగ వ్మ్యని సావంచిక్షినబవి యుమను గురు సాంపత్తప్పంద్దరియ్యు నునూనల్పత మాంగణంబుల్పవ నెచ్చి వములు ంతైరియ్యుం

దైవకొత్తుయి గిలి (ఋ) తుకవచ్చుగాంక బవాబంద్దములు నైనవచ్చుగా కవే మివె... క। జోవధనములైన చెడు గొంకపడుగా... తె। మూంటి దిరుగ వేరు మూంకధను యూంయి గిలి దను దౌయోకనాథు ద్రైత వింద్దాళ్నిదశే। రాంజ్ఞాధారన వుదవ్ప

నిషేధంబు చేసి చక్రం దగుగు శుక్లం ప్రతిష్ఠ నిరాయసి యాదనంతా చంద్ర యంతరుల శ్రేష్ఠులు దుగాంధుల దేవకార్యంబు సాధించు కొరకు వారి విష్ణు భక్తులు దివ్యగతి గన్నడంబున నగనవ ప్రసాదం నచ్చే కవి గిరాం దుర్గ నెంత గోళి గానికి కోకెని
యుచ్చెదనంబున్ది వైద్య ప్రశస్తం త్రితకుప ద్రవము వచ్చె నేలత్ర్మె తేజంబున నెలవృత్త కార్యంబుచే తంచి చ్చియు చ్చేను వాక్యవృష్టిశ్వ మైన నసి జగమువెల్ల మూండు పదంబులు నే ఖికెక్రాయ దగు చునాత్ర మించెను సవర్ణ నము విష్ణు
సంసార్గ నము చేసె బిరుగు గిరి నెల్ల బ్రతికె చేవ్రు యకయ [illegible] హాక్తె పదంబున నెష్టామి యయు నైకకటు ది దివంబున త్రాత్రి యున్న తమూతి సైదిదేహ్య యుగగనవు దాకై వెక్రేస పెయ్యున్న నెంద్రు వెడవెదు చెప్పు వాంయ స్సి య
యుచ్చెదన నిమ్మత్తై యాంకున్న నరకేం బున్న త్రాశో వనేవ్రుసంసవు ఘూర్ఘ వృగాన్ఫు యేదానవము నన్నాశ వేత తెంచ్చె నది యయునుదానం బున్నగాశేం ద్రు తప్పవి దుయ దానంబునుయు జన్నంబు తకువు గవ్యంబున దా
వన త్రిమంత్ర హైత ఉపవలయు తన యంత్రగల ఉవర్థ నమె ప్లిస్కెదు బాగములు గాంధార్గించ్చి కోమమువున తుననర్థ మనకధర్మ యశమును ల కాంత్రినంబు దమువు కేసమత బెట్టి న వ్రతుకుష తింద్దునం దర్శిం [illegible] త్రై
వేయాందించ్చు తన్ను వూని చేతతగవృగాధు యవయ అవియు నంగ్గాక యాంయథనంబున్న బవాసి చెరతాధనంబున్న గలదాక యయ నవథానంద్ద ప్రెయాంకనిరి ఇప్పవు యశ్చి అంగ్లేకరించ్చిన నషయంబున యగ వక్చునెన

ఘనుస్తనికేమహోతిగన్నిహాసద్ధఋద్ధం బున్నదియు। అశ్వనిం బున్నకావలంబున్నయును। శమనువృత్తియు నెంపున్నదిపోతులింపునకిత్తునన్నయు। అర్థలోకంబున్ననచర్చిబాలంమున్ననేమెళ్లుపవిత్రివేదనుకంపైపాపమొద్ది। దెలయున్నమనుమన్న
నినేశ్వరంప్పైదగాంక్షిసమ్మదిహోనేనునిమెయూం వజ్రాంలినను ము। పలుకదేతాళ్ల ... వివ్రోం వస్త్రాతాడి। సమరమునననడుగలచిరునక్తచచల్లికంపై। పలికిబాంపైకన్నిజాము గబలుతను కంపై। మానధనమును భద్రం బున్నమల్లియుగలదే
య్యకయ్యథాంత్రనివాలికనకనునుత్రై। త్రమునుబీజములనెలకజే ... కురుమ్పంగ్రికిచిత్రుడుడగు రాజునకునలపాంత్రముసమకూరలన యున్నాగృముగలడేయపా యకారేరాజులురాజ్యమున్నలుగవేగరాష్ట్రమున్నతింజెరపైరే।
దాంరతిశిరిమూంలుగట్టుకొనిశిపాలవంజాంవిరేషూంమిపైపేతైన ... గ్గలడేశిచిప్రముఖులున్నే శ్రీతికిలుసకిక్కావమువ్పైయారకోకలనియ్యవాకలక్ష్మరచిరేయు క్షైలమున్నిషాగరివాయకేయవృదుగనిత్రిపంచ్చలక్ష్మ్యముల
బూడగ...జునదియ్యప్పాడపువాడపునగురుచ్చెయడిగెడునట నాంబొంయుకిరిడకారెము...కల్పాడ్డింబున్నకెయనాయున్నఅదికే...వితాప్పప్రెతనువ్వ ప్రినంసాంతమంతయ్యయుబుప్పైపాంటాబజ్జంబునుపైకపాలత
ఉంప్పైపాలింశ్రప్పై నూంతన్నమురాపంచంచెంచ్చకరంబున్నత్రైం ద్దగులమాద్రైకరంబున్నింప్రపోయిల్లాకేడేజైమున్నూంయింయుకితతమకాయంబనాపా యమేయ...యంచైనవిబట్టుపెప్పనధకనింనిజమయాంగి

౩౧

నర్తకంబున్ గాడుకోవదనినన్ నథితు। అత్తరత్నేకేవలయాల వమ నర్తకం జిష్ణినిశ్చయము నర్తపవమూల వమనేలనా ఇష్టజడదు(వృష్టి)ఫలంచె తత్వ ఘాణాంజభూనకుపత్వ మూ(ప్రా)గ్రత్వతుకమి నదింపయిట్టై ఢలనంఘలఖ్యాప్పు
మయుకేకటనచెడివర్తిత్రంబున్ మయాలం బున్నతో వర్ధి బాదుడ్డి గాదె। వేయుగారతంయులఖ్యేమయా ఇంద్రకలండడు। నిచ్చపురుడు జైడకలండట్టి నిష్ఠ చరిత। కాకసంచ్ఛిలానిష్టసంగ్ర తిక్షయతం చెప్పే। నిజుథనం బట్టి
క్కిచ్చినకేకు వేడుటు నిటు నవరివెప్పిన చౌకుం ర్వధ నంబుకను। నడుగవేదటుంచిన్న నర్తకమాండు। చెనేలుపంగ్రైనేమి చెప్ప(బ్రా)గాములతోడి। శవముపాం డుబానిజన్మవేలాయుమరియుంనైతిశేషు వ్వగ
లకువివరించ్చైదాటుగియపాతి జీర్ణుబంరద్ది శైవాపాక ములందర్ది। (ప్రాం)గా.షేతి విత్తభంగ్గముండర్ది। చనెకగోకులా(గా)ఉన్నరత్రి గాడుంత్తుబాం క్రైవచ్చనఘమబాంత్తు ఢఖిపలమూటు కేలల మయికి.
కాబికిచయుదేవజయమూంన్నిచుప్ప మిరాతు బుంద్దివిశ్చేం.ఛరం। ఢలతింబోండు(త్రి) వి(త్రి)వమన్నశరణాపాంద్రైనంరుడ్డి (భు)ంవచ్చేంద్రము నిగలడేమానలనెకేంచు(ఢా)నా పలుకులాంకనిన్ని పలువేనన్ని బయికి। వల దేవా నదేయునేన
మయికిదలగులమూవనిన్నిం నన్నదానైల్యతుమూయు వయుఅనియుట్లు పాపేపోంపుటపలుకల చూనన్ని కులాంచ్ఛా రఖ్యనకేం త్రైగామూ(త్త)నిమిత్తాంవిషయించే నను ంద్రైయుశశ్చయుట్లు నిమేయ నైటు నిజనమూనతిచ్చి తిక్షెక్షకము

పద్మాక్షి యటు వారికి । ఇట్లు విని విధాన గుణాదముసనే । స్నే విని సంవిధి విరాత్రే స్తుర త్రింశ్శు కయుత్త దియుసుసంగాన్ని కళ కళ రాజుల్ని ముగ నిగెన మాతపు । ఇట్లు జుల్లి కసను యాచకులకు లక్ష్మా మితా షులకుకి । ప్రాజ్ఞు ముగ ప్రముక దే
నియమ్ము । ఇట్లు చెప్పి యుబ్బు బయు వానిజ్ఞు స్మ ధన దేవాం బుచ్చి కి । కలు ముని నన్న దుక వదాన స్పలు । నైనెడి చూని స్మ త్రిఘు వస్నే శుద వనికే । నినెనిది సంబులు నుం డిద్దయు । నెం న్నెడు నిను వెట్టు మను చుని ఇ త్రివు స్థాయు నెయ్య గియు వాం
బుత్ర వాండ్ నాత్తు నైన కే యటి రెండు తకు గులు । ప్రే కయు ద్యుం ధనము మేకదెయు ల్స క్రో కేని మార త్రిం ద్మా కలాంకేలటి ము ప్రై దధాన కము ముక నాం త్రి దాన దేం త్రియు అనిన బరము యాచకున కందాత ది
పనిరెను యన్నె యవు నిమా ల్వె ల్ల నైప్పి దు వి త్ర్యుంతు । స్వ త్ప్యనమును వృద్ధు సంప్మ తమును యు నదు గరలంచి క్రొంచ్చు ము డి కి తి వాలి వల్ల । దా తపెం ప్పు సొంప్పు దల పవల దెయు మయ వసు ర్థా మాండ్ల ము
స్వెం ద్దెవా గద్దు ముల దన్ని ంచ్చి ంచ్చితాని వాండ్లు ల కి । వెస నూపాంచ్చి తో క్రోరి తాంఘునప్పు లయిని వేష్టే లగాం త్రించ్చిదాని ప్రె సినాయు ంద్రవు నేరవు ంనన్న దుగ నేస్తాగ న్నం బుకి పొయిగా గాక నమురేం త్ర్యుండ్లే నెము త్రి
రమంబు నును నే యయు ప్పం బుచ్చి తే నే చుక నేయ వయు అనిన దిరు నన్ను మొగ ముని మొలకే స్త్రీ ప్ప క్ష్య వాంపే ద్దికి వె ద్దా విరియు ల్లనిరెను యి ము య గాడున్నో జునికిరె మొాకముంద్రయు వా నాకలం ప్పుం బుచ్చి రెము

వ-చెక్కినతనజ్ఞాగనివిష్ణుంతోచ్చితె। కాలజ్ఞాతమూంవనాం షుకా। శైలతనిల్లనితలంచెప్పెనో ఈవముభేదనకై యుచయురామ దుత్రిపాగెశజ్జాంయించ్చుగాం దితశిగా కెం ద్వినియుంబోవష్టే। (హు)దుకైత్రాగుల శోయుశ్చుహ్య
శ్చత్రియుంశ్రైవచ్చునంచప్పుకె క్రియాగా। విరుండ చాద్దుక్షేడలసూ త్ర్యూరూపముననాడె శించ్చినిశాల్సనం। (శ్రీ)దిశకైత్రై తప్పువాల్యశంత్ర్రాంఖముజ (బ్రి)కష్యత్క (శ్రీ)యూ శేరఖై్రయువలఆంత్రనటనుపెం(త్రు)ంత్కనుపైప్లవాలయుంబు
సాంచ్చిదెదకివాంరింగ్గానకే। క్రోధంబుమూనకే మిన్నమన్న నన్నేవష్టించ్చి(త్రి)దివంబ్బునశనిరిశలుపరికించ్చి ష్యూవివరంబ్బులన్నేపిష్టించ్చినము(ద్రు)ంబ్యె యుతాశిగిరిగంపాప్పరంబ్బుయునెమకెపురంబులుసోధించ్చి
దేనంబ్బులువమశిసించ్చిపాం బాంశభోకంబ్బునుబశే త్రిం-చ్చిడుగంబునన దృష్టునశ(తూ)ంద్రిమార్గ్గనంబ్బునాంవించ్చితనలోనిష్టనిత్థాయుక్యేయుప గవాండుమడెయుబోయునుశి। తెగడేనియునెరేళ్ళరుప
కునడెవాంధరులకుకి। త్తెగినయుడపగరమిాదనను। పగగోనదగదనుచుమాంనై(ప్రా)చ్చవశత్తె నయవయు(అ)తండ్కినే(పు)పిఠాముమాండక్కి(ఆ)పనిగుగంబ్బులనేకంబ్బుయుగలవృ(ఆ)దియుష్టుంద్దనిమ్ముయుకెఆ
మునశ్శాసులకుగతిబుకు। మాంబాకులుదన్నుష్వేంధనుగిగానుధనుచుచెరి। మాంతం(బ్రి)యుంండ(ఆ)ంయువృ। మతన్నా(త్రు)డవెనేవృయూంల్లోకమునశేయశయు దేంవితివిమూండుబ్జాగములు। వారెతివిం(త్రా)దినుర

ష్ట వశేషాన్ ॥ యేను వడవడియను నిరొష్టి వష్టా నిం వ్వష్టాని వమవస్తే కలబోవసే షున్న॥ నది కేతల । నిది కే షున్ నవియాలచెప్పంగ్గ నేకుప్పలం నిదియు నే నకే షున్ ॥ వారు నా కుగారు వకులకు నే నా షు॥ వాంఛిష్ట వాండ వృత్తి వెయకేషు శేం
షు ॥ శిరిషుతాళ్లినలదు చెప్పెదనా లెం ప్రై॥ సుజ్ఞానుల ఒక్కడరచు బాచ్చియుండద్దా ॥ అదియప్పుంద్ర నివష్ణు ॥ సిజ్ఞాననాధునే మాయ సత్యంబుసత్రై తిరిగేంబు క్కులావాని బుతుశ్నయు తమ॥ కరుగా నం వతు॥ యుషులనన
ప్పవమాంతూర్యా గాంక్ష మా కులవం దద్దిగలు గడారులు॥ రణాచ్చేరు ప్పులు వితరణాచ్చేరు వ్రు వేరు ప్ర ప్పద్దు ॥ లఘు ॥ యు ప్రచ్చి కానిన । తా నచం ద్రివమము న దను వ్రుతురధి కు ప్రైమాతా అ బంద్రరు వేంటివ ము ॥
విష్ణక్తులం బున్న సంరక్షమెరయయు ప్లం వస్త్నెదుండ । విండ్రబ్జి ంశ్రు మా జివేవి రుచు ॥ ప్రధిత వేత్రాం తాడ వ్వవ శేయ్యవం శంబున । నిరశాశిష్యం గ్గి నిగు ఈడు చుండద్దా ॥ వమతాళ్లి మాయపతాత పాశర్హా క్షం
ఉద్దరిగి వజ యుంబున చేశిగదాయు ద్ధుం త్రిష్టా తలంబున న ంత్రి తివరు సింగ్గా నకసంచ్చురింపుతి ప్లి ండు వరావారూపంబున నతనివ క్షియించె త క్షే తయు గువాంర ప్రకన్ని పుండువి నివా రి పరాత్రి మంబున
శ్లో నాశ్వరకం బున్న నెం ద్రితనజావంబునుబలంబున్న [illegible] భరివాశించ్చి గద్దన నపద్దవి ద్దిన త్త్రిన జమదర్గ సుండు శన్ని వం బ్రిరంబున్న నకుంజ ని మొన్న ప ॥ కలుసూ లాయ ధవా స్తుంద్రే । కాలాం క

ఖేచరులు సాదరించ్చిరి। బవియును నమస్కరించ్చి తగినగద్దియను నునిచి పాదంబులు కడిగి తత్తీర్థంబు నౌదల వేల్చి షోడశోపచారంబుల పూజించ్చి తల శంఖ్యనేత్రకరంబులు వాలయవడగ్గె క్రొవలగతన్నిచర గంభ్యయుగడిసెడ పద్మములంబున్ననాయిగిపు
వయుని పాదశౌచవారిశిరంబున్ననాపరవముచె (త్రు) వనుసవుబ నివపించ్చె। దేవజాలంబున్నికి సైడ్డిరదప్పి ఘూటుడు దేవ। దేవుడు దప్పించ్చి ధన్యతిశిరముర్కి వయువురియును నంయ్యజావూనలండడయ్యం ఖ్యాసికతున కి
ష్ణని వెలుగువులువడగా వెంవ్వరివాండ వెవ్వడవునీవానసద్గలంబెయ్యదే। వెంధత్రునినేవరకు దెంచ్చితునీసఘలమువెల్గునీవంశముకుజన్మమునీ। కేధర ఘనాపుత్తృధశైతిని వ్యాఘుపదు రెలాగ స్వంబరెల్పినాంకో
రికేవే। కథచేరకేనవశ్చతంబున్నలరెల్చిశివులునికేశాస్త్రిగ మాంకాలవమునీ। అనివలరించును నిష్ణని వెలువులవరచేలంబులామాధబోషలములాలవ నన్నంబున్నబాది నీపృలగె। పొంతుపారతన్నవుబారధంబు
బారిశిప్రాంనన్నింబున్నబాకినన్నబాకేతరబాకెత్రాంచ్చనెవెయూనికేసనవులో(గ్రాంవలంబున్న)బాపూవములా ధరణీ పంక్తవెయు కాకేయమడిగె దాధా। త్రీ నుదేం (బ్రాత్త) మాయవయి అనినఘర్మయుత్కం బులుగాంబలితెన
వైరితోచనివచనంబున్నలువినిసంతాషింపంజూడయ్యాశ్చరంబడ్డిప్లనినెలుపునులుబినావే నైలవనిపాలతిపబుకులు నైతెచూటునత నింక్కయుంజ్జ్నేవుడు। యెవ్వరివాండనంచేమనినేనుడుపుడు నాయంత్రవాండ కైన

ఢకైతనఘగిఢగనదరియులబిగబఢగనే బుడ్డెబుడి నైతుపృ బునైతుపృచుఘడిడిముడిఢఢబఢుచువఢల గుచేరిశేరాజ్యుశ్రీ వముయుఘ్నఢగ్గరావూయూ చిత్రకుండట్టేర క్రోమ్నిఘ్నం జూంచియుఘ్నని మొయమయుయఢా
దానవచ(త్రే)వతిగీసురలోకేం(ద్రా)గ్నికాలాంబిబిక్షతిగక్ష్యపనయుః (పు)వతిగీసురలోకస్తూతిః నానావపుషు (ప్ర)తదాన(ప్ర)వణౌనువతిగీసుమనోరామాం మనోఘదనైః క్షతచంద్రాతపకీర్తిగీసమ్యకరుణాధ
ర్మోల్లసన్మూర్తిః దాశే యవయుఅనికుశపవి(త్రా)త్రైపసం యుష్మదంబ్వగల ఈత్రైగావాస్త్రంబ్బునాంచియుఘ్ననియొయఈయు సప్తైజగ(త్రయ)యాచ్ఛ వనకాసనకతర్కకువాసమా(త్ర)విభుచక్రోనివింపృష్టతః
శునహారపదవ్యపహార్కకుశ్రీముఖం (ప్ర)స్మృతవం గ్లాఘరవిథానవివాతకికు నిజకశేగఘ నన్నస్సువర్ణసమా(త్ర)పరిహార్కకు దాం నవలోకషుతర్కకుశ్రీయవయుఅనిలేవించికరవరగాచ్ఛవ
యవ్వంబుఘుకరియుంచ్చినవేదరాంశియుంబులోవెమ్ముంద్దట సునదికుయుయుంద్దనా జ్ఞాయుయుంద్దనున ఘండదుచ్చ (పు)ంద్దనుకక్రైలంభిఠభిక్రాపా (పు)ం సుకరకవిపజాలకమంకఢయుంద్దను మనోవారవదనచం
(శ్రీ)వమంద్దయుంద్దను మాయూవాదఘుయుంద్దనుం నన్నగు వల్లుదింగ్లదిబినకకకైరగాపిపాతంబుత్రైనే(శ్రీ)వాంబుఘుచంక్రం బ్బునేతిరాపాం తుత్రైన న్నె గుపృయుగూంచునినదియుఢయుత్తేచినేవుంబడిగితియ్యని

౨౨

త్తత్రిసంధ్యా వేంచ్చిరి బ్రెంవేశ్మ చారిగనితే తన్ను తృప్తికే శపారే న్వంబున్ననే యిక యాగజాగ స్థింబంచా ... నునగడ బిడపడు వారు శుద్ధాయికే యికే లమనను చెము॥ గజాజెజా దెవ్వరి సఖ్యాసథి॥ శ్రీజాతెల్లను పాంత్రివము కపా

పని రాక నైయి వయిఁత్రిసవుంయుం బున్ననే బవి సఖ్యా వుంట్ల పంబున్నే ద రియుంజ్ఞాచ్చియినైయి చవు ... లక్కు నాం వుగానంబున్నలు జాదివెడి వెంపల చెదలు వు వి ... చు॥ మంత్రి మంత్రాధ్యక్షి సంమ్మంద్ర ప్రావ వములు త్రైకాలను

యూంయజ్ఞాంకులగూండుల క్రొ నుచు॥ వెంవు గం ఉగ్రం బున్నలుం దన్న నక్షత్రతాంజ్ఞ్నల వెలిగించ్చుంయూంజ కవి తతి గనుచు॥ ద ... విశ్వాధ్వర విధానంబులు చెప్పెడి సమ్ముల ద్వారజును

చుగ్రెప్పుగొ దెవెదు కపట్టుపరుప (నది తిప్పుష్టువ్వ ... లచ్చికినాం పప్పు (క్రో రి చెరియుంచ్చె నచ్చిలా నక్రొంతృదడవు (ఫు) ట్టు వెన్నడు నెరుగని ... పొంట్టివడు గుయుమరియు నలాయికయు వెరచుచు న

గన్నచు ప్రాణు చు న్నరిము రిగుంబురులకుజా నుచు వారి వారియు నుచు॥ మరయు చు దిరుగు చు నుయు తుచు॥ కురు మట్టి పడు చు వడు గు కొంతృనయింయంచ్చె నేయుకయు కొండ్ర రితో జా చినించ్చును॥ కొండ్ర రితో

దిటుల్ల చెప్పునెగొట్టివ వాంచ్చున్నికొంద్ర రితో దెక్కించునను కొందరితో వులు త్నటాండు కొందరన వ్వానేయుమరి యు నన్నెకవిధంబుల నందరికి నన్నియూంపులయు విన్నారాదించ్చుచు॥ కయ్యవెడ వెడ నెడుక్కు చునెడు చు వూ

త్రరంబ్బున నాయ్యగియుయూవవరేనుషా వృడెత్లక్రోయక్రాల। వయురకమంద్ద నివిచి యుంన్డైననంచు। నదితివెరగువడెరాయనానంక్రజయశబ్ద। వములనుగన్నవృందున్న వెయగినతించ్చ్యయవయు అంత్రవిష్ణుండదునాయుధాలంకారంబగు
తనిదివ్యరూపంబ్బుభుజిగ్గిచ్చిరుపాంత్రరంబ్బునంగ్గెకరించ్చి। కేవటనటునిచంద్రంబ్బునననుపనయనవయస్సుండైనవాపునబాలకుండైరుల్లిముంద్రటుంగువూరసముచితాలాపంబ్బులాడుచుంగ్రీడించ్చుచున్నసమయంబు
బ్బునననదితిఘుంరనయవిలోకనపరిణావపారవశ్యంబు నాయిగియనంన్నగంన్నతం(డ్రి)నాపావిత్రవవ। నాతపఃఫలంబ్బనా తమూర। నాడు చిన్నవడు గనాకులలదేవత। రాంగదయచ్చిదాగ్యరాశియేనుచేసంబ్బుగ్గు
అన్నారంవ్యునిడగ్గరించుంన్నలపొవేశలవారస్నంన్షెషిత్రెవెత్ను చిన్నారిమొగ్గవునిశలచు। క్రంన్నాళంబు వచ్చెకంనకదలప్రియుంట్టనియుతెయపురుడేబ్బంటుకై నంక్రిర। పురుడంచ్చికగాక వెయకుయువృశంధేయనుచుకి
।బురిటాంవితిపదిదినవములుపురుడు(పు)వతినిచ్చిరలమిభుంన్నిప్పగరితతెయవయు అంత్రనశ్యలకలనతలనంత్రసంబ్బునవువసభువులుకసన్నప(పు)జాపతెంబుశస రించ్చుకానిసమ...దితాగపనయనకర్మశలాంబుంబ్బు...దయుం
చ్చిరిసవి(త్రం)ద్దు సావి(త్రి)నుపదేశించ్చి భిక్షవాంస్సతియుంద్దినిపవేతంబ్బునుకస్వపుంద్దు ముంజిద్దిరుగ్గు। గాపేనంబునతితియుద్ధరణి కృష్ణాజినంబ్బునుదండంబ్బునునావముంద్దనుగన్నంబ్బుగాడుగనుతేమంద్దయువ్వ

౨౧

తిక్షేయము సమయం బున్నన్నాయవలయ్యెవినుధాన్యవన్నావులనేడిజెద్దు రెంప్ప (గ్ర) వాతాంరం [illegible] (ద్రో) షత్ర సిత్తెకై । (త్రై) వణదొద్భదశనాండు (శ్రో) గానచ్చిదితొంజన్నెతలగన్గెంబున్న నకే । భువనాంత్యశదుప్ప [illegible] వాంవున్నగతికి యుగ్ని (వృ) త్తాప్త
కృష్ణే । దివిజాధీశకుమారుతకకే బరవు [illegible] (వ్రే) ప్పవిఖ్యాతిహిమ నీయవయ్యవురింపునదైవ్యం గటిశంఖుచ (క్ర) కములగదాధరచతుష్కర్ణిబుండై నుకనకకంకణకాంచిప్పి కెకేటవ [illegible] యాంగ్నదమ [illegible] ల (క్ర) దలండట్టినను । పిశంగవర్ణవ (స్త్రం)
ఉడ్డినుమకరకుండలమండిత గండభాగుండై నను (త్రి) వత్స [illegible] వ (త్రం) గడిన [illegible] వినవ [illegible] ండెన్ని ను । నిరంతర (తి) విరాజితరంజిలంబకదంబవిలంబితవ [illegible] విరాపరిష్కృతుండై నను । కమలనియన్నకాంత [illegible] కంఠశోభిత
బుండై నను నిఖిలభువనము నావరింబున్నను నైయుంవతరం చ్చెనసమయంబునన్నాయవలచింత్యంబాశిరియుత్రైతాత్రన్నగసుమనక్షిపద్భోరగాం షేక్షకుక్కె । నంత్తోరించ్చిరినాంధర్వాశగాదు నీశ (ఘ) వా [illegible] దుకే
కొంత్రిందైత్రికి భాసుచం (ద్రు) వులురంగన్నకి హవాద్యంబులకేగంపత్తిస్తైచిరిమంత్రకెంప్పురంపులుకిగంత్వకల్పులకికిసన్నరసూక్తయవయదికన్నలుగావిరివిరిసెను । నైకళ్ళడులకిర్మలతనెలవైన్నెడురవాయంధుకే । నిద్రవుయు [illegible] చెధరళ్ళవయు ।
జున్నలు (త్ర) నీవయుసంతెలు నెసురనే వ్వాంబ్రైయకయవయం ప్పుకానివిరులవానలు । జాంప్పంబున్నయుసురయుగురియసునమనైవావదుప్పకే । పలంప్పురసెతెగయలబారానపు । రాంప్పులభూంభాగవుతినిరూపితమురాస్కెయితదనం

జేవాస్త్రుం॰ ... క్త్ర త్రగమునవలియింట్లి నైక్కి త్రాసే మనంబున్న చే సెప్తే దలికమునకైయక అతి రియులకమునంపత్తిగలిగిన। వారివారివారయు కొలతకు దనుజులనడుగగడు నెలెనె। పరవాంపరకతముతి యుతుల
లుగులు ధారలకేల నెడుగుపులు లెలు దలితాడవ్రులుప్రదమి నైయక్కయునవర్(వు)పంన్చైగలకులశర। నివార్దవాంకుదగుటదొశనెరిడు నుదేరకే। ఇవృన్నిత్రేంగులనవిందిష్పకే। యువేనప్రలిగత్రిగ్గా (త్రైయు) గ్గనుకం॰గేం॰ (ద్రుం) దక్కినైయ
లుష్లుచళిచనేయక్కయుచత్తృథంయుమదంతార్థి త్రేతవర్క్మథన తికత్తినమున్త్రవనిరంచ్చేతాశే। మత్కృదనంబున్నవైవారితే। దుర్క్మదనత్కృదదరించ్చె (త్రో)వనేవ ముడునైయవల్లురారంటుతత (స్తృ) వారవాంబున్ననహితా
లుంబున్నకం॰దూర్ధయశాయచంరదనూష్పతిని వెలుంద్ర్తి గా రంచ్చెబవమకథాంటుప్పంనిఖశారటంబున్నసం (త్రుం) దాన్త వాలాంద ముస్తేం (త్రో) విచ్చ ... తాంష్ణనినష్టకహా కుం॰బున్న వే। దం॰దాన్త్రి శక్తిథక్తిదిరినే
కవాళయముమవాళద్వథూర్థమున సంచ్చన్నశమా। తారకందరి నన్నంత్తనమ్మెయాంటియునే ... రాంత్రువేనిదికాంవారుమునేయువయకనిదానవేం (త్రు) నివా ... యుమేంధవారంటుతకదరియుంద్గాచెప్పినవనకంబునాయ
శాయశంపుంద్ధోవారిరాయాంపరాయారంసె భవ్రదోచంద్ధా॰ం॰శం డోవష్టారాయాం। దం॰భారకాం॰నథుమ. వచ్చైగాంకథరశిందథాం (త్రే) నులరుంరడెవృడే। శుం॰ ... సాన్నైతసుడేవునెరాంజెన్నతనుడుం చెప్పినే వినృయు (ఘ్ట్రాం)

శ్రీవిష్ణుయాయ। సరస్వతియు బ్రహ్మయు విశేష ముసప్రయుష్టు యుకేశవ వి త్రింబున్నేయనే నిమ్ని [illegible] రియునాయు కేయ విద్రాపాం త్రికయుచ్చినే। యుద్రేష ఘవామ షునతలనబ్రహ్మయుమునుమణిసాం త్రాతిరించి
పెమైనేయఛి క్రేసకుష్వాని ఫుల్కార్ని త్రేనరేం ద్రాయుకయుశు ష్ణ బ్రంహ్మష్టిసమా। [illegible] ద్ధిండ్రవివిపంతువం త్రేరాజి ఛిఖవు చుకేయి ఇజ్ఞంబ్బుగం ననలంబు నావృత్తజాణు [illegible] నవము ఘవేప్రైనే గ్గాకనై [illegible] యు
౨౬ యిమ్ములు కవ్వతకవ్వతఛై గ్గృహుాయూ మూణావనకులందుఙడే శాం త్రికసమా [illegible] లగు బ్రాంహ్మణులనవలోకించ్చియుష్టని దెయుకేయవహ్మరేవి ప్రయువెండకే। యుమ్మరెదాహయునువేద నిప్తాధనాయుకె
తెమ్మరె మారయు సంప్పదు విత్తెరగునద ఘశూడె వృదు చెప్పుడా। అనినన్నిష్టలదేశజ్ఞులగు భూసురు విష్ణనిలయుమయి కలరు ంద్దాతయు యుమ్మరుం ధనములుయ్కెకాం మాధ్యర్ధ యుక్కేగాం [illegible] ప్రయు
నతెంత్యరుగాం నియూకెనిబవింబుకెయుంనవదాం నృదంకి ఉంకెం డలక్షు ంత్రైనెయునరించ్చెనశ్రవ్వశహంబు శ్బ్నాగలిబాను జ్యోతాసిబవివెండ బడయుంగ్నవచ్చిబవాయు సంప్పల్లాన్నమునేవా మనాం అనితె వియుంబవిశినబ్రా [illegible]
గావచనంబులొందరించి బాశేకంబున్నలక్షాం త్రేవిష్ణు ఇచ్చిప యునంబెల్లాషవ చనంబులయుగ్రకానితప్లిరం ప్రుణవేర్తానిశుషమువహాంతరింబునంద్దయుకయ అత్రేగాదివిజావల్లషారక్రావరహం తాహగుచురా।

పాండిదమనే బవిమికే దానన్నుల క్ష్మీశే పాంశి నరిమకే మత్స్యం బున్నకే బ విష్ణువమనే లలితాత్మకే లక్ష్మీమకే మహామాయమవేనకే గర్భేశ్వరుశ్చాక్షేశ రత్నాయయుల్లు గర్భేశ్వరుశ్చాక్షేశ రత్నానయకయుమయుల్లు ధరనదుపఖంతిని।
బాల్యాస్త్రములమునవేనదుష్టు పుష్టప్పు కొంగప్పకే। బెష్టుతురలవేష్ట్రుట నన్నులు। కష్టుదురునులరత్నపడతిగవ్యంబున్న నకలకే యులవిశ్వతంబున్న యుదివిశ్వగమ్ము సిండప్పిదనగర్భేవివరమందప్ప। పూంటపూంయకలబూగా క్షేత్రపాలకశరింపు క్షేంకే
మాలాపిత్తనమునవేష్టుమెదప్రాంచితివెల్లునన్నేశాన్తప్రా [illegible] దక్షిణాదన్నుల్యమపుత్రవనరంబున్నవేచతురాననందమురు గుటదెంచ్చియదితిగర్భేపతి(ఖ్యా)ముడు [illegible] గునమ్మరవేంశ్వరునద్రేశించ్చియుత్పన్నపిత్తయిమ్ముచ్చేయు
నైలు(త్రి)దాగోత్తభావాత్మకదేవదేవశ్రీతత్త్వమునృత్యంబాత్మని [illegible] పివిశ్వష్పశ్శి [illegible] (త్రి)గుణాశి (త్రి)విష్ణుగుంబున్నలకొల్పంతమధ్యంబున్నిలకల [illegible] వజ్రాంగమన్దావరదానవపొతులపునివశివతాలంబక్షై
నివ్యులమాలాత్మలాశపలశరియుదిత్పు భూనోన్నింతప్పవ్పలనుస్తే పంబున్నలానగాను [illegible] రపేను (బ్రా)వ్యాలకతనెల్లసంభవన్నవనమిావ। దివముచెడబొశిదుతో। పదిక్కుల వేత। శోకవారధిమునిగినసురలకె ఙ్ఞిదేలనాథా
రమగుచున్నదైతెప్పవేవయుకయవిచ్చేంయుమదిశిగఘేమ। చెచ్చెరపెయవడిమవాశిత్తబిరకొం [illegible] విచ్చులవిడిచేకమరుయు। వయుత్పటుపఢిరముసద్దివారు ముకమందింప్పి [illegible] అనియుల్లుతమలసంభవుంధప్పవిసు

ఆ నిఖిలమ్ము క్షేత్రజ్ఞ నవరతం(హత)ంబై నెల్ల[illegible] రాగాభ్యుదయం [illegible] తిప్పికతి రా విం తుం[illegible] నయ్య వ్యక్తయు గతిలకంత్యంతాల్ని త్యసంతా [illegible] నం చన మున్నాం వల్ల ఘం [illegible] కన్య ప్రనా(శ్రు)యిం [illegible] విం [illegible] నంతా

నైక్య దినంబున్నట్లే [illegible] రాఘవ నవహరాధి [illegible] నెంశమాత్మ [illegible] నదితియం [illegible] వేదమధి కవరముగ [illegible] మందద్ది మవన్నాద [illegible] నయ్యు వధ్యయిష్టు కేశవ చరత [illegible] దేవ(ప్ర)విష్ణుగ

వేదశాస్త్రసారులు తల్లిదండ్రులు [illegible] నంత్రా॥ [illegible] కలకల [illegible] తో [illegible] వేపడిగ [illegible] నైలమున వెన్నె [illegible] తకున ధిపయకియా నైల తన

బూ [illegible] నైలర [illegible] మూం డునాం [illegible] నైలప్రవకం [illegible] కన్య [illegible] నసుర నిరల్మా [illegible] మూలా [illegible] చం [illegible]

[illegible] గ్రంథంబుల [illegible] విశిష్ట [illegible] నవర [illegible] మును [illegible] కొనసు పెను ముదు [illegible] ఘుల [illegible] గతిగడం [illegible]

గి ముడి [illegible] తాంత్రా తిల [illegible] మున [illegible] విశది మును [illegible] (త్ర)ంబులకి చూం చు [illegible] కాం [illegible] మునే [illegible] (గ్ర)సి ము నైమ్మా ముని [illegible]

పత్రియము వసుశ్రయము శివము శ్రీ వగరము యనం (వైదిక బ్రాహ్మణ శేషము త్రి వైదిక బ్రాహ్మణము (నిశ్చగాయువసబు నులకేశశరము గలదె. (విసుల వంద్గర గుణ వశకపెద సౌకరం శ్రీ గారి తమ్ముని పక్ష్మాత్ర పర వసుశ్రుతము యశ్రీయు
శ్రీ నుర వరులను నుగులు నవరించి చరదరించి నాం కేవలయుచు నన్నాపనం డి కనకడు వృగాన కంట్ల కూరులకు రాపల (కడు వృ పాలకల్ల వమాంచి కాంవవ యమ్యు అన్నిన దరవాన్ని శవరనుండ గచు నాం శ్రీ త కాం వలదేనలు
వగల నవృశ మేశవరుండిఘ్న నిరెలాయు శాయునే కోడం శ్రీ నునేకు మహ్మార వరులు న్నెనా ద్దుడుం క్షెవునం (శక్లో కింపు కి నుమయునిబతు క్తేనమ యనం తాత్రేషింప్పరా శ్రీ ం చ్ఛకలశే శ్రో కెంచ్ఛు నిశ్చవది యప్ప గచ్ఛదయు నదే జ్ఞాని పయ్యాం విశ్రీ
బిక్కిం చ్చెదం నాక్క కునె వేదు తవుష్టై నేనుతుడ తైన తిరింప్ప వ తినొప్పగాకేయు ... కై త్యుల బిం ప్పరాధు విన రెలాం పాయలం బుఖ్య యంగ్గానినం (చ్ఛవితం బాంద్రకల నేడు శేనియ తికికేన తృక్కి త్రి కెక్కె మెచ్చి తెకి (బ వివి
దేవషగాద్రుం నిష వింప్పగరామునికి బ్రాహ్మణేమియ య్య నై చ్చ దైత్యుల రాజ్యం బున్నెవాం రింతత్త నిం శ్రీ నతు నిత్యన్నె దుకి గ్న మిం కై యుకి నిశ్చల శరవులు నిశే వింప్పు మేను (నా గ్గాం పమ మూంన సించ్చి నలి కేగచ్ఛాం (గాంరం బుప్పి వచ్చి బూ చైర
గాం రా వము కొచ్చెం ప్పవమ్మగలు గాంన కన్న నులు కైలరము వింతత్త ద్విపము నురకునా (పాంవింతప్పమువే కం శ్రీ యయు వతిక్షాం గ్న శ్రీ యకే (... తు దాంనవులనా (నమ్మావెంతప్ప రిప్ప శ్రీ యాంగ్గ మములన్నాం మృగాము వే యవేలు

౪౭

బంధ్రేయ శ్రీయుత్రి నెగల్పాన్త్రనతులగల్ప పాశయుష్ఠనిమొకయున్నా రాయనమవ మేశ్వరు నిశ్రితిదలంత్పమం త్రివలయ్యద్ధి విషాహా చారంచనే పకార వయుల్లారా ధనకారు వెలవక్షి హానతియూడేయువయుత్రి నిశ్చం ధ్రుజాప
తిశ్వతిశెపమోషత్రేగాంబ్బ్రశల తత్ తంబ్బ్రవదేశించ్చి తథాపం బున్నో తత్మంత బున్నో పద్విధాగుంబ్బను ప్రకుపవాక్యదానఖోజన ప్రకారంబువెళింగించ్చినని తియుఘాబ్బకమూగ్సంబునక్షు కేపత్రంబున ప్రతుపదివ
సంబ్బధారత్రాని పంద్రెండ్డునినంబ్బులపుపుమఘగొంబు సువారిపమఘగొంబ్బకేసంగ్రా ప్రతంబ్బచేశి ప్రహాంత్రంబ్బనని యుత చెప్పియుచున్న యడు చతుర్వార్గమయుండ్డనం నిత్రస్థానం దుండ్డనంశం
బైచక్రగతాంత్రయుండుడునన్న స్నే గ్రగో చరుంత్రగు నారాయ ణ దేవ్వాన్ని సంగ్రాన్నియుత్ర యుక్తంసల్లిన సంత్రోష్ణా స్త్రయుచన్నుప్రబరవ వృయుకేజాలవయువెగ యుక్షియున్నా రాయునాసం నన్నతతెయుంనిత్రతచచేశె
నిపలయు త్రాంజాపివెల్లకయు మూప్పల తెపతిరూపమ్ము నారావెవకే త్రావి త్రావివాషాహో ప్రతవాలవాకల్పిచ్చి మంత్రవయుకూరా బంపంబుల బాగశెన్న విశియుత్రి నాయ్యయులయు చేన్నశవిశ్వేచ్చావ్యపాటిశుతి
శ్రవణమంన్నశనామవధ్యేయలోకన్సరూప ఆపంనశిత్ర త్రబానాతిశివిమ్బంత్ర నశ్వగోకాధారకేశపాద విశారభక్తవశ్చితివిలయుకార్న ఘూప న్నశ్రుతాతామోప్పుశనశెబిలా ప్రయను వృదేమాంబ్బనమమమ

ళ తాంతు పట్టి చెప్పినేంద్రు । బవిజగములనెల్ల బవింపుటకై సుమతన్నా ... డు । తానిగెయువ కాంతు వాంసవు నకలు । యుంగ ఘాంగ వయువులనతడాం వాంరించ్చినను । ఘయుడునురల క్రొత్తే కడి ... సేంత ... యులు కేల నెల్లనునవులిడి వృ । (పు) ద్దాయనను
నడుం పాంర గనెన్ని (ఘ) వర్మా వునయూచి । (పు) జ్జులం దద్దుదుష్టు వంతుల వ్నలు । నిజ వులగర (శ్రీం) ప్పవలాడ క్షేవు వువాంతర్మ్యు వుఘ్నుసురయుక్తే సృష్టులు సాంఖ్యం బతివిరథులు బతి శాంతం బువాంరించ్చినే । దుర్గరథాంనింన్ని బుపంగ్గరాం (త్రి) చరులు బతిరాంశింపు
సహార్త్రవేల । వెరవెశతిఘం బతించచ్చిన బత్తి (త్రే) మ వులుకే వేవే గజాం త్రింపువే । కరలంగాంబగేవసుధాంజడింద్దుల పవేకఘాప్పగానంద్దాయంకాంయు అనినవు నైలాంవల్లి ఘిపుయుకల లాంపించ్చిన యుఘాంతర్గం బుప్పదర్వు
చింత్రించ్చి విజ్ఞానదృష్టినాం లాంకించ్చి బాంవి కాంబకాంర్యంబు విచాంరించ్చి కర్మ (త్రు) వ్యాంయుత్తునిర్మయువుల । జనకుండె వ్పుడుజాంతుడె వ్పుడు జనకాంనం బుపు వెబచ్చేయునంజె జనశం చెక్కేడదేవాంవేల కాంబదిసంసాంరం
బుద్ధ్వేఘాంపయుకే । తినువాంయుంత్రయువిష్ణువాంయుతల పక్షేవేకే మయుకే వేదుమెుం । వాంనియద్దేంబుచ్చినిధాంనమంత్రయుకెజాం యుంవికెన్ని బానే ణయుకెకేయు । గుర్నైనను కాంబగేచిపకేల త్యాంబుచ్చెప్పెదాం యువులుఘగవంత్తు కే
బరవయు కే డాంనాంద కేనుగవ్వ ... త్తుకుకే । జగదీశు కేవాంరానే వసెంయువుత డుకే సాంబద్ర్వత్తు వయుక్తే బాంంద్రినే । క్షేగల నిష్ట్యాంర్థ్యవయు వెల్లనిచ్చి నిజేలాంక్యాంకెవాం ప్రిచెకలాంరడికే । భగవత్తువల బాంంధ్యాండెబవాంల స్వాంత్వాం త్వేంబు

గత కోయుచెక్కన మదూతెన్నేరం బున్నను చోయుడే। మరశరతధ్యాల ధారానులన్ననుత్తినును చేవు శిన్నం [illegible] వతవేగులు అన [illegible] యవప్పన ద్రవ్యం బ్బైన। శౌకవ్వైనె ధనకేలుజొరుగలకాలవి। వతి ధిబొనలవకెర్కు మూడకయుండ
నేని। వేమువారుచెవివిని వేనివారులు వుంబియను నూా। గియనైవధవి ష్టునకలను నిబె [illegible] కన్న నెవుమ్ము శిశియును వణ్ణి నులకలదూ। వారుడ నియదనియుం వనజూంత భోచనం గడతదూదని యుం జగవుం లనినిదని యుయా। ఉక్త [illegible]
విడతంయివె తవునెక్కన్నకాశలు। గాతడంయున్నయునేయంలక్కెల్ల కోడం (ద్రు)నుపతాం। [illegible] రిం ప్పకనదంముశ్రమెలడం ముగాంమనన్నదెవప్పనే శ్రీ। గయుంప్తనైయు అనిపవి ఇనెనుతి తెకవియుల్లనిరెయూ। అయు ప్రవుచెయు క్రం త్ర నేత కవి
వివిడదంయు విడదంలవిడదం యున్న వారి। శ్రీ వులబలాంధక్కకకరనె విదం లనంద్ర [illegible] విసౌంవం న్నం। (క్రొ)మహప్రైను ఌయప్పినమరావతిమోయుచెలనున్నవారు శ్రీ। క్రైవుని విన్నవింపూత్ర హూ ప్రవడంశృహోతేలయుక్తలంచ్చి దూం
డవేశకయుఆ కొ చెళ్లం (ద)యున్ననుం। హక్రైదెనా తాయిమె పొచెకం చున్న యయుదిదింయునె। కప్పైనలయు నుశల మెయు త్రగ (నక్లేపవలదనదు చూడడొం నాననం చున్నేయు శియ్ తొంండం తెంన్నెరుగని యుం (త్రం) నియులొన్నయుపయుడం। న్చులను
జూరివిబడిలిమె [illegible] దూ। (త్రి)భువనసం (త్రూ)ంబుచవిన్నదం యున్న [illegible] ప్పయు దేవ (దత్రద) దవ్వులవిరిగినెదూ। కవి మిగారాంపువిడ్డయుద్గా యంరత్తా దయుయుశ బరాంషక్కలల వెంట్లదాని రిక్కెండ్లు। అవలకలాంకొం ద్వారయమునునరాంవతి అనుూ

బున్నగవముశన్నితలకొల్లవలెనైయంద్యైనైయువయుఅనినకారాజ్యకా[illegible]నునంత్ర[illegible]బ్బవాక్యతి వచనంబ్బులు వినికా వురూప్యలగు దివిజులు త్రివిష్టపంబ్బు విడిచి పమ తపోందశ్రిపట్లకుంజస్సునిరి [illegible] యున్న ప్రతిష్ఠలవజిన్నె తయగు
శవధాజద్యాని నధిష్ఠించ్చిబో గత్రయంబు నుదనవశంబ్బు చేసు కాని విశ్వబొయుత్రా[illegible]జ్యంబ్బు చేసె శిష్యవత్సయులగు చ్చగుష్ఠయు శతాశవవేంధంబ్బుల తన్నిచేతష్ఠేయుంచ్చిరి తత్రాలంబునాయు అ[illegible]అర్ఘ్యుణ్వేంద్రకుదాథులకీ చెడ వ్రుసొరాబ
రంషమునే పండ్లు త్రీ త్యనృత్యే కేచే రుమవెశ ధ్రువంబులనుచే వాంగారవము [illegible]బ్బు బూగ్నిగాంధ్యుకి విప్రులవవష నిముకేగురియుగాంలావాకింబు ప్రైద్యా త్రివేసోంధ్రి బలవెవన్సంశ్రశత్వివమునుశే ంత్రాంభి సురాంజ్యం
ప్రు నన్నైష్షిబు తనతనరాజులప్రాణయుధనుజులు గాను టయు వేష్ట్వవెల్లినూడెం గెవెడబుటయుసశ్రాజ్యావించ్చినులశవూంతపరితాంపమున బాంద్విపగన సాద్యా కవ్తివనరుచుండుగ్నాయువత్స్వ పెనిమిలబు [illegible]గు కన్న ప్రుం
వ్యాసమరివెయ్యకనాడునవ్మాంథిమాంని తనకెయ్యంచినియున్నదా వుంబు నవేల [illegible] [illegible]చరితవుబువడశి వంద్రివాడికుండిప్రాపిన యుఖ్యావివదన వారిష్ఠంబ్బువాండహమూంచి చేరదిగిచివుంగుత్వచు బుకంబుద్వ
వ్రుగుక్కుచవ్వువారిఖ్యాత్రియాంబవగచెదను చుత్తుఅ వన్నవా తమ్యుండితన్ని తెదెబుచుయుతెరవా[illegible] ప్రయుషాగుణీ[illegible] [illegible]రణగునేదే వాంచనాంచారము కే తరితో వేయుహుకేగవవాసహ్హబు నహుకేధర్మ్మను సంధ్యను శేంవారనే వ్రాసే

బున్నగవయున్నతలకెప్పనవవె నెంద్రన్నీయవ యుఅనినక్షారజెనారుత్ర [illegible] నంద్రగుభ్యవాక్యతివచనంబ్బులు వినిశా మరూప్యలగుదివిజులు (త్రి)విష్టపంబ్బువిడిచివమతపోంధేప్పట్ల కుంజెనిరి బుధయన్న (ప్ర)తిష్ఠవజిని తయగు
శివధాజద్యాని నధిష్ఠించిజాగత్రయుంబును దనవశంబ్బుచేసుకొని విశ్వజయుంత్రాజ్యంబ్బుచేనె శిష్యవత్సలుగు ష్వగుప్యుశతాశ్వమేధంబ్బులతని చేపట్టేయించిరి తత్కాలంబునాయుఆఅర్జునేన్యంధకుదాఘబకెచెడ వృసకాఖ్య
రంచేమునిపంధక(త్రి)త్యవృత్తీ నికేశ్వరుమవేఘవంబులనుదే వాంగారవము [illegible] బ్బుబూగార్ధునికెవి(ష్ణు)లవమనిముకేగురియుగాలావాసంబుప్రైద్యా (త్రి)జగేసాంధనిబలెఉనీవను త్రశతప్పిమునుశే ంద్రాభేస్వరా జ్యా
ఘు(ష్ణు)న్నెఘ్నిలుతననతనుంజులప్రాణేయుదనుజులుగానుటయు వేఘ్పవెళ్లనునా [illegible] గెవెడయుపయునార్జావించిసునరమాతపరితాపమునబొంద్దివగననాధా కృతివనరుచుండద్ననాయుమ్మపెనిమియుభ్యాగుకన్యప(ప్ర)ం
వఘ్నిమరిచెయినానాధునవమాతిమాని (తనకేయుంచినియున్నద్దా వుంబునతసే [illegible] చేత్తి [illegible] తాం చనినముపవడశి (వంద్రివాడికలుంద్రి(ప్రా)విశయుఘ్నావి। వదన వారిద్రుంబ్బువాడిచూంచి। చేరదిగిచిమగుఘ్నచలుబుతంబున్న
వృగుక్కుచమ్మ। వారిజాత్రైయాంబివగచెదను చుయుఅమ్మవశే ఘ్నంబిట్టునిరయుమయుతెరవా [illegible] (ష్ణు)యుఘాగునిఫే [illegible] రంగునేదె వాచరనాచారమునే। తరితో వేయుమునేగవవాష్ణుయసమునేధర్మాను సంధ్య [illegible] ను శే ఇారకే ష్మా

౨౬

బలివచ్చి విరోధియుటబలుషేదివీద్రెంచ్చి గప్పిగాం కోటకేలకాంప్పువెట్టె। దేవవిరుబుడాను దేవతాపుత్రానరప్పించ్చిను [illegible] చెప్పి। ప్రళయటాంనబునిష్కల్గి చ్చాని ఖ్లచుంన్నాడుషైయూరరాత్రేసులనుగలా [illegible] నాండు। వునకోడి

చనివేండుమరలవచ్చెనునేండు ఈతపంబునవీనికింత్రవచ్చె। ఇటువంటి రాత్మకులన్రేలు నెవ్వరున్ను తోడరావెళ్ళి। నింక్రైవీనిగెల్వనేది త్రోవ। ఏమిశేయువారవెళ్ళుత్రువులగట మిగ్గనెదురువెయ్యావారింప్పనెవ్వడోన్ను॥ తేయు [illegible] రునాకౌక్షం

ఋచ్చినుపొంగ్గెడునమరాద్రితేంట్టైపోదపైవేండులేని। ప్రాంగె డుకాలాంత్రకుట్రిఉను। షంగ్గింవచ్చినుమరలబడల్తుంక్తై జగచ్చునీకె ఉతేయు ఉయారాంతురాంజుచి వెలిన్ననుబోరాతురకాబుసాయబోయి తివ్రనిక్రీరారాతు

దమ్ముఋపెతన్నుడారాదిటమాంద నేమిడాండమువశిత్మ్మౌబు। ఆన్ననసురరాజుశేకునురాచాంతప్పుంటిఘ్నినిటెయ్యసిటు వినవయప్పుడేవేంత్రవీనికిసంవ్వద ప్రాంవ్యాంవాడు ఋచ్చగు ప్రవరుబెల్లి। నిచ్చిరిరాత్రేనునెదిరిసంచాచ్చరింప్పవా

రిబాంశవ్వరుడుధన్నేనేనవ్వబోనుటునేవునేసముఋసునేకంట్టెఘునుబునుబ్బాయరుతాంబ్బాబుచాయనేకను। విడిచిపోవ్వటనేతివిబుళ్ళవాంసంబుచ్చివిమహుడునవిగెరుపేషబ్జాంచి। మగిడిమరునాండు వచ్చుటమాంవుతంబుచ్చి। వితిప్రో

టముశవాంనికిన్గవడ్డినశెప్పె। వారిక్తెకానకెటమాందవాంతచెడునెప్పడవిసునుంగ్గాకరిపుపేశుడయపవలదుబుత్రబుపడునెలువవలయునుంద్దెనుస్సరివారగవలయునుంద్దెచావవెనెంద్దెకెసరిగెలుప్పవచ్చితియటదాంకతేమి। సరకం

ముక్తేపపదపవ్వాలు తవ్యులు చేసుంకూడు మండిుత సౌధశిఖరంబులకు చేర్నాగ్గారంబుప్పైన శృంగారంబుబ్బులను । శృంగారశయము నజూలక డోలికాపేతనిశ్రేణికాది విశేషకవచ్ఛంబుప్పైన హా వచ్ఛింబులును । హా మ్మ్యాగ్రక నకగ
పాత్ర్రరం(త్రు)నేగా తకపూర్ణశతకులంక్మవలాంగ కరుఘూపథూ మాంబులు ను । ధూపవేలంబులుశ్రీవమూంత సౌత్రమంబ్బులని (త్రే)మంబుప్పుకగా బుప్పునగిన్పాలు పచ్చంబుప్పులప్పైనని మరులుగాని పురులవన్నియు లన్నిరులు నగులుగా
నంగులటవిటపవములందుపెటనేటులంప్పు చుబ్రుత్రంబులు విరిశికెతలకుపారుడు మచుచు వలకేళిమురు వంప్పు చదువులకలనంగ్గే కవిడునైవమయ్యున్నా । నైవమన్న పురులనాకలు నాకులుగ వింప్లనినదవులుగ
రువులుగ ధాంత్రయుగదిషి వీంక్రయి వెలక శివమూంకలు గా నిదవికెగ సిరవికింగ్ర విసినావాలుల (౩) యుదివింతడుబడు దుడగలును । పడగయుగాడు గులునుంగ్రమునకు వాశంబులగు నేడియూలం బులు
దోవలరంబుప్పైక సౌరంబులనే రంబులు వెలశిబెబ్బులు ల(ప్ర)బ్బునంగ్గరులశికిరులశింగ్గంబులషంగ్గలకరష్షంబులకష్షనంబులధ్వూపమకేతులకేతులు ప్రైరికింబ్రేజ్జులకింగ్గానకశంక్రైయుదిగిశరంక్రై విడువచులలంక్రై వ్రైక్రై
లతేమిక్తైలగచూరత్రేనులచేత్రైయుయొన్క్రైయుకెయ్యావులు లదయ్యావమువెలలంగ్గంబిరుగవ్వెరష్షయులకదంబవయులును । కెరంబకర వాలశూలాండు లవెలరులంగ్గలు వెలరుపులతెరంగ్గులదిశలచెళంగల్లలకె

తుతకుగాపిం వనతతక్కెరనాపూం పవయుబ్భరంబులగుస్రాంల శిఖరంబులు ను శిఖరికి [illegible] వంఛ్ఛావమనికేలితారావారంబులు నా(ప్రా)రువు శిశిల [illegible] రంబులనగు [illegible] నగరి శిరి నెక్కవానలు
వెలుగవములు పొడగనరైలు కేధ్ధకునయువనడెనిక్కా నియుడశెనేఘశెం [illegible] పురాతడంనన్నం [illegible] బ్బులను (ప్రా)కారంబులును (ప్రా)కారత్రాంచ్చె నాంచ్చితయు [illegible] బ్బులగుమ
[illegible] (ప్రే)మయులస్రంచ చంచ్చనంబులును (ప్రా)ణవంచ్చనే వయుడం చ్చనంబులు న్నగు [illegible] దంచ్చనంబులు [illegible]
[illegible] వవిక్కావవిదివి [illegible] రణికుచిరవములగుచుం(బ్ర)చరించ్చినపాం వకర పామ కరవంయం లంబులును పావు కరవంయం లంబ్బు [illegible]
[illegible] వులకేవవవులలవు క్రామనలకేవములధర [illegible] లకవములు తెరగుపక చు క్రామనవయుమ్ములవేడుకలక్రాదిగితదినివులుకలరవుల (ప్ర)తిచ్ఛవిషుతైనవతు [illegible]
కేలంగి [illegible] క్రాంత్రుల సాలయుల వులుగలధ లక్కలనేక్రాంత్రుంబ్బుప్పైనగనసవలుచ్చైదంబులు పైనరాజుసౌధంబులును సౌధంబుల శిరులఘు తై [illegible] (బు)నేల

నియమాంశ్చ కాన్పిన ప్రాణము వద(ద్దు) వెజ్జాంబున్నను బోవె | బ్బర మాంసనాదిదాక్ష్యాంచ రనైకాపలబ్ధం చ్చైయ బ్బువటు బచరి (హ్రీ)ంబున్నను బోవె | విమల శంఖ్యాంతరతగ్న దాక్షితమాంసంబ్బె మాంసదను నిరవవడియలు నను బోవె |
[illegible] దాసుండరంబ్బై నుబ్ధరాదాన్నైనంబు నను బోవె రంభావిచి(త్రా)శోక పుణ్యాగంబ్బై పున్నాగంబు నను బోవెను రచ్చి నుపనైమా విశేషంబ్బై శోభావుపుతంబు నను బోవె | నుసన్నత త్రైమాని శారదంబ్బై శారదనవమయం
బ్బినను బోవె ధవళబో మాంస(ము) కాంక్షితుంబ్బై నితెపరవా పంకెన రాజాధానంబు నను బోవె | సనసతి లతత్రమంబ్బై వృత్రమ పురుషమాపయలుం బోవె | నకేత నధారన(రు) వష్టంబ్బై వస్త్రాదియలుం బోవె
నుబ్బనబింత్రి గోవంబ్బై గోపతి మాంపురంబు నను బోవె | విచిత్ర రాక్షసులం కేశ్యమంబ్బై కేశాంధ్రంబ్బై నయమరావతీనామ ననరంబు చేరంబ్బె నక్కో పచు పుష్పనుబు బట్ట గయుగయలు బుబు లంబును
విశ్రి [illegible] భాంబ్బైశాంబ్బై మానగంబు వరికె యుత్రి కానియా మరకతయుం [illegible] మాంయులు నగ పులకలు నగనుమాం యుకు కాంయబు తెపనవుడి యురు బ్రుయుకు [illegible] యురు పుబ్బజ నంబు [illegible] యురు నవర
రాజబు శేష(త్రి) వదాంబునవు శే [illegible] రిబ్బురి దానవకంబ్బ విషారాత్మనవును యు నింద్రవిబుధం(ద్రు) [illegible] గపుకమలుపగవి లోపవి యుభర్తకర మలాపుతనా చుయాం (క్రో) శింబ్బె [illegible]

ష్ట రంగ్గ వింప్పు నేమి నినదములు పరములగు సురుములుగనత వెలుగుల్లో పెట్టినం బ్రవర్షించ తతద్ధిత మనైూరక్షుంబుల గుబరక్షంబులగము లునొగ్రగములు గాన్ని గమునేవే గంబు వలనవాడవాకులనగి గావి ఙూవింబు డగేవి గాఙ్ని
ఘలనం బ్బులగువునం ఘ్నులతద్వైగడి నైగడు సురంగ్గంబ్బులగలము తంగ్గంబ్బులున్నరంగ్గముత్తుంగ్గ విశదమదకల క్రరిఘుప తత్తే జునితము దసవిలక్రగాంగకాన విగ పదశశత న్యయునస్మబునతార ఖిళ్ళితలవితనిష్ఠిల దిగద్విపతిశ్రుతు కరకేన
కేవేమకే పుంభిత తమలశేసమురయసమదితశేబ్బ వగణిమయ్రైన విభుశిపూంగణంబు లునగ్గమూర్గనేత్రు లోకద్దిగపూంగతేచపశత్తాంయులతానేకనగణనాతే తంశివా నా చలవిరాజమానంబ్బులగు వివాహస్థంబులు న
వివూానవివాశరవలాణాన్సంద్రరసంద్రరేనం ద్రో వాంసంపెత్తి దితన్నూరిషేరే వేణువి శాంవస్త్రతంగ్గ కాంవాంషశంఖ్యా దివాందనాంనాంనగాంనసంనేతసాంవాం వ్వసన్ప తత్వ విశేషంబులునర్వవిశేషతత్తిసంఘ్నలుత వేలం
గ్నైపుకేతవాంటవాంబుంకాంగవాందె వాంశ్చై ప్రదీపంబులు నుద్రేపాంయమానవాంని తన బ్రామంట్రపఞ్చితరుచిరచింత్తారత్నంబులు నుంగ్గలికి రత్నాకరంబు నుంబునే వె అనిమిష క్రౌంశికవాంవాంసవి శ్రీ తంబ్బైశరి
తివాంకన్వంబులు నుంబునోవెనక బ్బిషసలమున ప్రభ్యూంతంబ్బైభ్యూంతపతికేరేక్షుంబులు నుంబునో వెఘ్నేగిరాంబుకాంత్యంబ్బైకాంత్తాకుచంబులు నుంబునో వెన్వసువత్తు హ్బైవత్తు జాతంబులు నుంబునోవెసదాలఘులుగురు

లగదకల ... ఫలకుంభీఫలా దవించఫ్టి చ మ వ ... న్నంబుల వంశంబులయుం బులు గలిగె ... సంబులగావి మ ... సంబుభి తెత్రై నై త్రి చత్రి వచ్చినసన్నిశతులకుం జై చెప్పరనై దుకు సరి తుంతానై తొ తా
నైవికివ్వరం ... బికుం ఛికుం న్నకు చ తు ము లకల కలం బుబి ... లయు ... కలవాంనకారాండ ఉవకోకనాకన బన్ధన్నసుంప్టరయు నింక్రీవరార విందానంప్టబిం ద్విం ద్విరయు నప్పంగ్రవ్వంగ్రయుం నిఘ సంగ్గ నిం గ్రికం బాంగ్ర వుగులం
ద్విగులు ఉవంబాగఢ్రులు వెక్కినయు గద్రు యునుయుగద్రులుమిన్నె ... యతె వినెట నేయువేని పాం యతె సా యతె చల్లులాంతుల మే యతె మాం తు యకూయి వయు గానుచు నే ... చినషే చకకన్నకావాకం బులునుపారవనితాను స్త్రాబి
తరాండరితదేవాళ్ళె వాంతుంబులు గసు గోపురకనకక వాంతుంబు ... బు న్ను కె వాటువే దితాం ఫుంబుతె వునిగుకై కలాదారకం బు బు నుఖం ద్రిల్లుస్తంషగం ఛేకంబు ... బునువిమలకమలరాగ పాంవి కావూపిర వారం బుబునె
గంచతుదాప్పనకం బు యునుదార్వారదేశం బులనాం వల్లం గాళ్లవ్వం ంజుద్రాం దర్ధవాకవె ద్దుకక్షే స్తులు వేయ్యాలు కవస్సం బుయునె వస్సంబులం జె పిప్పి కొను చుత్ర త్రి తార్లారు యునుశూరు యునుకైన మవాదార్వారపాలకవిర
మునికరసజ్ఞాంబ ద్మివేలాంకారం బ్బసుశుద్ధసుఖలబికబిద్దమే వెత్తానసాపాంనేసు తు మూర్కంబున్న బునలసుకు మూరవమవూకజి తదేప్రం బు యునగుమ త్రుంబు యునెవ్రపాపరివ ద్రికుదశిరాజ్ఞాంగచంద్రుకాం

లం ద్వారవము దాచె డిపంబు విరులు కప్పు వలువయు ప్రేంగునం ద్వాంగవేశయుండిగెలంబ ఢసగా...యును (గాడ్పు) వలన నెగశగగనెమ్మునె విరిశెపలువ న్నెలంబై నిన్నగ...యుట్టు ప్రస్ఫుటంబుగ కలతెరంగు నద్దంబు పై న కుసుమ
ఘనాగంబుగు న(ఘనాగంబు స్వరాగంబుగు గు ప్రాంగులవల త్రుపచెంత్రులగుంపు లు గానిగరికైపూగం పుంబులు లంపుంబు లరిని త్రెంపులు గాని పెల్లునె మయు న్వెల్లు...నెదగల పోడుంగున్నయ గఢల వాడులబాండలు
౩౯ బతువృవిడు ఢూండలు క్రే ఢలవేడుక లుం గున్నాడు కాని యుండ్ల వాక్కిళ్ళ కుంజరిపె రులు క్రాలరికల కన సంతరికలగు చుం గన్నరియుకామ ర్ధనవృయు న(కొంవ ఢేనువులకు నియువనేఢలగు చుబ్రనవుల డిళిగి నధ్వనము య్యా
నవులుగంబు పూక్తుక ల్పిత రవుటు న(కల్పితవుల వ లవవులండ్జా రులుకుండ్జరులకు విరిచియచ్చుచు(మచ్చికలకవిమినచ్చి మెచ్చిం చచ్చి చు(చరనెరులశిరుల పడంతుల నడ్వులకం సేలకువృులగు
వుతువులు వెనయు వుత్రే షంబులున(యుఫంబుల రనెనెరనె కానవనున్నంచరునె ఢనవుల వెఢవినుకరమ్ములగు వుకేరతారకాస్త్రంచంబులు నసు(తారకాస్త్రంబుల చేరువల నివిచి చేరుకలు వియుదుం
రోడ్డిరయు వెళ్లికెన వెడిరంబులగు నవవేపు వెంరంగుల్లు చిగు...మలు తెరంగున్ననియు వేఢనంపుఢలంగ్గల శంపుల సాంపున(కచర...లుగ్గులు చం(త్రరేఖల పాండిమ నివాండిమగల మెలాపానే వి ఢన్ని

త్తే నిండుములా నిలిరుగవిని మునఁగుచు కేవినే క్రొవ్విరిం పొమ్మయగా నిజొంకయు మ్ముర మనుచు జొంకమ్మ గాఖిం జెచ్చుతేం యతిదాం యు నుదాంటుయువడక నా ... కొని ... లెూడ ము కూడిజోడు విడువకే క్రొం మొగ్గవ్వులకమ్మని

క్రొమ్ములనిమ్ము లమునవిపశియి గంత్తెనలయగు వులు పొంనగ వెన్ని కె నెని కె నెరుడు వకే కనరుచెడి బిల్లురట్టడి తనంబ్బులు మించ్చికె రాఖిం చ్చు క్రొంయు లమెు త్తురంయు నట్టి వెలుత్తొంబుత్త్రి చిత్తంబులు మత్తంబ్బులు గదత్తు

రంబుల తి యచ్చ్యనిమండ్ల కు క్రొవ్వంబుడెయూనరేంగి పేనంబ్బు ... యు గ్రాసంబ్బులు గానివానికెక్రి పయిబానలాడు చు ను త్రికారంబులగు క్రేరంబ్బులను కేరంబులకనతిగడు చిమింట్లు నంట్లనైగక్ని పెట్టి పిట్టులు

బయుత్తవిడిచిననిట్టుట్టు ననకనెట్టు ప్రాయు చు నింప్పు గలర ... మలయంగ్గయా గు కలరవ మయుయునా । కలరవ ములలరందయంక్రె నిక్రొలంకర్లి లక్రెలంకర్లి లుంబ్రి యయు నిడు క్రొని త్రిమ్మ దామ్ము చేసి యయుదం మ్ము

కస్గవాంఝగు చంచచ్చు వ్వులం ద్రుల్యం క్ని వెలక్రిచూక్రిమ్ముక్రైవిక లక్ర లపడు వు నల బలంబులు నేయువాంనరం బులు నా । వాంనరు చిడినిత వికసన వులు వి సవిసనగు చాపసలు గవిరిమిసమిసవెలరచు పన్నిండిక్రెం

దీవమ్ము విందిరాను సుంద్దరిక మునుద్దిరంబుల చంద్రంపు యుగయు గు నంద్రంవమ్ములగు క్రాలంక్లయు నుక్రాలంకల్లలకెలంకల్ల తెక్క ళ్ళందరికి శివడువడువ ఘంతల్ల చును విల్లివెల్లయు గానిచాగికతే రాలయుంక్ల గంక్ల యుమవు

ప్రై

శ్రీరాజ(శ్రీ)ధరాశలాంఛన శ్రీవిభవ విగేదాంతవలక్షణ సర్వలక్షణ శోభితైల క్షవాంగిన (ప్ర)శస్త సుఖండితపత్ర తల్పకల్పతాం తన్త్రయు। ప్రసిద్ధ తసురసిద్ధ సాధువిగంధ్ర రాష్ట్రదుఖ్కే। పిం జిలు తతిశల వాణాపాత। దండ్ఢ ధీశ్వ రలయుక వయుల వే
న్నం గన్నిప్పునూంకయు చూపు లగగనము (ప్రి)యగ్ను చు(నే)పునది వి న్నవియు నాత వేత రయు। కూపించచ్చు చుఱను జేం(శ్రు)తు। (ప్రా)పించ్చైనుది విభు నగరపదము న శేం(ద్రా)ల వయియి ల్లు బలవం తన్నంఱఱ గుబవేం(ద్రు)ం డగం
నాకంబున్నసాం ఖింవ్వసమ కల్గి। దండ్రగమనేద ఖ్యక్షితుడు దపయునంబులంబునివని। మయ కని యొకప్పు గ్రబొ నాతముకి విగతరాంగస్వప్న ప్రేటానే హాం। రన్న సంశోకము ఫుష్ప పల్లవ ఫలాలా ద్వావ (ద్రు)మాం
నేకముకి। స్వనిలో ఘద్దా తపతాం కవయు (బ్రి)వి చరద్వావుం నిరాంస కముకి। ఘునగంగ్గాసవి। శోకముకి ము ఘావయుత్త (వ)కము కిన్నా కమ కియుయక ని రకనులరెండుం వెక్కసంన్నై చాలు ఫుగల వెల్లు ఫులనెల
వృతరియయంజూచ్చి। చెచ్చైరంజు నిచనియు ంస్తుయనడవక ల్లునె మెల గియుగునరుడ విననరుత విరాశయుబ్బాంప్పంబ్బునే మెయిగదే మొన్ననెరివిని రిగుత్తి। పింద్రిప్రాప కాయదోరగాయుపండ్గంగెల తండ్లంబులు (వ్రే)ంగులొం
నవేకమ్మూం గి(వ్రే)ంగి (వ్రే)కలగల్గ (ప్ర)హాకులు (ప్రా)కలంద్లుటలగు పండ్లబులనుఖాంటలగా తుంబ్బు వ్వినివ్వయు ల్లు ముప్పంప్పు (శ్రు)వ్వి లకుంగవయ ప్పకొగసేవ నయగవిగి ముసురు కొనినిప్పు నఱ్ఱసుకొని

[illegible]
ష్టలవేంద్రిట్లనియెట్టనియున్కైలాసగిరి మీఁద బ్రహ్మేంద్రాదులు ఘూఘూం ఈశానకనాండు కాలువ్వనేనున్నదేశ[illegible] వెప్రవిష్ణు[illegible]సు[illegible] వంచ్చించ్చినురలక్షనమస్కృతంబు చూరయిడుటు। విని దేవియును దానువెక్ష పుష్పేంద్రగను
నుత్రైకధావడిష్ణు[illegible]ఘటములుగాయువ।[illegible]నూరదనుండు నన్నిమేంద్రిరంబుబనవేంగెపురం ప్రోత్రమున్నిచేతబూజైవడక్రి। తానుబూజించ్చితరాచునిం ద్రిదసుడుపైరి। కుశంబమే వారాత్రంమూరతంను గుశలమును
చున్నిమేఘరఖాషులవాంచిమీఁదపై త్రినెరపి। వారుడుప త్రాక్రష్ణ[illegible] బ్రూంచియిట్లనిరెం(శ్రీ)తిబ్బనిబడేవజగన్మయుడేవేశజగదీశ్వకాలాజాగద త్ర్యే ఉత్తశ్వరూపు। అఖిలభావములకునాత్మయును తనపునై
తగనేశ్వరుండుడవాదచంత్రమలుఖ్యలు। మధ్యంబులుఖుపి యనునుమరిలోపలయు వేవపూర్వా వెల్లయుమృతవెల్లమూరినతప్ప। మానంత్రచిన్మయా కారముకేవమునకని శాశతనాశకములు నుబ్బము నమ్మిలోనై
భుతక్రితంలయమయూలు హంసకంబుపి। క్కైన బ్రహ్మాణ్ణలు[illegible]న్నవనెయంత్రియుగమ్ము। నుష్ఠియుసంకల్పవిస్తృప్తైయున్నము నుయ[illegible]కోరికైవెల్లి[illegible]ము పైకొఱ్ఱులకెపృధూళ్ళనిబ్బ ధ్యావించ్చి కొండ్రరు బ్రహ్మాంబుజేవకిహల
పాశికొండ్రరుతప్పమనయు। చచిగిం చ్చికొండ్రరు[illegible]శ్వరుడక్రి[illegible]సగాండ్రరు శత్రిసపోతుడసుచు। చింత్రించ్చి[illegible]డ్రరు[illegible]రథరుడ వ్యంయుండదైత్యతంత్రుడుపరుండదిక్కెవడనియు[illegible]

పాంథ్రుఁడు తుది నోవ్వు వెంద్రియ యుసదసద్విశిష్టసం(శ్రయుఁ)డవై నా। పలెపను నేత్రశ్రీ వస్త్రవేదం బుప్ప గవడదోత్ కృష్ణార్చనము దుముపశ్నించి డెయుక్తయుయు కాందె। కడుమీ కృపవాఁగి దొయుక్తయతి యుత్తరాది। చ్ఛేదవంచుఁ చెప్పుకొని నను విశ్వ
పృథ్వులు నిష్ఠ యుద్భిలాసనము వెదకే బాపదులు బునెరుఁగ రుంయుగా నెవ్వఁడు డైవకుం డట్టి యెనను నెరుంగ। యుప్మాయు నం ధృష్టి వెలుయువు రాసు కాం దేయు వనవె దకటయుం కన్నా శవెంత్రు। దేవరూపము నభూం డ్రకేపాం కుడుపున వురుకు
పిత్రైన కెలంబున్ తూంపు నకేవయు గత్రింపి దైశు పగాం కావుల వ్రె నచారాం చరాంబుజ్వైవిల శిల్ప ధంబరవమున। నిడు డ్రేతి వివారించ్చి నట్లు నేవ్వు। గలని పతి కం తృప్తసర్వోత్తమ కర్తృ వెుప్పు। బూగవులు కుభశుబిం
క్షెమొ (శ్రు)వముల నెవ। నెవసరమ్ బుదలు పాంయు నెరడా (శ్రు)మువు ఘునతంకెన్న వుగపాంగు వుమ కేపలు వుకుటీగ నెన్నర భావించి వులు శ్రీనను విన్నరవము చూడ వెన్నదు నను వు శ్రీనయాంటు చంద్రంబు వెయాం
నిప్రైదై తేప్పల గన్న ప్రాంతుయువప్తప। చింద్రాది దేవాం నికి। చ్చిన కేశవాంపము చూంప్రమాంకు తపకరులకి బిత్రుంబు నంబు వెడి నెయుకయువుగవాం డవైదాగంబులు। ద గివిగిచివేన్న లను వెప్తదంత్రుపు నెకుం। వు గంవ తన్నంబున బాగ
వులు। దగులు … నైం ద్దింప్పు గాంత్రుదడవైముకుం దన్నియు అనిపలుకవు చూంకేన్న శాలపాం నిచాంతనవేత్రైతుల … ంద్దు భాంవగం భేరంబు గసునప్పు నివ్వ రయిళ్ళున వాంప్పి వళ దేవునకి తెల్లని యెంగాం యు (శ్రీ) కం డా

౨౨ ...నునే వ్రతమూ వరకనే ... చిత్ర ... రం జొచ్చె దే। నాకే ద్వేషులు దాంగు కింపుటి కంత్రై నాడే నసగ్రికొన నకాం... రంబు జగద్గితంబు గనునే వైశూ చినదే దూపెదే। గ్రైకోనవార్యము లం (డ్ర) కామొకలు లునంత్ర
ళ్ళ (ప్ర) భూపార్థమునే ... నికు విశికపులలాంచనుండంత్రవా తుండుడరాప్రేవుమాశవా తుండ్రనఘవుం డిష్టువిష్ణు లడెలు వాశరా నెంచ్చ సాచ్చెన నిదశవిశలంగ్గ యియనేవలాకింపు చుంస్త్రనప్పు రోభాగంబు నాయనే యు—
వాకయులదాం లెటలానెుకవేథి నెుకనేడకు చకుంఘములమా దిక్రొంగు దాయగ। కబరికాబండ్డంబుళ్ళు గంప్రింపు నుదియోప్రెచికురదూలంబులు చిక్కల్గవ డగ। ననమూనవముదనిము ల్లాడంగ్గచెకల్గలక గకంద్దలు
కాంతి గంత్తు విడగ। నాంతాపాంభరమునేనడగులుదడలు డదృగ్నెపి సంఘుంబు దిశెయుగప్పు। వామకరము నడూరినే వయువవఛ్ఛి। కనక నూపురరం యుగళంబుప్రు శ్శగంగ్గ। కంత్రకగాయుబుయు రుళ్ళు గ రుళ్ళు గా...
రవా...గ। బంత్రి చెనాడు (ప్రా) యుం... యుంత్రిగ నిరొమ్మవయుకనిమునన్నమా గులవవలరిని సగవెప్పన వృగవారడంవ్ము గుల వవయోరులాప విలాసంబుప్ర యుత నన్నుమారింపుంగ్గ నురెప్పవెట్టక తప్పుక చూచి వెంత్రనయు చె...
బునా ... కాంత్రా డిస్న ... న్నావె వృరిదక్రోయుయస్సాండు జుండ్రంబుళ్ళు వయు (శ్రే) శికల్పంబు న్నెయుండుగానవముజు డేయుంత్రి కేసవజింప్పంగ్గరా। వేశలంట్టెల్ల నిడుంబుద్దల్ల శతనేశేలాంవతిం జూరగా [illegible]

[illegible] నస్వేచ్ఛగా వలకన [illegible] చిత్తం బుచ్చి రంజిల్లె [illegible] నా కె ద్వ్యప్పుల దొండను కించపైట కస్త్రె నాడె నస్త్రి కొన నక [illegible] కరంబు బిగజ్జితంబు గనునే ప్రేమా చినలె బాపటీకె నై కోనవా కములు లం [illegible] కామ యుత్తముయనేంత్ర
ళ్ళ ప్రభ్యా రావార్థకముచే [illegible] నిరు విశెకగులలో చనుండ దంత్ర పొంకె తుండు ద్రొప్పు పా కవిం తమండ్రె నఫ్ఫుండ్లు విష్ణుల దెలు వా రొనెం డ్లు సా చ్చెన నిదనె దిశలంగ్గ యియం శవలో కింప్పు చుంక్ష నప్పు రొఘా గంబు నాయ్య సే య
వాకయుల దొంటలో నెుకవే థి నెుకనే డకు చకుంచ ములమా దిక్కొంగ్గు దొయుగ । కంపరి కాబండ్లంబుల్ని గంప్పింప్పనుదియి పై చికుర ద్రొయుంబులు చికల్లైవ డగ । నన మానవమఘనిము ల్లాడంగ్గ చెక్కెల కగ కెంజ్జల
కాంతి గంత్తు విడగ । నొందె వాంఘ రమునే నడగు గులు దెడబ డద్యగేపి సంఘుంబు దిశయు గప్పు । వా మకరము న ద్రొంరనే వయువవట్టి । కనక నూప్పుర యుగళంబుప్పు శనంగ్గ । కంకె గొంబుయు ఝ్ఝుగా ఝ్ఝుగా
రవా నగ । బంత్రి చేనాడు ప్రాయుం [illegible] యుంత్రి గనిరొమ్ము వయునే నిము స్నమ గలవవల రిదినగ వెప్పన. వఘ గవారడుంమ్ము గల వవయోరాలాప విలాసంబుప్పు యుత నప్పునొరింపుంగ్గ నురెప్పు వెట్లుకె తప్పుకే చూచి వెంత్రనయు [illegible]
బునా । ఈశాయ్యుగా కారంత్తా డి [illegible] న్నవె వ్యరి దక్కొయుయర్పాంండు బుండ్లుంబ్బు వయు । నె ఇకల్పుంబ్బు నేడ్డు మండ్లుగానవ ముబ్బు డియుంత్రి కేస క డింప్పంగ్గ । వె రలంట్టెల్ల నిబుంబు ల్ల శతనై శెలాంవతింజార గా [illegible]

గెంట్ల కేక రంబు లం[illegible] తి రతి ద్భ్రాయు వచ శుమతల నడపి చుచుచ నైగయు నైడది గంబ డం హరి నిలుప్పు పెరుంగ్గ నిగ్గ[illegible] గ్గంబ్బ వలయు ప్రై చిరా దిగి చేన పగిది పెన్నుంగ్గొన విలోక నద్ధా లంబు యు నిగుడించ్చుచు
మగుడించి చ్చి[illegible] కరలాంధ్ర వంబున గ్రుకయు పది ప్రదినుం శుణ్ణా శు వెదచ్చి శి చేశి నేఘ్ల వాలు లుంపు చు నకుకా చరకాకే మల కు చుల నుత యు శిఖరి శిఖర తరణికరణి శేయు చు మున్న చంద్రు చంద్రికల చంద్రముండు
లంబ్బు గావించ్చు చు నైడ నైడను కుంవ[illegible] గరిడి గరిత చేలా ంచ్చులంబ్బు చేక్కె నైల తప్తు చు క్షపోలల పావిక్రొలాలు బుత్త్ర జలచింద్దిబ్బ ర్ధంబులు న భ్రాంతంబులు నైూస తించ్చుచు నఖర బింబ్బ షుల భ్రాం
త్రసమాగత రాజుకే కంబులంజ్జోం[illegible] చుమలు బ్బ సరసిజ ప రిమళాకృష్ట మత్త మధుప పంబుల నివారించ్చు చు మంద్ర గమనాభ్యాస కల[illegible] హంసావా లాయత్త మరాళ యుగళ ఘంబుల కుంత్రులం[illegible] వి
లాసవి[illegible] ౨ ౨ ౨ ౨ ౨ ౨ [illegible] మయూర మాధ్యు నంబుల వలనైడ గంబు గుచు బావ రింప్లయు శుమలు లకుం బూకే మలు లంగల్ల చూగ కేనె లయూ స్ఫుర కావల్లుకే కలకం శతంప్పతులకలయూరించ్చి చు భోం గెయు యువ్యెల రింగు
చు మూరు వే[illegible] మం ట్లపంబు వేక్కె చు త్రసుమునేబు పట యంబు లకేలం బయు ష్కన్ని ప్రాంక్షు మ మృకరంధ్ర నహోంధ్ర నంబులు తృణించ్చు చు గవితక స్త్రి[illegible] లాలో పాం చ్చు చు పల వ పీ శ్మంబులం బరిశ్రమంబు వృ[illegible]

లతానాధఘాగం బుట్టి చూడ వారాప్పచ్ఛన నన్నిపత్తైత కేస్తంభం బులనెంతయు మపుష్పత షబచితవా యసంబ్బులం ద్రాంగ్గిచూచు చుగములకాండ కంబులనా వ్వుచు చంప్పక గవాక్షీవధ్వాంబులనియుమం
చదుల చులకదళికాపత్రకవాంటంబులనెవం ంచ్చు చుపరాగ నిర్మ్మితసాలభంజికా నివహంబులు నాదరించ్చుచు వుశిఖ్ఘ ఘంబుల స్మరియాటు చు చంద్రకాంత్రవేధులనైలయుం చ్చు
కన్నరుండి రెశారి కౌను మఖిత యటం దుదువుచెప్పు చలకోరిన ర్త్రియం జొడ్డెచుచుచూచిమెచ్చిన ర్త్రియ వెరగుపడుచు వెరగుపడిన ర్త్రియు మరచుచు మురువరయకాంత్రంబ్బొగనన్నునాం బు
నేననంత్రవిర్భ్రమంబులుబొగనైమ్యాం నిఠ్బవివాంరించ్చు చునశినవుంతుంబునా గిటవాయిగంయ్యిపాండి వాలారుబ్బూపులు శూవిద్రైశ్య మెల్ల గోలుపోయి తరవిమెతుకరేకవురచెగుగంబులనాని
వురచెనిడిగణాలిమురవెట్టి ఘుడ గిటరొంగలొప్పిచిటుష్టైడక్తిమి చేతప్పి ప్రాయిబంత్తిగానగవచ్చుతమినిప్రగాతి వయువవీడిపడి రెంమూరు తహాతి చంద్ర ధతంధిముసవయుసంప్పవిదప్ప యుతుయ రుచివికాపాంగ్గనవత్ర బంజ్జ
శభులకై లోపరాంచ్చవిబ్బిచిత్తకౌళ్ళ చేవ్వారాననమి కరకదళ్లు యుపుటికూఢ్ధేకవతాంగ్గికి చ ళ్ళ చబంజ్జంగ్గనివుక్మ్మథా తటరవ నాంతం ప్పించ్చి శంచ్ఛుండడ్డి లబిడ్డు చెరింప్పకైర నకాంత్రడుూాండగవిసకి చంద్రాసనకెల్లం ప్పుకకైయ

ఒక్క సంగతి [illegible] । [illegible] వములు నింకే । చేసిన [illegible] విద్యార్థ్యములకే [illegible] విష్ణు [illegible] అనిన [illegible] వరుండెట్లు [illegible]
[illegible] దేవి [illegible] పౌర [illegible] వేడెనికృష్ణుడు [illegible] సంప్రశ్న [illegible] బంధ్రసనేము [illegible] విన [illegible]
[illegible] చేసెను [illegible] వారికి । చిత్తం [illegible] వతిరం [illegible] వారుసాంత [illegible] విశ్వ [illegible]
[illegible] వాడులు [illegible] వారలు [illegible] గాయు [illegible] శంఖు [illegible] మము [illegible]
[illegible] వసంత [illegible] శంఖుం [illegible] వములు [illegible] నెవరు [illegible] దేవా [illegible]
[illegible] వచినిమయును [illegible] తన్ను [illegible] దేవతల [illegible] దించ్చిని [illegible]

౬౮

న్నాకేం ద్రుం డొక్కశలకున నెత్తిన దెబ్బ యాంపకేంబుద్ధి యంటద్దన్నమను ప్రముఖ్యులైనెవ్వడును పురాణరామకపట నధికవిశేషపుపైరివారి యాం ప్రాంచెప్పు నైతుగబలు తెలునాంకొనిడ్డ చరిహవ్వవెట్టి నిన

౨ బరాశతపొంద్రు చిడ్డ పరిప్రభ్ర న్నాకేం ద్రుసకిట్లనిచెను ॥ నిఖమునవ ప్రబలమునాంబనమన సమహత్రంబునమరుబవాశయాం బోన్నసడగు వాంరు ... ంకు వారిపొరుష్యాం కప్రహ లాంవన వ్యాయి ఈ తప్పవశయున క్షత్రియ

నవయు యనదప్పుడు రాగినాంష్టు రాజగమలు వగడపటగా యసంగ్రహస్త వెన్నెన ప్రగమచేయుంబునుని బహుపాలబలష్టుల వలరుగాంపృకుబుడి వెరం దాంయష్టు పగిబిడ్డ త్రుంబ్బు నాంయుగు పాండవులు యనెు ॥ కవినెవ

తినెం చెప్పుమనుపులు కేవలునె ప్రుస్తానాం జెన్నదిగుగునదు కేబుఘుశవనిపహలంబు దొగతిజ్ఞాగించ్చిహృషుహమునవుయయుమలు యనెుఖ్యవఖ్యమరియయుం బ్రా పృత్రైన పారులని ంద్రుపతంబులునవు చెయు ప్రకాశదేవప

ఖులను వారిప్రతిష్ఠించెమ్ము నవ రాంశయవిపొహతద్వం ఖులఖగప్రయంబుబ్బపరిపాలింపృత్రరు నాంకంబుబ్బపృష్టి రెబ్బుంయుం డిణేనంశుర్వాహు నెయ్యియొ గ్లెశరూం బత్రి మొగంబుబ్బ చూంప్పనుమనురూంపముకీనుగు

క్షంబుదాయి యున్ననంబ్బ శేంయు ప్రబొంపతిరూపుత్రైయుం ద్రుపత్రిష్టుప్పులనేప యుయ్యి జ్ఞానంబ్బు వెరిగించబ్బు డుమురశెశ్రైతాంకృతిరాంశలాంపముసఖాంకంబుశ్శె యునాంనాంవిద్యాకాంరనాంవుగుణంబ్బు భాగర్త్మ యొనాచెవను

గెలుప దలచి చారవత్తప్పు ష్నగలిక్కిగను గాని| చేరవే డెవడినశిగుంతా డ| మగువనగంచు దకుల మాటు నడగా గెనుపెల్పు రెండలనెబల వెరట్టు బడిరా వమ(ప్ర)బలాన దన్న ప్తారి నింగరెం(ద్రుం)డలరమింపునవచ్చు లెబ్బిశి పూర్ణదబలా
పాత్రమము పాతకమే వేయనను చు దాంతుం బాప్పరి కెంగ్నే లప| ప్రేబ శచుంక్షవ పంజ్హ్రిసం(ఖ్య)మ ముతాశె గాంగిళ్ల నైలాంలాంచె నం(త్ర)బవాం(శ్రీ)దలనెట్టు కేల కదియుకేద ద్వావమౌ నిర్ముక్త్ర ద్యుపుసియ వేడిపెనున్న నాడు వేనిశ్వరము తాడె
జిష్ణునన్నారాంనప(శ్రాం)త్రితాడె| మగాయగా వధ్యాంటి వెళ్ల మరలిచూంచుచు నారలవిష్ణునర్భక్త తరెళ్ళు వెంట్రు దగిపె| యాంశాను మరల ద్రుయుంచ్చె మరు ంద్రునకరణివెనచను కరికరణి దాంచ్చి| కొండ్రయు నేరులు కొల
శబల్లు వననములు దాంటుం శంఘ్మడు నదన్నవాశితత్తు| నన్నలా వెలంషా వేశ్వాంబు నేలమాండ| బడిన బాణెట్ల ల్ల వెండ్రియున్నెండినవాప్పి| ఖచని వేశ్వాంబు వడదన్న దానెరింగ్రిదవ మాయాం జాతత్వం బుదెవి నె వారుదరాయ
కెలు జగదాత్మ తుడ గుశంఖుడు [illegible] గల డె వారి నేరిగితనదల మాహాత్మ్యమ్ము నే| విగత(త్ర)ప్పై నవిచెను| మగువ వతనంబు డిగి వారి యుమ గవాండ యెప్పనియ్యకొం మగెబు వవచ్చు కాం మారిగా వచ్చు| మృత్యుజా యగ
మెరథయు వచ్చు| అందు వారి చూపుటం ప్పరగెలు వంగ్న| వశవము గాదు (త్రి)పురవైరికైనాయు వయుయుళ్లు హౌరుస్వాకారంబు పవాంచ్చి వారి వారు నకెట్లని యెయ్యని యని మ్మెలదే వాత్రమున నేవాక్రదపురకనెవ్వడు నా మూర్యులనెకు

నయుర్తితి యగా।గస్తకొంతన్న పుష్పకరుండద్దిన।వనుతుంత్తె ండద్దినట।న్నగలంత్తినట।ననువాంశలపశలగులశలరాంజులు పృకంద్రకలంతర్దనవాంజిం త్రుంతర్త నా త్య్వసుకల త్రవంకలంకష్టివిశ్వేదేవస్తాం జన్నలంగ్గల
బ్రాకుదేవ గౌతమంకస్యపఅత్రివిశ్వామిత్రజమదగ్ని భరద్వాజువశిష్ఠులను వారలసప్తఋషులు నుస్త్రైయున్నవారందర్ది కశ్యపునికి నదితి గర్భంబున విష్ణుండద్దివామనరూపధరుండై జన్మించ్చియుం త్రావర
టుండదురెంబనిష్పుడేడుమన్వంత్రరంబులుచెప్పంబడితా ।రాంగలమన్వంత్రరంబులుత్రివారిపరాక్రమంబులునుంజొప్పెడననిశలకుండి ష్ణనిరెంటశిశుజనకాథసంజన్నియుష్ణాయయునను
వాంశలగలకర్లనతలవిశవకశ్మతనయుణ।విశువృరులవల్లభే విదివములన్నచెప్పితిబకగదవతిరెప్పించుబడబయనగ।సంజన్నిసయముడునంస్రా ద్దదేవుండద్దెనుమనుమునయుకులుల్లత్తికివాంపూనెంసగ।
షాయుకుతపతింయుసాంవశిరియునుశక్రైశవరుడునుగవిశిశిసంవృరకలుదుప్పహపతినాలనిగ్రైకాన్నితాంవరించ్చెనశవయుగశంబ్బుబడబకలనవతరించ్చెవచ్చునిష్టమమనువుసావశిరివాండు।తపముశ్రేయుచు
నుంగ్గానదలధరశింయుంతర్దియుత్రఖవాకేపరిచటాచినవెంక్త్రీయుః।స్యకేమరిచూడంన్ననేకయుండద్దెశిరలలక్రై।యొకృనైలకనిచేయువేషకల।నైకేతొకేడువమనుండద్దుగాచియుండద్దెనరేంద్రాఖుమయుస్త్రీయాణుసొత

చల్లతి(ప్ర)ధ్వజములు బహుపాంచలు సనవెల్ప దరందర్పణలగిలుదసజు వారక నోహంబుగదారక [illegible] మలుప్సుంత్ర నకులజునింబ్రరత్నగొంబులు నేయసులొడు అనేకమణులు మెరుగంబు [illegible] లు నర్తకశాలావినోదప్రియము మకరవితర్కలు మలుమలవిచాలు
నవశక్తోకసుతలంర్లగల బ్రహ్మవర్మాసానవశిరోదశవమువ నువవెల్పడి పతల్ప(ప్ర)లుమ్మహాసుష్మగాదులు ష్మరాపతులు సుహావిప్ర(ప్ర)ము భ్రాతులు మనవులు నశంష్మహా [illegible] సువాండింట్రర్తుం దక్షిణసుభాసనే విబుధులను వారకు నివేదించు
లునునవెల్పుదరంధర్పలు గిలు విశ్వజిత్తు నింట్లవిప్పుడు విష్ణు చిరిసంష్మవించ్చు నంశష్మ విాతుడగు చులచెలిమి శంఘ్ముతాడదడెయుల విష్ణ్కేసనుడనగ [illegible] గము గాంచు నవనినాధులవలు రియలుభాగ మిచ్చుహాలీ
లుష్కనేధమన్సానవశిరోపదనకొంక్షవమ సువవెల్పశివసుత సూజులు సభ్యకశ్యాదులుపదుం(ప్ర)ధరణీ విచ్చులుసు విహంక్రనాము గమనశిల్పి గారుచులను వారుసురలుసు వై(ప్ర)హుండును వాంశింట్ర(ప్ర)మ
దంనే అకుహాదులు బలులగలనుసాఁ నవెల్పదరంధర్పలగిలు అంబుజాతరే(ప్ర)దాంకవకేసనుసా సు(ప్ర)ధర్మసేనడనగ కగడినించ్చె పైషవాళ్లుడగు చుపైత్య తుడెలరాక్షగరు గా(ప్ర)జగములు సుగావగళ్ళు లుపిలువ
పైతులుంధర్వవిష్ణుత్స హలయుంబునభ్రసానవశిరోపవ్రాండ వర్తనము నవెల్పడిందనినిందనులు (ప్ర)సుపదవ(ప్ర)వ(ప్ర)ష్ఠాదులు (వసుధాధిపతులును (రుమ ధర్మండనుపాడింద్ర [illegible] సుపారితాదులు వేల్పులు [illegible] ంత్రకళ

ప్రశ్నపదప్రోక్షణాతి ప్రియమనుష్యులు ఋషులున్న చెప్పెదరం ... [illegible]
ఏకష్టార్థంబున నాత్మవంతుండగు వేదసాంవశీ ప్రవదనుండవ ... [illegible]
(స్తు)ంభేదనస్త్రుల తప్పదశకే (ప్ర)షుల్లు బులురుషులు నున్న చెప్పి ... [illegible]
చరితులు వలు మురింపుచునే ప్రవచన్ కాలంబునే నిం(ద్ర)సాంవశీ ... [illegible]
లోకుసు వాంఛితం (ద్రు)ండుటన ... [illegible]
సు (కాం)కవాసు ... [illegible]

పొత్తులం దట్టి వింప్ప హొండ (శ్రీ)ం బ్బ వేయుటి దాడ్డు గేటి వెళ్ళతాగరాండు | కనేకప్పంబులంబులకాంచూవయ లాప్పెకపది యెనింట్టునవుచియు నైశియాం చెక్కబుళి మిన్నిళ్లు వెగురులపగడ్డానిరథసూతసహింతముం చెస్కర (శ్రీ) జూ
లవములనుగ్గ వనజులాకేనుబ్బుని వానరాలంబున | మెలుగులగమ్ములగూండి వచ్చెం జైనబుస్సులు అంపబ్బవనరంబునావ్వుబ్బు త్రి మరారాతులవాకా లవయులపాంత్రైవపాయితే చెప్పరే (శ్రీ) మరాభీశ్వరంయలం చేచ్చిన్నితనవై
త్రింబ్బోధ్ధిలాశవంచ్చెలు | తృవయునంగన్యంకట్టి వనిగజునంబు లత్రియమకై త్రైతాన్ని భవవృ్ చివాంతులు | ధనవర్తనంజనిత్రైరి వేల్పులండ్డె రవిషద్యానంబులండే యచుచుకియ్యానాయి ఓ వెశోదేవతలాారక్షులయ్యిడకడేనం
నెక్కడనంచుబుకిబ్బవతిద్దావాయుండ్డాశరబద్ధపంక్తిబర వుమనతింత్తుంజిజ్ఞాంచైతజూం బ్బునకే | వా రిపేతరథంబుతాడదరికి కేవచ్చైకినితాంత్తేల్ల సనాబ్బవర్తస్వరబ్బునదూపాద్నసన్మ్యడుచునవహ్మాతాం
తోడుచంక్రంబునకైలయులయ్యు వెయువడియువయివిరిగినక్షేనగాంచ్చైక సురవిరుడొవెంయునిబియ్యుచేరి (శ్రీ)ంవబ్బారబురికొప్పైపొంకబలమస్త్రకవయుకైనిశితా (శ్రీ)ధ్వారలం | నైఖరసినత్రీ (శ్రీ)వ (శ్రీ)మునసేనలకేను (శ్రీ) ఖైనవానిచులప్టై
యుకే | వెశచిరిహచ్చెవయ్యూపతులయువింవేప్పిలుఫైవెడెపాంరిరా తిర్రతానేగు అప్పుడునవ్వుచిన్నియువంబడియు యుతనచుట్టంబులజూంప్పైవేండనుచుసుత్య (శ్రీ) ఘశోకాం తప్పైరైకనకాం బ్బునను (శ్రీ) ధాంరవయయమయుకే

గనే త్రాహం [illegible] గన్నంశన్న ముఖవి సాంవర్త త్రాశ్చ ప్రచెవిష్ణు తనే త్ర కృతి నవడు నేలగూవె నరేంద్రా అప్పుడు యశకే చెవికాని నాళము పాడగ నిబలి సప్తము దే గుజ్జాంచ్చు దక్షిక బాహు శత్రు ॥ చెవితన ముచాలనే రవ్వము ॥

[illegible] యము నవేంకటా ంకే నిత్య రసాధు ॥ కయుపంచాబి ననవాంవ సుప్రైచం [illegible] తత్రి త్రైలారి నివాం క్రించ్చి తదేశము వె [illegible] ప్రించ్చి విజ్ఞాం చ్చాంచ్చి యా వివే చెవి ౯ [illegible] దిమిశ్లి యక కనేంశ చెడి ఘనగ దావంతి ॥ తాం

[illegible] యగదలింప్పు వేకకుంసవాంపేదనే ప్రాంకరి లబడియె నేల సుసేం కోర్కవ కెయన్గడుంబ్బసు దిశం డిగాను చుక్కి ॥ అదొచ్చి దాం ॥ కె యసాంర ధివేయుచా యంబు లుతే రాయి తపరచి తేర దేవం త్రుడు [illegible] నాం గాపాం

చెన్నసు ప్రైవటక ॥ రాంత ఘాంత లినిశాంల ద్వారం బాడి చెనే ॥ గియ శాంలవాంతిని యాంద్రిస్వక్ష తనివిచినే ॥ సుంతువెరశు వన్నవు సురవి ఘండద్రి [illegible] శిరవు కునివెవ బ్రహ్మాంతంబున ॥ ప్రైషుకే నె వెళ్ల హల్లది

ల్లా ॥ చ ॥ చనిసూరసాధులి చేగలనగ్రం చ్చు దుచ చప్పుటసాంర దుండడ్డి చె ప్పినవినివాని [illegible] హంబు గషిరబలాంధికులు లా [illegible] యుండడ్డి పోం ॥ కేనవుచ లాంపురం త్రరుని గాంంచ్చి బ ॥ లోకిత్ర లదులాల్లాం దున్నము నే ॥ ఘనెబలి

ధారరయు నతనవయు [illegible] చిన చాండుప్పు నగప్పిరవ్వు లశే ॥ శే ॥ విబుధులో కేం త్రునివేయుయు గు [illegible] బులన నిడకోలట్సు బుద్ధదశనే ॥ దస్నాటవచా [illegible] నినల్లాటర శవయు నసాం రిటిని ం [illegible] త్ర్యంగ్ర శవయు ॥ వే ధిం చ్చె

నాకవిష్ణుదులు శ్రీ తన్నివసరంబున్ సాయుజ్యపురుషా [illegible] చెప్పె [illegible] లు లు చేసి వసులు దేవి [illegible] రివలరమ తానే [illegible] త్రిశతమయుఖ్యలు నుడు విశ్వప్ప వ [illegible] నుడు నలుపరావసుడు నెంపై నయ చాడి । క్రమరాంగనా ఙ్ఞ నల
లాత్రి తి చేవతారదా ంచర్లిష్మ యను గ్రౌరానే దురవమయు [illegible] । వె శ్రీం యు బవమా నవ రు గారు లు నల శ్రీతి ద్వంద ప్పి ంగ విచారద్ది [illegible] దశక్తిన బ [illegible] యులశింవప్పం బుచ్చి లప్తంతానే వి । రమతవత్పైయుదనుజులనదమే వాంయ్యనజా
దుష్ఫత్రై రనారరచుడరుగాడం చ్చె । త్రైత్న్వ రారణం బూచా [illegible] రింప్పై ధరశిన ంథ్యుయ్యువచ్చిసు రయ త్రేల నాంర [illegible] దష్టనిరియె ॥ శ్రా యు నైబైంచ్చైంనుతలారవిరా కవ్పురవయుక శ్రీ నాదినశ్రీ ప్రు శ్రై వృద్దింబూంద్దితి త్రెల్లి వారా
యునవిర్బృషుకై వృతింబూంద్ది కే । యుద్దంచేంయుకినంకై డ్రాయుబనివే దాశేవె శ్రీ ఫ్రురంరం రంచుననం । బ్బదెత్తిలా రపమయ లాండి వలాగ్నై నురలకే శౌరవ్య వంశా గు శేశవయుయుల్లనాశదవచనని యుతు శ్పైరాత్రీసల
తాడిసంగ్రామంబుచానించ్ఛినరలదే వతాయనుం శ్రీ విష్ణువంభునకలంజునిరివాతశేరస్పెనదానఫ్ లు విమ్యాన్నంత్రినబవిందాగ్ని దాన్నినిప్పెమాంవలశిఖ రంబుచేరిరి । విశేష్ట దేవాంచునై నంయామినే చరులనెల్ల శు శ్రీం
డసంంజోవనిరెస్యనఘశ్రీ తప్పెంప్ప సంశ్రుతి కించ్చె చవి యు నుచ్చాంగనాష్ఞల గ్రు వాంబునవినతచరశవే దసుంద్రిప ర్గాజితలం డయ్యనులోకపాలువిచె త్రిగుంరవృగావ్పనదుష్మ్హంపు కంయుంధనని చెప్పిరాజునకకం

ఘుం బ్రాసవేం తంబు నై। నధ్యక్షుస్సవాం వెప్పన శరాలు వము నె గినే సాంతిం చ్చి ప్పె చెనే నమ్మం। శ్రుకు నెప్పదినవా ముంత్తు వా దనిపృగేం శ్రుం బాక్షివిగజిలేల్లు చునే౹౹ వాం॥ ఆకాశం బుచ్చిన వేమ... లము ను

జాంఙ్ఞాకాంతి ఝంఝ్రించ్చె సేా। నాంకారం డుంబుబల వారని కంఠమెడె గం దంబు తొత్తి యుమ్మై చెన। సాత్తె కేం ద్రాంనుముక్కమూసూరారిగళ్ళముం దప్పింపుంస్త్రే శేదరెవ్వేవాం॥ ధార కంప్పింపుక నెప్పైదేవవిశ్వేదతాస్పిత్తెకన్నముకే బాంత్యగళే॥

వఘుయచ్చ్గనము చిని విచి లఘునన్నంగ్గనివ(బ్రెం)బుబ్బ(ప్ర)తివాం తంబుగుతు కనుశంక్కెంచ్చి బలషేరి తనవమునం యునాయ్మనే కాంత్తులకెక్కేయుఝంఝ్రించ్చిప్పెచు చూసివ(బ్రె)మెరన్నడుయుంత్రవాం డెచెదుఘ్గవ్ర(త్రా)

స్సురాడులవితప్పించ్చు చూపవితికుగ వెంతనడుపనిదేచె కానని।యుం(త్రు)ండఁగానకో వేయను తం... యుగాదకోయుది(ప)యోగంబుచెడె నెు। థ నుఘాదముడు మెునదప్పి తప్పించ్చె నెవాంశి

దుకంబున్నడే ల వెండనెవడి దొగనను చువ(త్రి)వస్తునాం(దు)క్రశుపృమ్ములనున్నాడా వక్కుండ(బ్రు)తమునాతిపిసాంథే। యుఘాకే వెల... ప్పె నేయుం(ద)(ప)మెలాంకింపృ। ప్పెశమనుచుదివ్యవాంశెపతికెళ్ళ

ఆనియుఘ్నాశేశిం చ్చె నేయుశరెదిపఖుక్కులాంకే శెకిం... యు నియు ఆత్మప్పు ద్విదంచెనాం(త్రు)ః శుప్రుంబుయు।గానినె సాంధ్ధనంబున్నే పనె... చునే దియమచ్చే ఇదాని కేవలకులుమెుఘుంగ్గనముచికే శషుడునిమెు

పనపురాకొన్నాగంబు త్రిపురా ప్రయుంచ్చు చున్నవితో చెనసం ద్రనం న్నపలత్రించ్చి యుష్ట్లని రెయియేలు [illegible] తకె వ్రైలపెరు కలగ్ని [illegible] కౌ రన్నం బుచ్చ ద్రైరన్నం బె [illegible] దుంగవాండు దుచ్చున్నను [illegible] వాండు ధన్నిం బు నుంగ్గళ్లియయు
పుగవారింగ్గని దా [illegible] నళి వెంయు చు [illegible] ంబాల [illegible] డేనింగ టాం నగె కబంధ్నక్లియు దిష్టరె బునుయు కన్నవెతెగు [illegible] తుల రెదానవాయు శౌయు [illegible] డియువేశ్నెయుగాం దువానె [illegible] వ్రె వెమాంతోడి పోనొకాటు ముకెదాండయు [illegible] కెతెప్ర [illegible] వించ్చెదకనదుం
బ్రహ్మకొధాంరావాంతి కెనెయుష్టార్థమువెళ్ల బూండువయు వెసం నెన్నివారలంగళ్లాదు కో నయూం యు పవయు నిజారకెం ద్రిదున [illegible] డాం ఠిం [illegible] లోదురృతీ ॥ అనినవలి యుష్లని రెయు నాయున్నె పపోటురివెసుకెం ద్రతె
దుం [illegible] కైలాగలబ్ళ్లు మకె వెవెదెలవ్వనిపాలబోయునవి వేంయుంగ్గెదుబ్రూం వ్యాకు యుకె ద్రొవండ్ర్నాయిదురెవి ధాంనవయులసంత్తొ ప్పింట్టి కొక్కింప్పునాం। ధైవంచె మికెరస్త లావులకె వెలద పాళీ క్కళ్లుంచాండి దాయు
[illegible] దు యుదువయు లపఘుయదు వయుయుస్సంప్పదలాపడు లనియచవిత దీపికాంచ్చులవయుయు। చండ్రకళయు మెఘ్ఘుచయు వయుయుతరగయు। మెస్త [illegible] గలలవరవరనిమిట్లీపడి కయుఅక్షీయుయ్యుల త్రై పెంచ్చుయుకయు వీరలదు దానవనాంధ్ధుడులనారస
వయుయుయుం ద్రుత్రకెళ్ళనాం యుం చ్చిదువళె షైయూరా [illegible] యు శకెల్ప దయులగ [illegible] లాంపవయు యుచెవులభ్రూనిపెన్నరింయునలాయువ [illegible] యుళ్లు తధ్నవాండియెర్రిన బవిచె తనీ రాలంతెవ్వతలంధ్రెయు కెయుశ త్రుఘనాం త్రైపంఘ్ఘయు న।

అస్తోప్తదేవజనాంబరీ క్షత్రపరాజ్యముక్తురాజ్యమొప్పియవులం చక్షికరు రాజ్యేతి శేరవుచరు [illegible] అంత్యాయవులు యువవెవాగెంద్రాననరుండ్యుత్రైమునిరవూవి(శ్వా)మిత్రోరనప్పుడ్డ్యాబవాలనె (శ్రీ)(శ్రీ)మహారాజు [illegible] కవితుదైర్యాప్తకీర్తి రెటూదిరులు(స్వ)వాబుదై
[illegible] శంగవ(ప్ర)ధశరద్వసంఖుజ్ఞపత్రాత్రైద్వైవిహింతాలంకృతితోడ వహార్థవృధుచాంవేంచ్చెశెనచూచ్చెయికికే చయు(ఆ)సురరుయుమహారాయులంనిన్నిస్తుయు ననబజుశషాత్రుడువచి చెనంత్ర్యతుకేతసచివవైనిరర్ధవెల్ల(గ్ర)కల్లి నబోరామసునిత్ర్యబూంద్రిసం
౭ తృసమునవేయుకనగతిరావ్రుచెలంగ్గిరివెళ్ళలంభరుకే పసచె ఉకెలయులంఉద్దమారిపాదపరిశ్రుతిశ్రేయసాంపరకే అయ్యోదాయగియకాలనైషుస్ఫియారకెంథ్ర రవయునైక్రైతాత్రైసేశరవయుశగాయర్ధారబూడువ అతనిపాలి
[illegible] యుయ్యిహారికేలనంనై౦చ్చి దానిజ్ఞావబూడిచెదానవృశ్నినె యకేయుపుదపడివూనివిహువూయియుసెదరించ్చినపలయు(దల)ంచ్చైపన్ధుచత్రవాతినేగదగానిగ రుహనిరెక్కె యుసెదరించ్చినవూల్యవంతృ్శరవయునునేశైశేయ
వేయుయుష్ణుఘరవల[illegible]రుష్ణుంఉగువారికశుశాపరవృంబునం(బ్ర)తృనవజ్ఞమునన్మైతైవరుగావాయుయుత్వ్రవాంసవ(ప్ర)మయుయుయుపూ[illegible]వియునన్నెవ్వారెవ్వరితోగయవ్వుంయునేయయుదుశువారువారునుండ్లుపడినైప్పించ్చిరానవుయిలం
యునాయకెయుచా[illegible]లంయునని౦(త్ర)డు నావావ్నవుయునెబవినిరెగయువనవకేయిత్తిసున(స్నా)నవయునవ(బ్ర)వెత్తినవారవారినరంయువిచ్చిరషైయ(షు)యియునియువయునవయుదవ్వతచ్చిదురవ[illegible]ంద్రైయుం(త్రు)ండపుడు

తుయుంబదొంతంబున [illegible] కి సింహాసనాధిరుంబులు నేయుచు నటవనీసంఘవిచ్చు చేసాంవత్సరంబులాసంగ్నచే నవైచి గిరిరత్నాకరంబులు మొరయుచు వచ్చు [illegible] నాదంబులు విజృంభించుచు పె [illegible] బుల న [illegible] చె [illegible]

వయంత్రె రించుచు చేన వాంత్రె రించుచు ధనుగుణికారంబులు టంకరించుచు శరంబుల నాటించుచు వస్త్రంబుల త్రొంచుచు శత్రులం దర్పనవేయుచు కత్తులం బెట్టి చు కత్తాశరంబులం బాడుచు గదల నఱకు చే [illegible] ంబుల

త్రెంచుచు ఘట్టనంబుల నైంచుచు ప్రాణంబుల త్రుంచుచు పరశువుల నైంచుచు పాంశంబులం గట్టుచు మరిఘుల నైతుత్రు వచ్చు [illegible] ంబుల మొందుచు వయుద్ధరంబుల రఖడియుచు వ [illegible] యంబుల ఖ

ట్టించుచు తోమరంబుల నరుకుచు శరాలంబులం బెం వ్యుచు నస్త్రంబుల ఇట్టిరు చుచు త్రిశూలంబుల రువ్వుచు వ [illegible] కంబులం జ్యాడుచు ఏవాం విధంబులం గలవా వివరింబు [illegible] నప్పుడు వి

చ్ఛిన్నంబులైన శిరంబులును విచ్ఛిన్నంబులైన శిరంబులును చిక్కి పడిన కేశబంధంబులును భగ్నంబులైన ఛత్రంబులును వికలితంబులైన ధ్వజంబులును భూర్జితంబులైన కరంబులును విరచితంబులైన వదనంబులును వివర్తి

తంబులైన వదనంబులును వికలంబులైన నయనంబులును వికర్ణంబులైన కర్ణంబులును విశీర్ణంబులైన నాశికంబులును విరిగిన యూరుదేశంబులును విశీర్ణంబులైన పదంబులును విరిగిన కంకటంబులు నొప్పి ౪

ముతానైపై (గ్రా)వ్వాతపులతో డకేదరంబున నకేల వచ్చి సాంగర వులుగొన్న జనవ[illegible]యుక్తే యుష్మే శేషాంకాం రంబు యోవాక్య సాంకాంరము యునుపరవారి వెలి షత్రే[illegible]రారి కర్ణనే మిరవ పులు [illegible] మాన్యై పెల్లగించ్చి

కులకైలము యశ్యవయు యుత్మిత్రం బున నను ష్యయబలంబుయు వెూ వారించ్చి బవియు డవెంద్రు డట్టిను తాంశత్రుండట్టిను గులవాలుండట్టిను పేంతియు వరుణుండట్టిను ప్రీతియు మిత్రుండట్టిను కాలనాముండట్టిను విశ్వకే

తృయు శంబుకుండట్టిను తవ[illegible]యు విగోచనుండట్టిను సమితి యయునము బియునపరాజితుండట్టిను వృషపర్వుండట్టిను అశ్వినులు బవిసుత వాగాజ్యే [illegible]వంబు నుసూర్యదేవుండట్టిను రావయుండట్టిను సోమము

ఉట్టిను వ్రతవయుండట్టిను అగ్నియుండట్టిను క్షుత్తుంభని శలంబు బునుషత్రకాంశి యయు జంభుండట్టిను వృషకేపియు వవిూష్మండట్టిను విభావసుండట్టిను [illegible]లపారతాపులు నుప్రీంవ[illegible] [illegible]వయ్యష్య

గుండట్టినుకాంముదేవుండట్టిను వృద్ధియుండట్టిను మాత్రికాం గణంబులు నుశుక్రుండట్టిను బృహస్పతియు నునరకుండట్టిను శనైశ్చరుండు నున్నివా తితపచుయులును వరుణుండట్టిను కాలకేయులును వ[illegible]యు నను పాలు[illegible]

యియు నను స[illegible]నరుల రువిశ్వదేవతలు యును మరియు యుశర్ధులును శర్ధులును శంగ్రంబులు యును పంశంగ్లంబులు యును వరాంశంగ్లంబులు యును మాంశంగ్లంబులు వావానా రుకర్ణులు నను వాం[illegible]ర్ధులు యును[illegible]

౨ మాంనతరువమ్మంబుజొన్నియు గురిశె। విత౦త్రత్రు శకపత్తి శిలాస్థాంరంబులుగప్పె। పీచిపెన్(స) చంద్రకాంతంబులు గరచె। వృక్షకంబులు మీంటె। వరాహంబగ్రా(స్తి)న్సింపక్షంబులుగవిన్ని వి౦దశంప్పదాగక్రా నివసవన గడ్డంబులు
మల్లైమాల్యాదంబుల శూంబహస్తులు విగంచరాయుస్త్రైనబలురంధ్రరన్నై నటశతస హం(స్ర)సంఖ్యలు శ్వేతనచ్ఛత నచ్ఛాపణాంచ్చవిలాడం దర్రింగిరి। విక్రమతవదను యుగదాదండ్రధరులు। నాలంప్పిపత కేశస్థానులుగ్రైన పి
శాంమలు నవేకదాత్ప్రాంక్రైన వీరులు షోడశకపాడశకుల తునుమతునను మమ్మును వెనుతగిలి పరుషగంచ్చీర నిఘూర ంబులైన జోవము మ్మంహ్మంబులు వావాతంబులై ధాతృత్పత్తి నిప్పుల
కుప్పలుమంట్టలు(ప్రా)కృపులుంగురిశె। వమపా్పవనవిజ్ఞై ంళ్ళితంబ్బై నకాంచిన చ్చ(పి)ళ్ళయకాలాంనలంబు చంద్రంబును వదిలిపోవసో(ప్ర)చండ్ర జ్వంర్యూనిలు(ప్రే)రితనవము తప్పలన్గ తరంగాగ్నితై। సూర్యహం
సైమున్నాగ్రోవంచిన చెవియువిశెట్టిదాంటి వెళ్లివిరిశినట్లు వెళ్ళినాన మయంబున(ప్రే)శయసమయంబ్బైయుండె। మింన్నువనంనస్నిరే యుపగలని। యెరు ంగరాదవెళ్ళినయప్పుడు నరంబునాటికరల ఆయుస్సూర్యం(ద్రు)నిబ
మాంతరమాంయూజాంబులంబుబ్బునను మాంశెరుగకవ (బ్రాం)యుధమున్నాంది తప్పిలు(పా)ంయుంబున బాండ్రిచిక్కువడిరినశెం(ద్రా)యుకయాణియప్పను రచ్చేత జిక్కితి। శెంయచ్చదివెర వెంకట్సాత్రు మీయు వాలయగదశ్శి

౧౪౮ ప్రాచీనకై తనంబులును కూలిన చిత్రంబులును మైగి నగజంబులును నసుగ్గనర్ఘంబులునైననుఖ వెల్లినేవాంఱముంబులును చింద్రరమంధ్రరత్నసుచేతుసమా వాంబులునైన పౌరవెడికా రత్నాంగంబులును వృక్ష్యయోడడి చూ
తంబులును పౌరెడిరత్న(పు)వాహంబులును కట్టుగా నన్నమా ంసంబులును యోగసితిరిగెడి క్రబంధంబులును కలకలంబున్నుచేయు కంకే కాకాదివివాహంగం బులును నైలెముతును నపొప్పైరు అనుపమానంబరొప్పవప్పుడు
శాఖ్యనాంకార్థేశులు దింట్ల మూంటుగడుము ంనార్ట్లింట్ల గుర్రా. బులకై యేకాత్రంబునసౌరభికీ ప్రాకిపెత్తేన్యం ప్రొండేవేశకే వియం, లక్ష్మికార్థేశుడు దుఃఖంచెన నిల్లటంనిరాత్రాన నిన్నిపల్లంబులుకీరాకుంతల్పి
రిపువర్గముకై తుముము నిరాప్తగా హృల్లు మణిగినైవసనిఖి బు తనతలాంపులకిన్నియు హరమిడి శత్రుండులనరికెనజాగే దువినిన్నిను ప్రహె చ్చిబరి మవాని శత్రుచేబల్లెనె నవియు నున్న తడు వ్యాది ... నత్సర్ప్యవితి
ము గమరి ప్రాంశుశాల తానే మారముబు చే కానన్నిదాలుద్తో తడకంచన్నియుదుని మిప్పెచె అంతఃపురమునావకెయల్ప్వి శివాంధుసంధ్యించ్చె దారాశినన వియుల్లదుము కుచేసెనను సురశతతవిరథులత్రెపాలెయుపగరవేగానబహుకళ్ల వి
శతపటపప్పతిత్తినేర్పు మురళి మాయనిమినొచ్చి మింట్లసుపేట్ల గములుచూంచి వెగడు ఘడగ్యవళ్యయిట్లుదానవేంద్రుని మాయావిశేషంబునసురానీకంబులప్పపర్వతంబులు వడి వెల (దా . . . వ) గ్గిళ్ళ ఉద్ద ప్రా

౨ మూషతరువవు. గం జూచ్చియు గురిశె విశతంత్రటు శకపత్తి శిబాన్నారంబు యుగప్పె వీవె చే (గ) తంత్రహూర్కంబున్నయు గరెచెవ్వశ్శెకంబున్నయు మాటలె వరావూర్ణ (శ్రీ) సింవత్సంబు యుగవిసెవిదళింప్ప దాళకా నివోవన గట్టాంబున్నయు
మాట్లిమూల్నాదం [illegible] శూంబశాస్త్రయు విగంచశాయు సైన్నె బయురంట్టరన్నె నమె శతన వా (స్ర) సంబున్నయు షేతన శ్చెతన న్నా మూగంబు చ్చిలాదం దర్శిగాంగ్రి రి విక్ష్రతవదనుయుగదాదంష్ట్ర థరుయు నాలుంబ్బి తకేశ ఘోరుయున్నైన పి
నామయున నేకయుస్త్రశాస్త్రే న వీశులు పోశేక్షేకుపోశేకకల తునుమతును మమానివెనుత గిరిపరుషగంభీరనిఘోరక [illegible] సంబున్నెన జోమూ మసంఖ్యంబుయు వావానవాతంబు వెన్నయుత్పత్తి నిర్ఘుల
శసప్పయుమంట్రాల (ప్రో) శిన్నయుంగురిశె (పు వ శివవనవిజ్యె ంశ్రిపంన్నెన కాచిన చ్చు (ప్రో) శయుకాలాంనలంబు వంక్షంబున్నిన దరిశానిరయొ (ప్ర) చంద్ర జంశ్యూనిల (ప్రే) రితనవు తప్పంగ్నవరంగాగ్నవిత్తె చ్ఛేపుగాం
స్త్రైమూవాగ్నివంశాచ్చె చెవియువి కట్టదాంటు వెళ్ళివిరిశినట్ల ఘెట్టనాననమయుంబునే (ప్రో) శయు సమయుంబ్బెయుంట్టె యుంన్నవుం నక్కిరే యుపగలని యొరు ంగరాంవవెళ్ళినయున్నవస్థరంబు నాయుకయ ఆయు సూర్యం (ద్రు) నిబ
మూంతర మూం యూంజూంబంబున్నబకును మూంశెరుగకవ (బ్రా) ంయుధమున్నూంది తప్పె బ (పా) ంయుంబున బాండ్రి చిక్కవడిరినశంత్ర్యాయుకయున్నయున్ననుశ చేతజిక్కితి వెంయున్నదివెర వెంకన్నసాతృమియు వ్రాలయుగవాళ్ళి

రథంబ్బులందు [illegible] గంబులు మాతంగంబులు వాజిగాంబులు వారికి [illegible] కరచమే వితేష గవయ బృంగంధ్రస్యేరుండరంబులను [illegible] మర ధ్వంజంబ్బుక శార్దూల గోవృష్యాశ్వ వృషంబులు [illegible] కంకన [illegible]
వాంకాది వివిధాంగ్గంబులను తిమింగి లాదిద్విపులు చరంబులను నరులను ఇతరవిశ్వత (గు) వాంయ్యులగు ఘంతు [illegible] నవరోపాంచ్చిత మకరన డియాలంబ్బు లసగాఢ [illegible] గలును [illegible]
వేజాయిడికంబులు తెలుదలగు పాటులు ముల్లాయితం ... బులు వేరువేరమొనర్చైవి రాజవనసంద్రసంక్రగుబలిముండ్రుట నిలువంచి [illegible] దేవేం (ద్రుం) ... [illegible] నవరావతీరూఢుం [illegible] యుక్తు
శరతంత్రస్థరావ్యనేకవిద్యాధరవాహనాసంద్దివాంబులు ... థానును నైదురుపడిపికుతివక మొాహారించ్చె । నయ్యసంరంభసంనాహమున్నావాం ... బులరెండకిదెరంగులవారు [illegible] కమా
టులు [illegible] సంద్రదించ్చు మనస్సను యసంబు నాయినైలవ (ద్రో) దండాంచ్చితవనడెసంబులనుబహార్చామరంబులు సితచ్ఛ (త్ర) ములును । చిత్రవర్ణధ్వజ ఘుచేలంబులును ధాతుచరిత్రాత్ర [illegible] ములున్ను
చేపు [illegible] మైనగు [illegible] కంకణంబులుచందనాంశుగోమలశ (స్త్ర) ములను [illegible] వివిధసేటకములు వీరమారికలును [illegible] పూర్వముపైనమూ గవయుయుస్యు నింద్రిపెచప్పకేంగి [illegible] పేరు [illegible] యుస్మకంబుల్లి

స్త్రీ నీశరేఖం బున్నవేండని బ్రనుకేక ష్యప్రనసంయుక్త్త ప్రోష్ణ కయుథా నేవ ప్రలమ్మితే ముద్రావం బుజ్ఞేపదియు రాం శిదచర్చా గాని నమూర్ణైనే (త్రి)నాథపరాజన్మే బ్బులక్కు వినను బ్రహ్మాండగ్గజాల రిష్టార్థనే ముల తెయ్యకయుతానద్దిం [illegible]
జలధి నమృతము సాధించ్చినిలింప్ల పైరిచత్రుగర్గము లక్కె రాత్రిం చ్చినుకలకిడివారి బోధించ్చినగేం ద్రున్నెన్నైపొయెన శం(ద్రా)కయుశుద్ధిలగు సురలకమృత ము సిద్ధించ్చినేన్నరి వరుయుచెడి ముడిపడు చాగికవి శుష్ఠ్యానా
యుధసం నన్నదప్ప లుక్రైయుక్షముకలన ది చిరిబలివిమిక్యు కయుథన్నయుప్రైరాశచనశత ముష(వ)ముఖ్యులు ముదాచ్ఛిమానయుదముల నెన్నైనచి రణము బావా విన్నవిసంఖలుసు చేచి [illegible] శిరిగడిమిక్యు
వయుఅ శుప్రైక్షా ముగవెళ్ళము యూనుశకృతంబ్రైయాకేత్తాం లాకవ్వివెళ్ళి వరశ(స్త్రా)స్త్రస మేత వెళ్ళయుతులపెళ్ళి ప్రైవాయసంప్రైమవాస్సులకయెూర్థాం శ్రీపత వెళ్ళనయూనముశసంశాషి [illegible] రక
తిః నెబలిచాంపతశతప్తిమ్ము చముర్యాదే పృశిద్ధతికే ముంక్షటకైయవయుమరియు నముచి శంబరదాంతాదిప్రముఖ్యలైరాల సాంఖ్యకమునిశంబ్ర శుంభనిశుంభ జుంభ(ప)పాతి ఘాత సంత్రాపవ [illegible] (శ్రీ)వక్షపిలమునధు [illegible] దయ
(త్రి)భురాధిపతి (ప)జిద్యోతననవ (బ్ర)దం(ష్ట్ర)హాశకత్రి శిష్టనే మిశంభ్యశిరోముఖ్యులనుని ప్పశొప్పుల(ప)ముఖ్యులను పోలోముకాలకేయునివాతకవచ(ప)చ్ఛతులునుత్తైనెదెంద్రసాద్ధులు తుసుంగన్నాపు [illegible]

మనకుతలవే[illegible]లకలను మంత్రపు వేకువందడి వంచి పెట్టి దనిని పణతిఘ్రానె । త్రానేల తప్పును తప్పు దేమ [illegible] లాంత్రి కాంకరవమ్మను చుమ వేగంబు చేర । వరరు మాటలాడ దో వరిచ్చాడ కరుం ధర్మ నొంచను గవనె [illegible] చెలు
ననుచు । వారిడెడ్డ కెంగు [illegible] నేలలయు నైలా మునయుడ గండద్దినైలాం వంగు వయునను చే । నైలమ చూర్తి గవులు నైత్రైతకంగ్ను చు । (పు) గాయున్నంగ్ల భీత బల్టుల్తిగను చు । నె [illegible] కరుం (శ్రీ) [illegible] యువిద తేతం దుప్పె । (శ్రీ) దుగ్గ
జూలర్పెరి అసురవరు లుల్లు వంలు । (శ్రీ) వురుప్రాతవుల లోనచూ చ్చిదివిజులార్త్రాలా వాపి యుష్నషవా । సమున్శాయుం గ్లనిచం (త్రి) శ్చాస్త్ర రులు సన్నకేశయునాం రాయలగుల దడవ రారాంతె [illegible] కరంబు [illegible] (త్రి) వాంతి దుర్గాడె ।
నలఘాశిత్రె వ్రె (శ్రీ) వురత్వంబునబుగాంబ్రి మూర్ధన్న వయుత బి యచ్చుంగ్గంబుబ్బనేలం బడెకె । బుగి ౹ (శ్రీ) జుదుబానిశిరవు నాకాం శవీధి । (గ) వాంవులు చేశి నెప్పెగారవవులునె । వాంఛు పర్వములన [illegible] బుబ్బ విడువ
కా । బ్రానుచం (ద్ర) ములు లనబట్టు చుందుర్దె యుక యువాకభా ఘ్ను చిక్కను దడంగ । నకలను ధారనవులు నవురసంఘ్నవయుకెల్లనె । (ప్ర) కటుంచ్చి పానె శివారిదన (నుం కరాళ) తిదాల్చెన నురనలు ఖేటులు బెగడ దెబ్బ వులు (శ్రీ) వు
శుకేశకేశులు కె (బ్రు) యూనబల వాశ్పు భాక చివూనంబుల్లె । నవుల్పైల బ్బవికల్ప్ర్పెలినురలు నె సంత్రోయు వుల్లుం బాం ద్విర । యచ్చవరారు లక్రై బవాలు దుర్మైయులంగ్లిరి తాము ప్పాంతు దోగ్ర ఁ వృత్తైక మయాం

వెూవతం౦బులెల్లా వరించ్చి । శ్రీవృలక్షుల గాడ్చ్యా౦ పువిరాశక్కిద్దానాని బులు చేశి తదాశీర్వాదవచనం బులుగ్రకొన్ని థవకపవిత్రా[illegible]గంధ్ధవూయ్యే ధృంవ [illegible] లంక్రా తంబులను కనకరత్నమయంబులనగు శాలా మధ్యంబున

ప్రాంగ(ణ)కుశపేశంబుల ప్రాకృదిశాభిముఖుండై సంప్రాప్తలు గాని యుయునోనసవయయంబున్నానాయుకు (స్తో)శ్రీవృశకుంచయుగ[illegible] (వేదేశ్వరములను [illegible] విధావకరా । క్వానెరియ్యెయవిధవచ్చె నవాలపాణిన్న రాళ్ళడిములన [illegible] తథాంవద్ద

ము గానుకూనేయు కయ్యాబ్బా సురక్షలంఘ్యులచ్చాంశితా । నాంసావయుబ్బకే నగగంధ్ధనయునాంచ్చితరిాం (త్రి) సతియుగపతిగనిదే । వాసురయూధ్ధంబులైవెూ వాంవమంద్రై నశం త్రాయుఅప్పుడూయుకేయుఅనుశలకవ్యతమువోయుబ్రు

చొానగడుపామువల క్రుబాలుబోశిన మూర్తికై । దానగగునం చప్పును వేలాక । తెనగూంచునిండడం గ్రచ్చైట్టైదేవా పాతులక్షేయవయుయుఘ్ఘరెంటడిటసం జిప్పయుగా నేపృశించ్చేయు [illegible] గరవదకుదు వినుడోరాం నె[illegible]లారతట

వృశేంయుకవప్త్నద్దైవచ్చులా౦ర్యే । ఆయు చక్రైగూంచునింకేద్రదునికేన్నలలాంగచిగచనుగవపంయప్పుడజ్జారదిగిశి । వడినెమరంధ్రవివాఘులుగశ్శించ్చిమర్క౦బులెవెడశించ్చిమకుగడేశి । వెుల్లనినగవు[illegible]రియుంచ్చి క[illegible]గా

మూంటులగొండుపక చి । అనుకేవరులనెల్లనగాకించ్చినులకలన్య తడవృశేయువలదు (త్రా) వుడన[illegible] వచ్చుకాలదినవవ్వతవారివిచ్చారించ్చె । తకునెదివిజూవెల్ల[illegible]వాగహాయు అయ్యువ నుతం [illegible]

వనితత [illegible] ారవేళ్ళవలు (శ్వా)తబలము (౯) కృతిసమంచు తన్నపాకు మలలమ్ము జన్మాతులకేలమాం క[illegible]కాదిక సంగ్రహలకేలపాలు చేరని యుర్వమ్ము పంచిబియుం మద్మాయుకయునా[illegible]యుంద్దుని మింక్షరు । వు[illegible] వచ్చు కాలది
నవ్పుదుంబునసన్న । విష్ణరాజుగమునరు తత్పురవిఘ్నజింప్పుము తుత్రపత్రవిరవాహమతి ప్రియమ్ము ఆనినిమ్ముంత్రాంచప్పద్రైతప్పలంగ్రనుంగానిని । మాంయాం యుయ వతిరూప్పుండుంగు వారితన వాండివాలు జూప్పుటప్పు[illegible]వలన వారి[illegible]యు మహ
యునశింప్పుంజై యూచం । వేనగప్పువెగయు మెయగమెంత్రియుల్లని యాయూకయునుండ్రకులగుపురుషులగని । పాండ్రదు నాయుంచప్పనిజు వయుప్పుష్టైన మాకుంని । యున్నం ద్వారతే రిపులారా । చెంద్రరు కా[illegible]నలవిశ్వశింప్పుళలపెద్దకేయు
కేయుపయుక్తయునుమలథురనధారణుపలప్పుయునాంప్రకాంశరా వానలమయుకి । చెయివయుసాలావృకమయుయు । చెయిమయుయునమ్మింక్ష్ణవేదశిధర్మంతురుయులేయుకయునాం స్వైచర్క్కాలిరిమింకలకు వారాన గవిత్వజింప్పియుతుప్రమానలు
కుశంకైశే । కాంనిండనవుదునిచ్చిరి । దానవులమృతంపునకదు వదరుశైవమునికి కైయుకెయు ఆనాంత్రాకోశనము యు । నాశీతల శ్వాపులు వయులు నాలరితశమయుకి । రాశిపత ంప్పురలగుచు నయు । పాశమయుప్రైవారి నైలాంవ్యలబుంజింప్పైనవాంయువమ్ము
యుమ్ము నుధాకలశంబు యకేతనంపద్దకారివలుండ్రప్పిక్షితచ్చాపులసు ంద్రశేరూపుండ్రగుము కలుంద్దుండట్లి వేంయు గేదనకన్నతిక అచ్చితరంగన్నను నంశ్రీకరి[illegible]వచ్చుటక్కక తర వ్యాంబునిన శైగాంక యునిదేవాసురలు [illegible] పవశించ్చె కృతస్నానపై

తావిశేషకగవయనువ[illegible]ంత్రంబులంబుశాపేందస్సనిజిష్ణుషా లతీలవమ్మున మలకమలందలు వేయు[illegible]రకేంస్త్రగా [illegible]వేవ[illegible]మంజిష్ణుకేనా [illegible]వయు ప్రాణిల్లిన వ్యాప చుపత్మవత్సాత్యకసుర(ప తులనగకింపునా[illegible]పం
[illegible] బ్బుద్దా వ్యేయ వయునుల్లయప్పవస్వరంబునైజగ నైస్కేవాంనాక్కారంబు నాయశ్నీయపావింక్షప్పనుస్నప యప్పదజ్జారించనిజ్జారించి[illegible]ల్లనైచక్రైనాభ్యుత ఖపతఖ కన్న నగం డ్షలకంబుచులాలయుంచ్చుఅాలయుంచ్చినెంగ్గలనఘ్నో
[illegible]ంచప్పిక్షణమెరుంగ్గలువారకేడకన్నులల్లాచల్కనల్లాచి రెప్పలనండద గామ్ము(సవరనిరరవశేసచం(ద్రికఇలివిక్రించప్పచివిక్రించ్చికెంప్మూవిచికప్లవరచు (ధశితధమ్ములకలసు వంగంద్ర[illegible]నెరప్లు(తంకగొదిరు
గాత్రోపతుపేగడ[illegible]క్కాయుఫు(వాడవిరాంతప్పుటప్పువేక్షవదు రిపారిసన్నవవిపెంపు[illegible]చ్చు వెలువడివారకశింప్పయువియుప్పిధంబున్నకప్పుటయువతేర పజ్జాబ్బుజాగనైస్మావానదేవత[illegible]నుంబాతొగ్గైనవ్వుగంబు
[illegible]తమ్మిక్రిమతి[illegible]తేంటివెయుత్తిజులక్రెంగ్లెవిచిగురులుబొంపుంచుప్పలనెదగయుగజడియు[illegible]వయురియుచుందు[illegible](రాంత్ర(సులగనంగ్గానేయుసిలు [illegible] ద్రౌగదేవరాంధ్రుర్పవెతౌగదేలాంవ[illegible]వౌగ[illegible]సతినవయు[illegible]
[illegible]మె[illegible]యుంచ్చెదునైనావుమెయప్పదినీరజాంప్రుగళుదకిన్నరయప్రసురశిక్షచారణముననుజాతనెవలపెట్టిమహావునలదె(ప్రాణచిత్రం(ద్రియుపరిణావుథారిగానిమునించెం[illegible]

[illegible] ష్ట్రప్రచెప్పకొనిరియు సులభప్పంగ్గవు వెల్లనే । ప్రమాంకు వేసబు విపమసుజ్ఞానార్థము [illegible] రియు నటాంపగి ప్రచాప్పవేనిపుండర్గిచక్రగవునకై చెప్పె । నన్నుచులగడు వయసుశలకొంచికొనిన వెరచెప్పెరయు వ [illegible] చెప్పెరయు

[illegible] ష్ట్రిరిన్సు [illegible] యవేట్టు వారివెబెబారెనెనకు చూపువు యుంచుష్లు శరణాగతుకైన దేవతులత్రై నన్యంబ్బుప్పాడుగని భక్తభ్యుడైనవా మడుండ ద్రుగునప్పుతమే నేప్పరుండర్గి మీారు దుష్టింప్పవయు వదేనునామాంయాంబలంబ్బునంజై [illegible]

చ్చెరనని రెబు । నర్పుకు ద్రవ్యతప్పూరంబ్బునే మే మతుత్రాం వృదువు నిరుమక్షించెప్పై కైత్త్యదానవులలోవుల నడుంగ్గప్షంబ్బుగు క్కవినంశ్యవించ్చినకతంబ్బునం । ప్రబు లగుళక్తసులవిలోకించ్చిన త్రయాగుంబ్బులంద్గచేంద్ర [illegible]

నెప్పప్రియాంనే సపాంతులగుసులులనుసు ధాన్యాగంబునకవారు నిలుపంచ్చితుడువులటకతర్వ్యంబునుసనాతనంబగుధర్మ్యంబగుంగా వృననవ్యతకులంచ్చంబు విడివువిడు వుండనిదుబ్బలుతగునిశాచరులవారింపుచుం

న్న నవుయుంబునాంయ । ౩ । వాకనిచేతనున్నవాకడు బలిష్టుదై ప్పచెప్పకొనినవాంనిబాధులవబట్టి । యుంత్ర కంబ్బైనధికులదవృతక్రులంచ్చముడునైత్రి । కొనుచుచాంరపమరు కలయిప్పదుంగన్ను ।। అయప్పడా ।। సైన మైత్రునియదుంగులు వెన్నుగాం

రళ్ళజ్ఞానువుపలంబ్బుకం వ్వవు దానియ్యిప్పెనతాడ యొష్టునవెప్పనబ్రుషునంబ్బుకోశర్వేనిబునడుంవుటు [illegible] వారలుతాకంత్రిపాదయుగవు । కర్తుదార్ద్రపారిం ప్పుసకంబ్బుప్పతంర్లశవున్నిను బింబాధరవు చంద్రబింబ్బమ్ముఖము ।

[illegible] లోకములకెల్ల [illegible] వా[illegible] ష్ణంబుల [illegible] ప్రాకార[illegible] శంఖ [illegible] మృదంగ వేణు రవ [illegible] [illegible] [illegible]
[illegible] గ్గమం[illegible] [illegible] [illegible] [illegible] [illegible] ప్రతిష్ఠించి[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] వనసంతతు[illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]

ధురలనిన్న గం ... వేమ షెర శాల్యునియుత లువ ప్రాగేంద్రియుల ద్రవ్యగుణా న్విశాం పుంధ్ర స్త్రైకాల క్రియా ప్రయు నుశేవ నప్రంబు ద్రవ్యక్రియరుతంబున్నెళ వశివగ వేయున్ం ప్రవర్తిల్ల ... కు| నంతో వయను ... వ్యర ...
వేషు క్షేత్రజ్ఞం ద్వైలయుం దద్భుస తవ్వ రలాపు| కామవుప్రాం ధ్రకే కాం లగ తాది న్యాయ ప్రాహ్ంచ యుం వయు చో ద్వంబు గావ ప్రేలు లూచేన వ విష్ణు స్పు వింగ్ర శిఖలు| నంప్రకా లునే గా ళ్వినే యుపు లిప్పినే కేల| ... వ ...
నప్పి రాగ్నాప్ప రంప్పు|| దినర త్రికేక రుపనాత్మ దేవదేవ|| ఇ|| మూడుగుణాములు క్రనను మూడుమూర్తులు కను నను| మూడుగాలము ల కను మూలు వగుచు| నైదమగ ... లుదినన్నె దమె
ఆయి పాపురుబ్రంహ్మ మననది వైపాలునే యను నే|| కే|| నవ స్వరాపరతత్వ మేయు| నదనంబగుఢిం న్నిబాగడ బాలబ్దున్న వాదుతే| పెదప్ప యుగ దేయుప వెరదం రు| వదలకేని నలబ్బాగ దంనెం ప్ర ...
రవు దేవ|| వపృ కోశిల|| గావయుశ త్రినుధా నలరఖ్యని పాలవెత్తిమెద్దింప్ప వే|| లావాలుంబు బుద్ధించ్చి యో కిలంప్తున్న మ్మిన్నంప నంబుగో| లావా లంబుగ చేశి బిచ్చును లాగ వేయున్ గా నెప్రాశినం| ద్రీ వంవులు ...
స్తుతి కింప్ప నె దయుతాంగ్ల తింప్పగ నంక్షరు|| కే|| లంప్పువ మెఖ వారికింప్పను| నంప్పదేవ్యప నేశి బాగవు నంపాపదింప్పనే| నంప్పి దుష్టవారిహారింప్పను| సొంపాపరగనే కల బుద్ధ్యున్న నోమా మార్గ దృశా ... || కే|| ...

ణౌ

ఝాంటుడవసరమిచ్చె నీయవుఅప్పుడుభూగిరిష్ణాపుగును నక్షలనవుస్సరించి త్రిజాపతిప్రముఖుల విట్లని స్తుతియించి రేయి సీయ ఘూంతాత్మ ఘూంతేశ ఘూంతభావ నశరూప దేవ మహాదేవ దేవదేవ వంద్య। యీలోకవుయుతెల్లనే శవకుండ ఉతృణా

బంధ్యమెూంత్రములకేల ప్రభుఁవు నీవు। ఆతఁ డీశ్వరుఁ డ్రూంక్క వగుగురుం ఉండునిన్ను కోరి షడ్జాంతర్రశ తంశల మతము। సకలసర్గస్థితి సంహారకర్త్రవై బ్రహ్మవిష్ణుశివాఖ్య చరగుచేవు। పరమ గుంవర్ణంబైన బ్రహ్మంబు నీవు। సతత్రయవటాయులో

వశక్రమయుఁడ వీవు। శబ్దమెూంని వీవ జగవంతర్రాత్మవు నీవ ప్రాణాపమలు నిఖిలము నక్షలయకేయ్యనీయం ప్రవసంభవించున। నీయందు ప్రవశించియుండు నిఖిల యుగంబులై। నీయందుఁ బయము బొందు నా। నీ యుదరమయి సకల

జీవనిలయము లగుట బ్రహ్మ సీయఅగ్నిముఖంబు భువరాచరాత్మ కవుల్మకాలంబు గతిరహస్య గచ్ఛనీవు। శేవసమంబు నీయుందుఁ వృద్ధిరసనజావేశుండుంది శ్రయుకాలంబులు దివమునా। సూంతృంబులకేసేర్లయుమకే

యునవిలంబు బీజాక్షరంబు జూలత్తుయువరయు శికమునస్యాత్మపశ్చులురోమముచేయమముయుశల్యంబుల్లవల్లయుమూంనల్లమమ్మవతశకుకు। చండ్రముయుల్వాంతపుయుత్కృక్కసమితివ్వారుయు। వాం నసపంచ్చకేముయుపనిషదాంకవ్వాకియుమయు

సైనమీరుమాల్వరశతత్వప్పుశివాఖ్య। వెలిసచయుం బ్రోక్తతిరవ్వెర్యయుష్మనాంద్యమగుచూం। కయు। కాంక్షరలకలదుందుర్రు నిన్ను। కాంక్షరవేండందుద్దిరవనిగు। శిగాండ్రనుహూర్తి। కాంక్షరలకలడనివేడనిర। కాంక్షలముండద్ది

స్తోత్రనే నేస్చున స్తోత్రం బ్రహ్మం డిలి నితెయు॥ వసు॥ అ వసుదక్షే లతే కే ... తాంధ్యే ప్రస్వ వసుదలు పౌకాగా కయుం స్వాదెబుతో। అవసుద ... తలయు బ్రహ్మంగ వే యలని ఖిబాయుం బ్రోబ్లు నస్వా కదుయుకే। పవకే మా వాం ...
వేం వస్తు ... వాలో త్రాం బుగాంబి కే నేం బ్రినే। అయ్యు వస్తుా సే శివ రంగా నె వస్తు బ్రహ్మం గను వసుదె నే తపుగ్రాన లబ్బాంవ్యాలలనే॥ అనన శకే కర్మం డిలి నితెయు॥ నేను॥ బ్రహ్మంగ దలు వాం దలువిగస్తనం కృనీ। బ్రహ్మంగ డిదుల ...
నిలయు పేలు గనుప్రబుకను నీ। బ్రహ్మం గన్ను వసుదె నతత్వవం ... గళ్ళ। వసుంగ ళ్ళ సూత్రం బుయుం తత్వ వసుదినం విప్ర నే దాగ॥ మాయ తననువ్వుకే సుకనం ... ఘు వసు శ్రీ బ్రహ్మయు బ్రహ్మయు ద్వానంబుల ...
మునేగం క్షీర శవంబ్బుతో నైన్యుం ధులుబుకే ద్రోవిం ... వాగ్బుం పో కేలకం వస్తు నికెంగె లదె వస్తు కేసాస్రీ కే డిగానంతిం బ్బుబుం బూ షం ... లొం। బనే గ రవంకే సువస్తుకే మ పాలవి పువయు ...
... వెలాంగతి నే॥ అవిరళ నే నే వాన నవం యుం బు నల్మ వసు కే దలం వార ...
... ం బ్రో బు వసు వార్దదాం విఘ వసు నాం వా రింస్వనాసోడాం యుబారెవి ...

సైంధవ్యరంగ న్నము । నైకం పట్టి నైబ్బహు యుగావనైర ధబగనము కై । నైకం పట్టి నైలదే యుడెవ్వదళ్ళ । లోకేంబుల కైల్ల నజ్జిలలోకే కష్టు తాళ్ళు నళ్ళు అని వేర్చి యయు నచినం బ్బిందమ్ము నన్ను నమయయంబు న(స్త్ర)బూపతి
(స్త్ర)వముబ్బులంగది నకల ఘోరాల నవయుంద్రగు నద్దెన్యం దుష్ట తన(త్రి)యున విక్రిల్లని యెలు నళ్ళ కం పట్టి బూన వములు థుళ్ళి ళ్ళమ్ము । విం దుష్ట బుల బునిత విష వము పేంజి విల (స్త్ర)న్నవై । యయుం ద్విరేక కాందుర్లు యయూపద ।
నెంబ్బించన్నాయ వృల వము దానగ్రీ తిగ్వ వ్నిగా యత్ర్వళ్ళ కళ్ళ (స్త్రా)నే న్న వన్నా భ్రితనే । (స్త్రా)గాలు లర(త్రి) వ్ప వల యయు (స్త్ర)న్ను వ్యల కైల కై । (స్త్రా)గాలు కై మ్మ్త రల నొ ధ్మ యు (స్త్రా)గాం బు యు నిపి వృస్నం గల కవముల
నైమగల వళ్ళ కళ్ళ పర విం తమ్ము శ్రీయయు నై వృదల । వ రమవిందయుం దుత దల న్నాతవం న్న నై వము నకలనై । పర విం తము పేరవంద శ్ర వము । పర విం తము లన్న నై డు రల వే దల వ శ్రేం ద్ర వ
కళ్ళ ఫౌరిమ దినా నం ధ్విం చ్చినే । వాం రి గో(త్రి)బౌగంబు వెల్ల నాం నం ధ్విం చ్చునే । హాం రియయు నబుల నములు యెమ్మగ । గ రఖ్ఖవమువా రిం న్ను మాం శ్ఫ్రు త వలల ద ళా(త్రి) వళ్ళ కళ్ళ శ్రీ (త్రిం) త్త వాలా వ ... న్ను (త్రి) ...
నుమధ్వుర నూచ(త్ర్రు) ళ్ళ లత నవము (త్రి)యునై । శ్రీ (త్రిం) త్త్ర (స్త్రా)ంశి కో ల్లినల । వ(త్రి) వ్వు వము నైవృనై దల వి కే హా శ్జ్జ వము శై । వళ్ళ అని పయు కల(స్త్రా)గా వల్లన్ను నకా వల్ల న్ని ... ని త్తం బు కాల ది న వద రిం ... ది

ర॰ వలనన మరణేమ్మ వధించుటయు ప్రశస్తికాని తెయె వలి దైత్యదళ౹ యుద్ధగాం దశాస్యనిం ద్రుహిణేశ్వర శేష్ఠుసై॥ కే॥ నెర వడు నెర వమునకరురుచుసు౹ నైరిరోంకయమువుశ్రియు నిరోచుచుంర ముదె౹
కరుణచె నృచు దెవిగం నృచు౹ వరుచనగంధ్రంబుబూర దగునావంశికిశై॥ అం॥ త్రసాలిగంపురాంద॥ కే॥ దంత్రగతం ప్రా వాంతిస్తైలాం త్రాంబులు విరిగి వడగన వద్రా తకనృవి౹ వ్రాం త్రం నగుసాగావ
సాదం త్రావళ్ళము ద్విషత్సదరశేనాథ॥ కే॥ తదచదని నదప్రవళిగలు౹ యొదలునసునిదుద కేరమునుకుశ్రంక్షములునై॥ ఉచ్చైరయువతు లముశిపెవ్రు౹ నడప్రలకుసాలగురువనంగరిదియప్రి
నం॥ వు॥ వేరియునే స్తరంబ్రిశే వేలుష్యం వలద్విం వస్ననెదు॥ గి॥ యెల్లరుమువ్యలం దృష్టినెపాంశి పర్వ్యపై ముందు విరులతోం వి కే పృదెవ్వి౹ కో శివవ్నుపాంశి కో కట్టలయునెనెదివెల్లు వ్యసనం పోయవె
వి బుపట్టి॥ మరిద్యబుగాండ్ర కే వ్యంబునంగదవిగిలు కరింప్రసప్రజానంబులు ద్వివింవ్విరం దృష్టి॥ కే॥ క్రాంకారుమెరుగు వెలనెలు క్రిక్కరి శినశంస్కగవలు క్రిస్తినిసదుము త్రిపెద్ద వలిరయుంగ్నేడు
శరవములు నకైనసాం ప్రయునదివిజానమలుకలనే మరునెశ॥ వెండ్రియము నార వ్రాకెరంబునం ద్వు॥ తా యుకారరు మెరుగు కైవడిదథ్రద థమల్ని నేను మెరుపదగదగ మనునసై౹ కేబువేయుల

విద్యా గ్రన్నే। కలదు ఛల కాన కంఠశాల మునేబదిలంబు గది వ్యాసూత్రప్యుల గతెనది మున కేఁ మెంచ్చినె నుచ్చకె గతిదినె। శ్రీచ్చినె నెవన్ను గాక్రె యున్నరాయె రులకేఁ కై। విశ్వు గడి గానె గడవన్ను గ్గె బిప్పర హూనేన్ను
ప్రేదనె శివ్వనె కలదక్షైగాశిగా హారుడుగళ మునంద్య హారె లాహాల మెపెట్టు। కేట్టుగల్లి తాదవ్య కెరణి నెల ప్పె। సాధుర శ్రీగాంబునె బిబ్బనంబులకల ఘ మహాపగాంబుగాదె చేసాంవరె గ్యాగ తెదవ్వ సరంబు సేగకా
గరళ ముకంఠ నిలంబునె హారుడు దరింగాస్పరి కేల మెంచ్చి రెతా నానంచన్నినే। హాశిరయు వితరించ్చిరయు నేవలరలబు। నూరనాదర డుబాగడిర దిన్కె నుడై తిసెది ఘగకేగ హారలాహమె న
శ్రీగాకళ హారలాగతి వెన్నరై నేనె లవిమ్నతిరింపన్నె। వాశ్లానల వ్రక్ష్మకె ములు। హాట్లైనదరె యిట్టవారు న్నరయు విర హింపత్త్రైగ వగవతి రయుకారణార్త కెరంబు నేరారా నూరలదనుల్లె దుకేగ
కగతెల్లనినె మెనసనె మున్నత ము। బిల్లనె రుల్లుల్లింపన్ను శాందుగల శెవళ్ళంగ ములులునై పెల్లు నసెద్భులకోశేలలయు నెర్తి గాలుప్ప మెదవ్వహాల వెళ్ళిఁ బుట్టినేగ శిగ అగ్ని పెక్షత్రియ నమిచనానమెళ్ళి
హూమనులబుప్పు నప్పుకొనిరి ముద్రలయుశిగ। విబుధులందు ములకేల వెడ్డితోనద్భారాం హాస్యులు వెట్టికొరకం శ్రనెనినాదగ మతియనా బులవాశియుంద్దగకేగనెన్నుంద్రహాంద్దుళ్లనిన్ని యము

[illegible] గుణాగతిష్టంబు యు। గ్రోధ్వసంయుచ్ఛిత ములు గాంన్ని యడయు। క్రొంన్నిలోధ మెయాంవాంకల ద్రితంబులు గాన్ని ప్రమద మమ్సరాంనుస్త్రావతము యుగ ప్యుల్లి న్సకేలసతల్ప్రిరు షుజ్ఞ సవ్యత్రంబులు వూంన్న [illegible]

పరిశాంన్ని [illegible] మక్షము త్రైరు వ నైలయుల్స్యంఢ్ర వచ్చునుల వరుసక్తసవము వెవ్వరు నువేరు। వెలయు యుద్ధుల నత్రాంత్ర విచ్ఛవవిూహ నియుల్లు శలింగాంర చంద్రన క్షేతయుం డుచ్చి కేల గడ నిడు షుద్రక్షరు। సేము యు మూంత్రి విమలుం డుచ్చికధి నే శే

వింప్పవచ్చి। నెర్రి [illegible] కుగడు నిలువడ గలవాండు సక్తలక్తా శక్వములలందుచ్చిడుడ వేదు। సాంధ్యుర త్రక్షుండుత్రష ధ్వగ తిర పాతుండుచ్చి। నాంథుడ రెల్చినేన నదవ నైవాంప్పు। నివడుచ్చతర్ణి యుము నుచు నింత్రిన కాశాజ్ఞాం త్రీ(వ్రు) ప్రిదాం

[illegible] ముసూబావాజ్ఞు చేల్లి యికయుయంబ్డివరదావుమునవు। క్రులండు నిబూంఢొంక్షితనశు గూడివశింపునే। దుంద్రిరము గుంత ధ్వత్రమ్ము। నంబ్డింక్షనల జొబరప్రి నాంలో కింమైనరాంయు గియు వెయాంవాంరుచు లవలనయు ధ్రియ ప్పులు రెమ తప్ప

[illegible] గ్నవలనభాలశిరము వంచచ్చీనింత్రి వెరవృకతనన త్రవంప్పదు। తనవయుల్యాంయుచ్ఛిత్రాంధ్రైతు జ్ఞాంచియుకయువాంరి చూంచిన శిరి జూండదు। శిరిజూంచిన వాంరియుయుబ్రూంశ శిగన్ననైయుండచ్చినే। శరియు నువాంరి యు నుదము లనే। నరిచూం

బులబ్రూంధము శలదు సంఢిడిదెప్పైనరాంయు జొగములత ంద్రిప్పా తనరుశ్శౌరి బుగంబులతల్లినింజైరకే। భగనురవుంద్చుదాంప్పినను తత్రరులోరసప్పూరత్య ప్పురి లక్షే। మగుడ గదాం యుల్లిచ్చి నతివంగ్ల్యశాంధుపతి త్ప్యసంప్పుదధ్వ

శ్రీరాముకే మహాపుణ్యం వినంతృప్తి కృతయుగానాయుంటిల్లే దాంతౄలనితలంపన్ను। పాటలిపుత్రరాయకే మహారాజ్య(గ్రం)ద్వారాంతృస్థలట్టలివిపి భాంత్వయనితలవన్ను। గానకానిరాయకే మహాయుద్ధంబి
శివ(క్రం)బునంవవదబాంవ్య ప్రాంతునితలంపన్ను। నెరరవినెక్కే మహాఋలనహాక్షేంత్ర రాజులనేవటువదిపకేశికేలనితలంహా। శాలరాయకే మహాభూరతీమ గర్భలసౌత్రసఖులయింపన్ను నావవిరాంపన్ను॥ ఉవనంత్రచం
ఋషిరేనంచశీకేనికేరభూంక్షారనికేత్రంబు పనేరలనే త్యలమలులదండవయ్చి। మేఘకాళునడిమిపెరుగుప్రత్రడిమాఢి సేరలనేడుమ నివిచెస్తుంధరాంగిసేవ ఆకర్ణులనావస్తులసాకులరు
లూమ్పిరవదవడుముగామయుశ్రమానే। వాపకారవ గనివేయ్యులుక్షేకాకేశనబడిశికేవినిత్రమ్మహాశిదక్కనేలవయియుక్షునివివియమాం వదనేదశేవిశేలంబరివేష్టింప్పియుయున్నరత్రోయు
(క్రే)నిక్కసౌధనవిషిఖంగంధర్వచాతరగాప్రమముబుద్ధిచ్చిలయయూధ్ధంబు లంగ్గనుంగాన్నిపురరాక్షా(స్తా)క్షకనచిగారతస్థాంచున్ను తనవనంచున్నన నిష్లనివితకిరంచ్చైయశిలఅయుడువక్త్రయచ్చంద్రనలవడదాకచోటునెుకచోటునదవి
తానైసారస్వరోభవ। షగనెకచోటునంత్రహష్టైషవముగాదునెుకచోటవేండెమినుండ్లబోలు। దానచోటగరుగావేదాక్రింత్రపెదకినెకచోటదగ్గరియుంట్లచెప్పు। నిరయగ్గనెుకచోటనెయుకదచాలదుచచిరంవ్వనెుకచోటుల

స్తతిస్తమ్య దంష్ట్రాయుధులు సాంచితేర్ష్యా పోయె మను వెళ్ళిన | క. ట్టికల వెళ్ళి దిన్నె | దంష్ట్రాయుధులు జాలక వన్యానెదవుశ్రమె చికిన్ || సీ|| కథ్యంగ్రపు పత్రిపుటపుష్పప్షపు దోయు ముద్ది దకల దెచ్చిన మ ద్రుష్టిచె | మత్తాళిని కేశంబు
మనుపానమూంగి వ్రై బొంయుంత్తి కమాంబు వేరుగాబడి చెన్నె | కాంక్షనెకె యూరకంకర్గాక్రింక్రి క్రైకటుకాందులయును విశేవకర్రు యుచ్చె | బ్రారతి యెయు కవంచి భారవాశేరవము నిచ్చె పానిపద్మము నిచ్చె పద్మభ్రుయుంధ్వె
కంఠశిత్రజుంబుకృచంట్లు లంబులయునెచ్చె శ్రుతులను ద్రుమెన్నె నుతులు జెశె | యెల్లలోకవులకులనె వికసానిపై బ్రతికై చనునంది వై వంకనెదిపా|| నుకియు ను|| సీ|| పయుక్కలనెమ్మ
తంబుపలుకనె వ్వాడి తాప్రా పించ్చునె తరుపాఁ బ్రంవ్రై యునేగయెలయుంచ్చు కెంగ్రెలనె వ్యధివతియుతచ్చె వాంటులలోకములకుంవెళ్ళ నరవటి | వెంయుదేంగెరయెవ్వని షెని తారాళి వించ్చె వాం
దుష్టాపాలవను నరవజిన్న వయూతిక | నెలతుకయెబ్బుడు నెయుంప్తివనెయుంచ్చునాయుల్లపరవగునె వృపదపదవము | యుంత్తి నూపిచార రలనె చూపియతికె చ్పెయు | బిష్ణ్వధనదదరనె వితంబు | కొ
ష్ణవిన్నను వ్యయుగునగా వయుయుదం: ఖ: ని | వారగావయుయుసల్ప క్షికారగావయుయు|| మరియు నత్తా వ్యనె వ్యనంబున|| సీ|| ప్రాపించ్చి యెయుకె వాయుల బ్రం న్మెంట్రస్సాంధ్రంబు లాయులబాం వ్మరిం ట్లని తయుం చ్చుయారి ౨౦

నే నే డు బ్రాహ్మలు । చెలు వెంబులు దెడి దరి. విశేంకి శి శివ్ర తమై నవిపా ।। నే ఘపొ లవు శ్రీ బిలాపు బి మా ది మా గడ మిద్ది మజ్జిద్ర రజే ద్దిమేనువడశి । (శ్రీ) స్త్రారు మెరు గులకాన ల (శ్రీ) త్ర ఘకుల మెచి చా యులనిగు
వెంకటేశ భూప । నాడు నాలుగి బొదనవ కంభుత్రి ంగెల న నే బాదె నైంబ్బ్రి చ్ని నూ లు కొల్లి । (శ్రీ) కడా రు కెంద్రంష్కి కాలకుల (శ్రీ) ాదిన బాహ్నిన వలపు ల (శ్రీ) ాది వెవ్బి । పశింజి చంప్పకే దా వు ం చ్చి చా గు గూ చి । (శ్రీ)
లు గొన్ల ల చెప్పులవాం డిదే చి । జా గాలనము నచె తె లజ్జి ద్దు విజి చి నలువరియా తొ మ్మని మిం శ్రీ కాం డు నే డు క్కకే కెంవ్వా రెడు నధరం చ్చి ను । బంపా రెడు నడు వలు న తికి శంపా ళురు చు లగ నెంపా
ఘ వెలు గవు గద్దులు । చె వ్రారు చు నొప్పు గొప్పుపి రుదుంగ్స చవులు లా ।। అది జనులు వొగడు చుండ్డా ।। శే । తరు ణికి మంగ్గక నసైన ం చ్చ్వ శేయుంప్ర మని పె ట్టైని (శ్రీ) డ కష్షనె వెళ్ళ నవు నిమ
యు క్లేశ్శం బ్బ్ మంన్నక (శ్రీ) ద వై నవె ళ్ళి లగ రి తలు విమ లతోం యు । ప్పూ గాం చి త్రై యుల్ల వృన్నో వా కలశం చ్చి బిడి రి పజ్జవ ములని చ్చై చూ దా ।। కవి శిగా శి వులు ఘం చ్చాగవ్వం బ్బియు ను నిశ్చై వు లక్షి వసంత
దుపంథువు నె డ్డ సం గె । వులు నులు కల్పం చ్చి చె ప్పిరి చెలుగులు గవులు లు । (శ్రీ) నావగానెము ఝ కొ వా న్నపలవా వులు రజా । శం శ్చ వల్లకి వే గాను పాదిన వు న్నచ్చై సాడి శాడి రి గం ధ్వర్వ పతులు నడు యూ గకల్ప ంట్టి తె నూ న్నె

ళ్ళయివడు మిశిమిగల బొందిపొంగడచెంబు ఫేతునిగ్గ తుంప్పునల వ కంప్పరలవలనని డెనశ(త్రే) వంతపదకొవరి (భ్రాం)త్రుష్ణ నిశశాంగర్భసము ఘోత్కాతనిర్ఘరవిమృక్తే వి క్షీలం జాంబింబ్బులు నప్పుపుప్పులు కుప్పుతిజ్జదప్పి నెం...క్షమాంద్గగతిం
దౌండ్రకల్రకూంపెంర వేలాంతటకపుట బాశుసువు గుచ్ఛపిచ్ఛల నవ చ్ఛమ కశంక్ష సుగంబ్ధిగంక్షవవాంనిదవాం బున (క్రొం)డజ్జ మతునేలు పెనిఘరసగమ్ములిగిరినిసుడు। నెంచప్పైకలంబురి వారింప్లుచు ఫేశులవాంఢి విం సెంచప్పి చుఫేలుపేయు...వులు గెంపున
చుకాందు కాంరదనిన్నెం గ్గెంచ్చి చునిత్యనెలత్సనివుత్సరంబుల వనదివనముద్భ్వవూంక త్రైబురిబుగసుంత్రరాంఢ్దరసంవ్వ ఫర్సముజ్జ్వలత ఘుముఘుమూరాం వంబు నుంపుతునగుగాంయమూంకయవాందుపి (ద్ర)యుచ్చ వుబవాంబు
మయ్కవాయి శుచ్ఛవిత ధ్వాంరిఘెయాంర ఘ్నూంత్వాంరత్వి ఘెయుంష్ణం బునసుకలల కలధరపరిత్రేపవనత్రోచ్చితసముల్లంఘితస మాంకలితంబు ప్రైవెరచరచిగంబు కలప్రైపారయుక్తమత కక్రటకాంక్రోదరవుకశతియాంతిఘం
గ్గిలవుచ్చకచ్ఛపవులాంశవరాంళ బకబలాంవాంకక్షకచ (త్రే)వాంకనెంరస్నానేకంబులు వెయుకలు గుంతుం క్రాంనివయు ప్పిరిగాంనిదనుబుదివిజు మృటాంప్ల వాకిన తజ్జాకగజాగవధ్యపనులనయు వు విలెప్పిపెలుత్రి శప్లైనదశవిగంతుచ్చి
తప్పయి చేయితెత్నపెల్లు బడు జ్ఞంగులఘ్లచుకైశులశుల పొంధ్ధి చులువునెంతకెంకనికెంత్తి వడియలుసుంపదవ్వసుంగబుగంక్షచుకచుగబంత్రుంబువిచ్చు చుసుద్ధాంబానసంబు చింత్తించ్చుచునూంతనపదాంధ్యంబుల్లకలనెదుప ...

చూంచు చుక్య యం త్రా ద ఉ వు త వుకవు ని వారిన డు గు చు నె డె వ ని త మ కం బు ల నం త్రాం త్రా కం వ యు శ వు డిం ప్పక త వ్వం స వు యం బు నాయక్రయ ఆ వ్వాల వె ళ్లి యా శ్రు లు న వ్వు లు ం క్ర వ్వు లు ం కి ము ండ్ర రా గ వు బి రు గ నే చె వ్వు డు నిం ద్దీ న దా ం

చెప్పి ఇదే వ డ్డా నిచా వ్వు లు చిం ద్ర క గా నివా తి యి దయ అంత్రా న వ్వ నే ధి మ ధ్వం బు నా యకుయం డ డ వు కం డి ము న వృ దిరు గ చ్చు క్కు డి యం డ ము ల వె న క దిరు గు క్కు ల గి రి క డ విశ్లే క డ ల క డ స్త ర యు న స ల కె యు తా ండి తా డి వ్య ఠి గు గా వు వె యు వ యు రు ల కం యు

సుదిక ల గ స్యకయ వ డి గా ని క్షు ల గి రి బి రు గ సు డా ఉ ని ధి ఢా డ వ క కళక్ వ ఠ ర్యు రు ష్య శి గా వు తే ్స డి బ డు ద డ బ డ కె ల క యు బ డ చ్యు య యు ర డ నె గ కి బ యు ల బ డ న యు రి ని వ డు శ్యక యు అ వ రా న య క శ వి స రు (శ్రీ) వు ర తు ల ధ రా ధ రం

(శ్రీ) (శ్రీ) మ గా వు వె స దా ం (క వు శ్రీ ం (శ్రీ) వేం వు) తిం టి న (శ్రీ) యి యు ం వ్వ న డా ం ల ధ రా జీ డా గ తీ సా ధా య ఫ ద వ స రం బు నా య క యాత్ర లా లా లా ల ధి లా శ వ యు నా లా న వా వి డి చి స రు యు న స రు ల వ వ్వ ద్ది క్క ల్లా డ్లా లా వా ల వె వ వా లా

వా ల వి వు దు వృ ష్టి న వ శే సా ధా య ర య క మ ర్మ ము కే వ ఠ శ మ న గి రి (శ్రీ) వ ల గొం బు న బా డ మి న గ్గి నా డు బ క ల వు షి క్రి మ యు క్ష స వ్వ ర్వి ష్ట ం గి న్న రా యు న మ రం గ్గా గా ం ల క్ష ం శ్రీ ల వు ం యు ధి చా డ మె స్తే య వు యు అ డి య మ కేం (శ్రీ) క్ష య య స్వా

ల షా ల లా న స ల శ్శ చ స నా ల శ తు ం బు చె ం ద్ర ం బ్వ నే క వ ల ం ద్రం ప్రె వి ల ం య త వా న స వా (శ్రీ) ం బు క్కై వ డి న రు ల వ డి రె ప్ప క డ వ ట వ గ లిం ష్టి వె యు ం గ ల్లు ల త్స్య బ తె రం గ ల్లు న డ ల ర్ క్రై షం వ్వ రు డి శే యు రే ం గి న వెయు గ యు గ వు ల క ం ల బ డి ల డి యు డు

క్షైయువడుమిశిమిగలఖిండిపింగడుపెంబు షేటునిశ్చతుంప్పుకలవ కంప్పురలవలనెనెజ్జెకర(త్రే)పాంతమ్మకెంపరి (శ్రీ)ంత్రేష శిఖసాంగర్వసవము ఖల్ప్సైత నిర్మరవిష్ణుకేవికేలిం జాంబలబ్బుల నేర్పుపుప్పుటుకుళ్ళుతిప్పదప్పినెంక్రుష్ణపుండ్రగతిం
జౌండ్రకల్రకూంపెంరక్షైలాంతటకేటుటబాకుసువుగుచ్ఛపిప్పలసర్వవ్నమకేరండ్లసుగంధిగంధ్ధవపాంనిరవాంబున(క్రౌ)ంచద్విమలునేలుబెనె ఖరగగమ్ములవిగిరినిగుడు నెలంతద్వికలంబరి పాంరింప్పుచు షేకులవాండిఖిలనెంచప్పుచుంపేయుపేంవులంరయు గింకృప
చులకాంరాకాంరనిర్మంగ్గించ్చిచునిత్యనెలత్యనివుత్సరంబులు వనదివనముద్భ్వమాంనప్రైలరిబుగసుంత్తరాంథ్కరసంవర్తసముజ్జేలితఘుమఘుమారాంవంబు నటుమధ్యనగునాంయమాంనదువాంపువాంద్రమువుల్గయువపాంయు
పుల్గపాయిశుచ్ఛవితధ్మంరిప్పియూరభ్మాంత్మారత్నిపైయింషం బునసునకలలకులధరపరిస్రేతవనత్రేంచ్ఛితసములుల్లంఘితసమూంతులతితంబుప్రైవెతచరచిగలబు కలప్రైపాంశయుకవుత్తకకలిటకాంకోదరవుకశతియోంతిథుం
క్షిలవుచ్చనశచ్ఛవువులాంశవరాంశ్చబకబలాంవాంకక్షేతచె(త్రే)వాంకసెంరసాంనేశంబులు వెలుకలుగలంపు కాంతివుపిప్పరిగాంనిదనబుదివిబుష్పమాంప్రవాశిసతద్యనగభూర్వర్భవనలనయువువిదెల్పపెలుత్రిశిరుడైననరకశరదిగంత్రునొ
తల్లయిచేలుబెత్తిగొల్లబడుల్లంకలుమ్మల్లచులకైకులకులపాంపుచులచులనెలకెనెలకనికంత్తైవడియుబునుందదుప్పునలంగఘుగంధ్రచుర్చూగబుంతుంబువినచ్చు చుసుద్రాంబూనసంబు చింతిపెంచ్చుచునుపాంతనకదాంర్థణంబుల్సలకలనైదుల

చటుపిడుగులవడువున వెడిదంబ్రుసంఘభూతంబులునుం దేజోమయం యుంబుత్రైన వాడుప్పత్తకున్నవాం బ్రహ్మగర్భగాం దయమానంబులు గుపాగఖునల చిషమిటం యు మహానంబులుగల వసిష్ఠ లింగ్గంబులు నంభుగర్భగా దయమానంబు
గునైరమాల్లెబునారంగవి గెమువార్నవమూర్తన్నంబున్నవమంస్త్రరమంత్రాం నకంబున్న దిరుగునైడంజానియుంచ్చి ద్రిరరిష్మ రాయమానంబున్నైనింగ్గె కెంటిగాంన్గైదిశలకుంష్రైంగెబు సాంచిబయల్లె ప్రబలిక్కాడికి రిగవ్వంబులు క్కాండడ్రక రత్నాగానక
శినిడికడవినయుగడుబంబారవిధరులసులక్కెనురాసులరసవు దంసంబున్ బుధతిశోనగలపాగంవ్వరంబులునుల శివడక్కులశిఖరశిఖరంబుబున్నెరగలివ డిగహానంబులు తపాంచ్చిరి [illegible] జంబులు లచ్చని తంబున్న లుచే
శిజానపతంబుచే వినినదనదం బురియుంచ్చి దిక్కులంచి కుంభం బులనిశ్నైయివ డిపతతితారామండలంబులపైమిన్నట్టించి మహాలక్ష్మీకంబున్ సంఘ్లుకొనిల పరిలోకంబులకు మహాశు గానలిడి బ్రహ్మాండభగోళంబు
చియుపదుంతాండంచితాలాఖాంబిలోకంబులుతపవేత్తను వారిసర్వతోదిక చంప్రైశక్తిం బుగాక యుక్త దబుంచి నందానఘెప్లకుల కంగంబున్ క్రైవడిగేశ్వరుకులచుచు ప్రాంగంబున్ విధంబున్న నెలడి యుచుం కింగంబు ప్పంగ్గిలంబుంపు చేలు
విచాంగ్గంబు పరి శాగళి పోతవ చమాతంగ్గంబు పోలివిత్వయు వంబదుచు మోలావాలంబు భాగంబు లుగ్గోలావాలంబు సేయుననవననతంబున మెబుంగ్గమిడు కంబాలకన్నైన దేవతలునానైకె చంగ్గలనినతన్నకులు నలు

దుష్టనిగ్రహార్థం బులును గేను గ్రంథించిన కైనన్నిరమిద్ధు నంబులు యున్న । కేవలరినగంధర్వవిమానంబులు యున్న । చెకాకావడు సిద్ధసమూహంబులు యున్న । విక్కవడెనయ త్రిగణంబులు యున్న । వశునాదవిన్న వస్త్రాల క్రమము ధృక్కంబులు యున్న
యుక్తిచిత్తములున్న నదులు యున్న యుండ్రి నేసమయు త్రులు యున్న కాలిన కాననంబులు నుపొగివెడిపురంబులు యున్న । ప్రాసంగ్గమడు పురుషులున్న । పొట్టివదినపుల్యాంగ్గనాడంబులు యున్న । పురికెడు ద్దినపర్వతంబులు యున్న । కృష్ణంబులైన త్రోసినసత్యాసి
బులును వేంగినలోకేంబులు యున్న । ప్రివశలైన దిశలు యున్న । అక్కవెడ — లైనమ్మాంవులు యున్న సైఆకాలవిలయకాలంబైన త్రోంపు చున్నసమయం ఖ్యనాల్లు కేశవాడ్డా రింపకవిష్ణువుయున్న । తడవలు వనికావ ప్రోత్వనదికేలు లువే
మిత్రగొడ్డు రుద్రుండైరాలనే । విడుదునైడూవే తెడినలు పృథివి స్వాద్యాలుత్రపృధులు కేలు మనుబాలధిశిన మృతమున । జెబ్బనిశుంబగలున్న చు దనశకుశం ఘుడు గోశరుడు । వినడాదృష్టమంత్రకాన్న తక్కు నామ
నినశ్చాదిమునుమతిరేపురయుకేలు శుభ్వ చనిత్రైలానామ చూచ్చి శంస్కారుదివాందార్ధారమమునాశరియూహసునదవార్పరికేలు లకేవగింపృతభమం చప్పంబూచిక్కెలరాయెళ్ళి మెలురాగం । వినమూవింప్పు మయుచిత్తునిరప్పు వయు దయ్యులైనద్భి
ప్రమ మయుంబుబ్రా నన వేయుశ్చ కేగని రాతక తత్రేష్కా కేష్టా సంరంచ్చు నికేశంచ్చు నికేల కేలు వారయు దేనతవచ్చుట । శ్రీరామితాడ్డే నప్పడుదక్షే కలాంతములు దానున్కే । పేరొలవద్దున నను ంద్ది దు । యూకమ దె వెం త్రు

బునంనమద(ద్రీం)(దు)వన్నెత్రి భానసలకై వువవసాగంబు పతిశ్రీ... మహేంద్రాదులు వేనికంపపములు తానెనానెంగ దేవపుర్దే। కమలాస్త్రశరగంపప్పృష్టాదిశలనాకాశంబున గంప్రింపగనియి విధంబు నాయక యతరికాం(ద్రు)లాకనైదే
డట। హరికడుఖకలువిరుగనాక (త్రా)ప్పటుచేతుచే। హరిశక్షంభ వును...ంగానటు। వారివారివారి-చి(త్రు)వేలవారి యాయుమొతుగునే।। గిజాలదిశడు వశేయుత్రైలంబు కప్పంబుక్కి। శే యుభాగై (త్రా)డుశేయు దళువ। శిరియు సుధయుబుడయు (శ్రీ)
వక్షస్థు డుదక్షై। నైలశడు బుద్ధి వంత్రుడౌకడు గలదెఖిశ్రీ... గొల్లవారి(పు)తుకలెక్కొరతనవమ్మునే। గొల్లకతిబాలికుపుర్దచ్చి ౯। గొల్లప్రైరిసురయగా ల్లదెల్య విష్ణుండట్టి। చేయు వేశివలంకద్దిశిరియుగనిరేఖవు
బుల్లసురాసుకయూథంబుయు వారిసనాథంబుప్రైక చంబున్నిలనెట్టంబున్నిలు షెట్టు కాన్నిపటుంబుయుపిరిచం...చుట్టు కానె। కశంబులపృథిం చప్పి చుష్టుఘుంబుయునైరయుంచప్పుచువెం...డ్డతా
కువిం ద్రాంగుగుడనైపెకుగలఘుయువలు గొల్లలచంద్రుంబునే ఘువానెవ వుఘ్న వుండ్రాయవనావలంపకవుపాధకవి...ఖగాడస్వంతృంబుయుకరం బులదెవుచ్చిపెను బాబ్బల (బ్రీ)ంవత్స...కుడంబుయుని...
కంన్నైగుబున్నగుబున్నని యయులయ। కొండ్లకవ్వంబున్నగుత్రి ఖ్యరకుబురందిరుగువేశంబునచిల్లచిలాయువనానంబుత్రైష్ణగుయుష్టుసుష్ఠ్నసుచప్పుష్ఠ నుప్పరంచెగస్సివెక్కైలకలయుత్రిలిచుక్కైల...వ్వలనుచెక్కైలు

రషంగాగ్గనిరుమేలుం వేంకటాద్రీంకకైవడియుల్లసమాంకషగా స్వాంగనవిశ్వాగనిశేరియుంబ్బవేపకరచముకానిదేవపులయుప్పశ్చంబునుఘాారవ్రదేవతలుఘగాంబులునుంబట్టపరిమెలూరాంశివుధనాంబునేనంద్య[illegible]ంబువెయ్యెపరవల

యుత్రచిత్రవ్రైంగువవ్యతావార్ధగంబ్బుడచుకచున్నసమయంబునలు కళువిడువిడులమశిషశివళుకైనకేడుశ్శకముననెమొదలనలడుదుకతుగలుగమంచెడగ్గాబుడబుడురవములనని శిలలమువడవడవణకెగదువా[illegible]వనధింగ[illegible]కైకైలు[illegible]యుగ్గాకవ[illegible]

నశ్శాం[illegible]నగవ్యళుకొండలుశరింప్పవేకదాశ్సానిరవిపొనుప్రైయలు షయప్పైనికలుయుకైగడులశిగ్గతాకడకలాకపాంరతుంబునంబడి[illegible]వముకేచెడెపొంక్రవెంత్రు యుక్తాపురికినేరబాలుబలవంత్రఘకైవముగాంత్రిమాలబ్బగకియ

కళుపనదిబాలవములలాశఘగాఘునిగెడిగిరిచూంచిదుర్కబ్రముక్కటి [illegible]త్రిషిముశిగెడివెయ్యలగనలనాశివనజాంత్రుడుపావిశినడుమవాళలుచాండకైయ్యసెవరక్రైల క్రైమొంబునవులలవెడయుప్పైకడుకెగాకరంబ్బైనకడునరవమ్మునల

అదృక్రైన(భుం)వశ్శంటంవెప్పనదాంఘారియుంచళ్ళపులనకళంబగలముబగంవాల్పరవములనుకలచరాంవరబాంత్యరాంసుయక్రైన(భుం)గ్గెకలానానునమేలుటకెకడుప్ప(విశపంబుఘ్రైవేరవిశేలంబుప్పెబడ(బైలనేనలకరలని యంయుబ్బకాశేసవెవికెలా[illegible]

కేజునుడెంచ్చివిశ్వలపుంక్తమంబుజంబులుబాశవెడి[illegible]క్రియుగవయుసుంద్రరంబుగవిష్ణుంలడ్రునలశలు[illegible]డి(క్రాత్రి)సెబువాంక్రనైనకేమువశిక్లార్ఘవలవెల్లమయుకమశంశ్రైబిలరాశిచూళ్ళిలఘయువుత్రాశక్రైచ[illegible]

వెళ్ళి ఘనదంత్యశ్రేణికి ॥ కం॥ నన్నెబాలు [illegible] శిరోమణి నే । వెన్నభూనాథ్రుకి గిరికి దేంచి వచ్చిన [illegible] నుగా । దివ్యను తియలు నె శిక్షగంధద్విపదు । పని వినియొనసశక్తిసాంద్రగజవేగంబు నే కం॥ అప్పుడు [illegible]
శ్రీగాంగాపవినవెదశ్చని [illegible] గంధ్రపాసుక్కి చియు పింఛి యుతళికి క్రియుమునె ప్పిష్ఠ ఖగ్రాగ [illegible] సుడంబడి సంపన్న తమనిజిశి వెల్లినచే తులు నెలనుని మిరి । శివేక్రాకెప్పుదు నె తుల కి పనికి లియుపి కాని చాంగ నని న
ప్రకైభువదశి । కొవ్వెడప్పు కొంజ్ఞనిష్టంబుకేంబు గజె శి ప్పలంభించి యుఉతనిష్ఠో గంపునమయ్యె । కగానియమ్మవుడ బులబ్బికలశంబు గాకె జెశిదమ్మ నచ్చులపోలు తయ్యల వసరె । ఖడ్గనె
శ్రీకెశవా ఠలవైయుగాన్గాందప్ప గపోలు పారల దర్ప గకాదిరచవాగతదళంత్తకంపు ॥ కం॥ వారియునదేవాం[illegible]వు, నురగంధ్రనితలయువ క్లిసుదాక్షిగింర్పుకి । పారిపూంయూంపరవశుత్రిష్ఠుర
మైకుటుగూండిపల్లె గోచ్చిరిపిప్పక్షీఖ్యవుత్తకొకిలాయునవచ్చె వెళ్ళినశిరంబుపితాంశమడొక్కెభుఖ్యమధింప్పగాంపుచ్చప్రేలయిక్కి [illegible] ట్లినప్పాంశుమత్తవముగల్గి నే । మచ్చపొల్లినతపోబలాడ్యుడు నెవ్విచయుంభుల వార [illegible]
యుచ్చణంబుత్తమాహముచ్చ్వవృత్తికెయుంతప్పిమాంకుషకిగ్రుము తెఅఆనిపవికినదసుఢుయుంబిగాంచియుకయువిస్తంరుమయుబాంద్దిపానవ । బున్నకుడపాళగాముపిడిచెగ్రె కొనియుమూరికి । విన్నితమ్ముఖ్యపైయ [illegible] డ్జితమయువి [illegible]

హా ॰ మవిక్రంబు. మరువెక్కపట్టెడనువను। మంధ్యరాగంబ్బు) చెప్పిరవం.ధ్యరతనను। దేవభైరవులు బులశాశితెరువ్వనమ్ము॥౩౬॥ సంధ్యరము మెలావ హూపమి। సంధ్యర ప్రభోడియొనె దియుయు నతిరాకధ్య మయు గాన్గ కాం
ధ్వరలసైలంగలుశరి। కాంధ్యరువెగౌరి చెనిరి కాంధ్యరుష్ట తినే॥౩౪॥ ఘులాపారికెడక్కేంగితి। పేలాదారతాం పట్టినదికె సాలనంశైలుకే నస్మాలనేమ చేశితెప్పితి। పేలాపెక ॰ గ్రుమడశనెలానదప్పను
నుగ॥౩॥ రేసేంయతికినుపయు నినవశిచేసు। రేసుంఘతికిదమ —సేంఘువారికింత్తులిత్తోష్టం। సెఘలికిదాండు పుసె న ॰ ఘలికలపెట్రెంచ్చెమరరు వసేం ॰ తులికిమనెతనె॥ వేళ(త) నిక్రంలలరుధ్యరపయ్యన్న
వ్వదనె నపిరాంష్పనెూపకెపలవింమ్పనంన్నదితి బు దివిబునపుదయుంబులనను మనంబునె నెరింన్నెసకలవాప్పకష్టం కృనవారితె తృపిూపం ॰ బునెన॥ వలునరుడారాశె వ్వాక్షా గౌలు
గదాదిధరల్డైకారు గ్గనసంయయుల్లు కత్తై॥ వారి కోవుత్త్రన్న తో ... ఎరవక్రలంధ్యం వస్పు(ప్ర)రేపించ్చి తది రికెలం నెవక్రలంధ్యకేం వుద్ధకెవుపెంూండ్రింబపట్టి(క్రై)డింనప్పునునె క్షురు
లకె సలధ్యకె నులసాంసులలవేకకె (గ్రా)గాముతే రామునునె॥౩౫॥ వారెలుగాలువెగె వాంరియులనల వాంసాంనిదికెదకలసెంనిచెనుభాధ్యరమెయునే। వారిబునెయునెం.గాం.వస్పు। నె। నారిత నతిబునియొవినె

జితునకవంబాత్యవాంతించ్చి। తకుని వింతినే ప్రొ[illegible]ంతులు ర్వలుబా నే విసూపి। మయ మూవిసు మూలి ప్రమెలుశ్చెల కల మెత్రిచెరింగ్నించ్చి। ష్యంచ్చని శ్యంచ్చ లకేల సాబు న్వంబు నైశ్రొతి। పాలుమ క్రాలకే యయున్[illegible]
యయడ శాంశ్వ వంబు ప్రకలింబ్చి। వ ద్రాదర్యుని కి వశ్యంద్రై యు తరవాన వచ్చైత[illegible]వాంబ్బు వలనే నతిస్నవాంబు వాయిలించ్చి। మనే మనే కవై గ్లైలి బిద్ధి లకేల సెద్ధాదరంబు తెంయలికి। నేక నా[illegible]
నన ధ్వంబు పేక ప్రదుక్షు దవ వెుాన్సన విరోధంబు నే నలం గ్రితి విలదిమెు దయు దేను జుది విజు నే మదయంబు లకు రాజు విరోధ నే నంద్ర నేదు మనే మ తని పంపు శాయయంగ్గల వార మయు। [illegible] న్యం
లంబుయు వదిస్యున్న మిట్టలయులు పొంయుంచె రింగింత్తున ని యమ్మిపే జు లద్ధి మ ఖ్యనే ప్రారంభ కధ నంబ్బు పెవియుంటై ప్పి। యువ సురాసు రయూ ధంబులు బలారాతి ప్రముఖులు యుపరెవెూ ద్వైత గంబు నేను
న్నాసంపేబదనాయుయుత్తు చిత్తుత్వైయెల్ల కే తప్పంబు నైంద్దిఖ నేఖవానేన వద్ధక్కి నాంది గా బుర చినే గల ద్దాల మయు[illegible]నేకొం త్రే దవ్వి। మయునేలా గ్ర మెులు యునెసవి మెుు ద లిపాంపేగ వెరిచిదిపుక్ పాంచంబు ల
దిం ద్ధ సుమిద్ది। పెక వించ్చి నాపేలులనే దించ్చి కదవించ్చిపె లాస్వినేత మత మపే తవాంది ప్రొ రికి పాదికి నైత్తి ప్వధులవా స్తుంబుల దళుల ఘుఘుంబులు దరలకుంద్ధ। నాగిమెుల్ల నే వైల రత ప్పులదు గు తిదులు నా।

కనాగి చేరు వవేరు కావు గానేషంబుల్లు వస్త్రచయము మునందు దివలదు శాంధము (అనినిదేశించ్చి నేలు అంత్రా దెర వాంతు దచ్చినతు (దేం తత్ర ధ్వాన్ నంబున్న నైనం ద్రిన ధపాష్టాలా స్త్రీ వేసం త్రీషంబున దమతము (కాంత్తో ఉయము వల కొట్టా నిర్భిరా
రవమె పుచ్చిన్నేల (అంత్రాలు కాలుకకయ్యంబు శేయు నైల్లిత (నెయివల్ప్సంబు ననరులు వెష్ట్రి నిజోరనికరం (చింవల్లుపునే మలు వెట్లి చు (తియల్పంబున్ననే గాని చిరపుడు లక్షవద్వషిన్లు క యుపన్న చెడి తన శ్రులను వశ వెళ్ళి సల్లస రగ తిలగ్గాలు చుచున నస నికె
రవులక్షిగసి వంస్త గిచంప్పబు గానిన (యుసురులవారిం చ్చైబతి యునతిశయుంయుక్రినేలు వలయి ఘ్లు బారించ్చి ప్రైరానే చరిశాంత్ర సన వయుధం యుంబులకిట్ల నిమె ఉశలుమగవాశుశర గాసు చారు చ్చిన (మగతనములు నైరపుదగ
వెవుగవ్వారలు కుశితగుస్త మాయు మెరు గవలదే (మగపమి పొంయుంపదగడ మతప్పిరిల తొడశేలు వలులినిపవి కొకాయు వృత్తులాటుంబున్న నన సులకని కరరుపి వర్తి తుంబ్రైనిబెల లోకరాజాచె లక్ష్మీయుతుం త్రైఅశిలవిబుధ వీరవి
బయు పాంశ్చేర నిదొంలుక్రైరుంత్రైసుబులుంననిబిరానే చనంద్రసుంగ్రనినచే విష్ణుంద్దిపరమ సచివుండ్డినుం బూనె వెసాంప్పనవచనంబులన దనిశాంత్రింబాం డ్రించ్చి పులుపుస్త్రోత్రము వశే త్రిపతంబ్బైన నేతిమాం గనింబున్న నశంబరు నికె
(త్రియుంబున్న చెప్పింయు రిప్టనేమి నకూం నయుం చ్చి (త్రి) పురవాసులగుదానవులనైదంబరచి బింబున్న మాంత్రాసమ్మ తం బున్న చేసు కొని వాంయు (గ్రే)వుని వి(త్ర) వాంబున్న మాన్చిన ములు చి తారకకె బానాయు లతా సప్పిం బునై నష్టిచి (ప)

శ్రీమన్నే। నా కరాంసులు నేవ వవిజ్ఞాదనచుణవేతుపతి త్రియునై। అతిక్రమ లసంభవ ప్రథుల్భయు వినుతి చే శిరసి చెప్పినరం డుల నకల శుకలం డిజ్ఞని దేవ యశాయయా రితిం జూ తురాం న నాదినుతు త్రేతేవ పారుజ్రే మయాతునణ క్షేరత్తినన

రవంబున నైబలికేన ప్రేతాత్మహృదయా శల్యరం। డా రాశివ రాంచ్చి తక్కాయుల నైన వవిధము క్త్రతాయులనై ప్రేయులనై। త్రాణంబా గృ దవ వాశిగా నిర్మాణ నవాంఛాచ్చినయప్పులనై వేయ్యులనై యకయ వానయు వలెలాను శేశవర। యోనిగుల తమ

వెయాసుల తోత్రములారా। గాం నవ్వులతోడ నిప్పుడు। మా నుగ బుశాం మిగవిగి మునులు పేయొప్పు నరాయు। అదియుప్లుంట్ల రేనియక్కయు చెప్పుడు దనకు నునహవ్యవయు। చొప్పడు నంద్రాకరిపుని జూచి దయు దలవెల్లి

గప్పికొని యుండడు వలయు నా। డాప్పు గనపావయాష్టక॰ మున కాదిగిన షంగ్గినై యకయ అవ్వ తోతబెదనయు ష్ణమయు। విమల్లష్టగతిం జేయుయు ష్ణువేల్పులు వినుతే। యమృతంబు త్రావి డింత్తు వు। అమృ

తగతిం బ్రేమున తుచుండక్కలతి యయు వ్యర్థమై నైయశి యపొల మున్నే బలిలోపల సరభవవాలతో షడ్మయు యదెప్పించ్చి చాల ప్రైచి। వలంకర్ష్ర రస్మైలం బుబ్బ వమండ్రానమగజేసి తనరవాసులకి తరి త్రాడు జేసి। నా వ మాంయంబు నన విశేండ్రురం

మారు తరువుం దబ్బివేగనతం। త్రావగుచు। ఫలము మారె దెవ్వడు ఫవారు యతు బ్రుంబు నపడుదురు రు ప్రైతప్పు యు పాపవంతులు। శ్రీయాసవయు యు వేక అఖిలార్థ। మయు యగల్లు। విషధిలోన నను నైత్రవిమమ్ము వృష్టు। ౧ ౨

తథిరూ శ్రీపాపకృష్ణదేవరాయగ౹ ఇంచి(ప్ర)ంవ్యోవారందుశుకుసును శారసునునుచెలంగిన ప్రీడగువుపాగడ దాని నాగెునేయుజ్ఞ ననేని తెలుగుకౌశ్యము నినుతుని కాన్లో గాసుబుద్ధమా త్రాన్నసగలిభ్యమక్షి౹ ౽
తను తనుని వృథులవృథులుని౹ ననష్యునిన్నం మ వశ్వంచ్చావు నని భద శ్రీ౹ంత్వనూం౹ తేలుప్ర్రరుష్కోత్తమశ్రీ కరాంపవు౹ కరవుత్రేయంబున్న షుఖవనపంజాలకెళ్లన్నీ౹ సెత్రకవైదికేయేమో గంజున౹ వరుసంశ్రేనియంత్రకావ చైత్రశేస్నాతేల నూంయ్యుకేళ్యి
౽౽౽ వెయుదయుంన్నైనిబాశిదాంంచేను౹ తుంది యయును నతు తాంంచె నదుం వయుదాంంచెనుననవే౹ వైయుదలునదుము ంత్స దినేలప్తి కి౹గదియునఖుతుమునతువ నస్సగతి యుగువూ త్రైసీత్యకేయుక్తియూం యచాం తవిశ్వవయు౹ వేమూంకునేని
జింత్యమును తవిష్ణుడవగుచున్౹ భిమంత్యులగు గవజ్ఞిలి౹ నే వలంబుననగుజ్ఞై నైననుగాంత్యలాంనికేయు గియుఅశ్యిమవగియుం దల్ల అవ్యకుంబు గాన్ప యుయం దుల్లవ విష్ణేస మఖలంందల్ల నరుయు౹ యెూగవళవబదు
యయునైనాడును బుద్ధ్రిచే౹ నగులెనినర్హగాంత్యతాత్మ్యషునలూయ్యవంత్యకోకిలాయ్యపట్టునేకబవాయు(ప్ర)కాళవిపన౽చిత్తులవెల్ల నమే౹ మొప్పకెలతం నిన్హగంపైత్రయి యీాప్రితార్థకమవంచ్చునెకె౹ వెట్టవెల్లెదవాళలంబునవేంగునేనికెవెయు
శ్యుముకెనిట్టువే చిన్నగంగ్గలాంపవినేళంగాంంచ్చినే చాదుప్పనకేయు౹గుయునేకునేమనివిన నిదింత్యవమునే వృసాశ్ప్రుమంయదాండాదక్త్రిలాంకవెల్లనునిం ద్రుములత్రెగలాంకేలాం చననేపదాం౹లాంకనంబుషుషంబుమాంక్షునులాంకపాంలక్షు

శ్రీస్వామి యుండె ముక్తికి ద్వారంబై యుపన్యాసమ్ము తద్భవస్వరూపంబై వేదాంచర ప్రాణంబులకు ప్రాణంబై యొప్పు జ్ఞానవైభవ లహరీయు స్వరూపంబులు లయ్యును ప్రాణేంద్రియాత్మకశరీరగతమంత్రపాఠమమువాఖ్య
ద్వారమే శ్వరుండగ్నానాశకుండు ప్రసన్నుండగుగంగాకయు నివురియు నరాత్మకయు మొదలుగాలు మిడిన స్మృతాజ్యము తుదనదేవులలు జీర్ణదనము ధారకానవమాంశైకి మొదలగు వారికిని వెలుగు నై దేవముద మందద్దురు నెల్ల వేల్పు మూర్తులై
ఆపన్నులకు దివ్యతేజులు కోవులు శేషవత్పదాబ్జములయ్యును తరితో ప్రాపింపజేయు సంపద వెలుంపరమదయానివాసయు జీవులతేజోమయ అగ్నియుల్లదేవగణసమేత తంత్రైయుక్తకవిశంబులు
గరుడింఛెరదయాగరిష్ఠుండగుచు విశ్వగమ్యుండా విభవింప వృషాకపి యద్భుకమయుగాంధగంబులు కరుణామయుడు తత్త్వప్రఖ్యాతి తానై వేరు గొప్పచను దెంచు మాండ్రైవారిదానైపారె నాదేవ్వు వికలలాకరుత్రైవి
మున్ని మునులై నిర్భాంతులై ప్రాలగా నశేషశంకించిరి కాంతప్రాద్దు విష్ణుగానంబులే మునేవారి కెకేలు అప్పుడు రాక్షసులవారికి కెలకే యారకుండ్రుల పొందక టకకాంచిగుణా కంకణగాంబులు కౌస్తుభోపేతంబులు కౌమోదకీ
కానసహంబయ్యే తంబులు వరదేవత శేషముంబులు నరసిజాన్నేత్రంబులు నార్కర గాకాంతి గండయుగము కవితకాంచనవసనకౌశేయము ప్రంబు త్రివనమాలికా శే విశంబులు నైమనైతావారంబులు నైదివ్యవెలుగుచే

హృదయ। చెవులు దిక్కులు కేశంబులు వనస్పతులు నైయుండు వయు। వయూండు వయూతు కలవృక్షంబులు మొదలైనవి। గర్భమునకు ఇలంబున వయూర్ధ్వంబున గగనమగును చే। మలంబులు నైవృండు తల్లి కినవలస్సరింతు వృక్షమరియు నైవృశి ... నము వాస్పృం
ఝృశ। ప్రాణాదంబున దేవతలు యున్న। క్రోశంబున రుద్రుండు వ్యాపి। సంబున విరించి యు। ఇంద్రియంబుల వలన దేవతలు యున్న ముద్రంబు వలన లక్షయున్న వక్త్రంబున అగ్ని యు స్త్రనంబుల ధర్మంబును వృక్షంబు వలన ...
౧ ంబువలన నాకసంబును విరాటంబు వలన అశ్వంగణంబు నంబులును ముఖంబున విప్రులును గుంపాంబు వలన ప్రవాహంబును ఘజంబుల వలన రాజులును నూరు కువులవలన వైశ్యులను పదంబుల శూద్రులును అది
రంబు వలన లోకంబును వృపరింయు శరంబు వలలన స్త్రీతియ్యు నాసాక్రుటంబున తల్పితియు నుసవ్వకంబున గాంమంబును శృగింయు గంబు వలన యమం। బును పత్రైదవ్యయంబు సంగ్గలంబు ... వించియు
వృణి యోగ వయాంయూజానితంబులు ద్రవ్యవయుక్రి కృష్ణ గుణ విశేషంబుయు చవల విశేషభూత సర్గంబు వెవృనియూత్మ హంత్రంబులు యను వృణి వలన శిక్షించుబలాక కంబులు యనేక పోయులు బ్రహ్మ తుల్యం చుం వెరుగు చుం ...
ద్విపాదులు నేవ నాంయు పులులంబును కృడాంగంబులు కుంతేనుంద్రి। ప్రజులకు ప్రజానుసంధ్రి। శ్రేయాంయాంకక నిమిత్తసంచవృంద్ధగు ... వేదుంద్రైయి అంత్రికస్సవయు త్రుంబున ధాతుసంపన్నంబులం బ్రపంచించె

సుతపతివరులకు బలతో। సురవముఖ్యులు గాంధర్వరతి గెసురత్నైలము ప్రసురతమండు గన్నెజిననతిథికా। సురధుప్రృతి చెప్పిరప్పుడు సేగాలయము చేసనమై యీజనపుడు లాయీగియ్యనైలవు వెడలివచ్చిరి నిస్త్రజ్ఞుత్రైయునేజ్ఞి వేల్పుగవసు

శివేల్పుపెద్ద। హరమపురుషుడులచో(బ్రాహ్మణుల) శైసంఖ్యుల్నిపద్మవదనుడగం చుబవికెదెవి యయ్యకయ్యదేనును యిూశులనుగాలము। మూనవతిర్వస్థతా బ్రహ్మవలశ్వేతము యిశ్రీమూనుగనై వృనికళలమయ్యావానికి వెల్పుకైర్ధముగ

వేగనేలాయ్యకళవరుల్పుండన్నరత్నగిరియుల్పుడు। రిందుల్పుడనాంధస్ఫి ంథస్ఛెసాంద్యునివరాంత్రా గా। మూంలుబ్బాండుగుచు నన్నింమలాంతల। డాంలునిత్య విద్యానవముసక నవార్యడువలనత్రునియ్యకయ్యవరదుశిబలవమి ... గదన్నసుగరు

తాపరరత ం త్రావమునవముగనగానెరు। బ్రహ్మడెవరములయ్యసెడల నరిసుళంకేలసరసి బ్రాదెనిచెప్పిచవిరెసదనంబునశ్వేయివముతాసు నుచ్చభృండన్ననెలదేవహా సముంవాంబ్బునునతిరయంబునం బ్రజినీవినంబడునిశా

నంబుజుని విష్ణునుద్దేశింక్షిత్రివికరంబులగువచనంబ్బులనియతంత్రియుండ్రయుల్లనిస్తుతియుంచ్చెయిసియరెంవృనిమూంయుకులనిత్ర యలమెూవాంచ్చుతవివి యువృనివూంయుదాంతరాడు। తనమూయునైవ్యడింన్నివిమును

గెల్పినవాండయెవ్వని బూడగానరెల్లుగ్గునలయు। సరళ్యభూపవములకేలసమువృత్తినైవృండన్నచరియుంచ్చుదనచాంతజనివవెూశ। ధరశివాదవమయుచి త్రావమునేగెముడగ్నిం ... వముబుంబుతనన్ ... వవిన్నికేవములుష్యా

ష్ణుండును నలువారలకు శ్రీరవవలను పరిపాలించినవని నాచ్ఛ్య స్కంధము తాపాలకు శత్రులు పుత్రులు పుత్రులున్ను దప్పవన్నాదులు తన్నిసంప్రమండు తమలకు విష్ణుడు। మంత్రి పూర్ణాయుష్కారుడు తప్పులైలవాడు క్షత్రియలాంవా విష్ణుదివ్యాకారా దిక్షున్న యోగ్యమున్నట్టులం ష్ణు
పావాభిష్కృత నెత్తులు సంయమాష్టి తికెల్లైనా జాత్తలను ఖుష్టైనదాని పుడు నగ। నవదవకాండ శేషాక్షరా వెప్పి మంత్రరాగం బుబ్బి। మధధిడుల ములు లోనెన నమంత్రి మోచెను ఘడులను వ్రైదివి జులద్రింపక మ్మృతా చిద్ది। దవెరయిచ్చైన వవనుధ్యార సుధలుత్యూమ్ము
అన్నిపవికెక్కెనరిత్తినారం శ్రీపుండరీకాక్షునిరయుములు విను మునైయం కిదశోపాలక దవిక్కెవిష్ణుండుట్టికోరాణాక్క కవతిక్కి వనధింద్రాచ్చిరయదెక్ష్మిమోచె బలు నవ్వంబైన శైలంబుచ్చు దేవ నికాయంబు పుత్రం బున్నాళ్లు వర్షకై నీవారాశి
సరిపుత్రని తం బరిపెళ్ళి ముఖం శ్రీ చారుప్పుమునగదాసర్వం ౭ బుద్ధోపంగ్రదయుకెయుత్ప్పలయనుండి బుద్ధోత్తమ చెప్పెదుల భగవత్తత్త్వా ఆశేషంబులనా కైవృతుడు తనివిజనింపపరదు। చెప్పగదే చెవులు నిండ శ్రీవారి త్యేతములు
అన్నివర్ణరియయున సంగంబడెనవాలద్యోక్తిక్షినంద్రించ్చిరి వారి ప్రసంగంబు చెప్పనుపక్రమించెనని సూతుండట్లు దివ్యజోత్తములకిట్లనియె। నట్లు శుకుండు ద్రాజు బుజూ చిలుక యుక్క నిమునగె యమనల శవిసరమణులసిలతిశలసురలన్నెగల్లవళనునను
ఘుపిదలు లో। మన్నెపడి పడికెడ శిరిపారి। యుల నమాస మూలవిలసనవములనసూపెదలి నవరపాయుకులు దుర్బాసు శాపవశమునకువిశ్వేశ్వర ఙగవములెల్లని శ్రీరాక మయ్యై। పరశువరిపుత్రుతో గూడునపరశవముప్రైయుండెనవాడనుపనకైవములైవ

లాన్న[illegible]చుచున్నసుశ్వయుని యమ మహత్త్రిత్రినం దండునుండెం। చెడనుగర్భమె ల్లశిథిలమై వెల్లనమ్మిబలమును చువిష్ణుశక్తి చెడదుయకేయ[illegible]గడులు వాండులుధనము యు। చెడుదుకున్న[illegible]చెడు జ్ఞానము [illegible]

మనె నెడను గయుడు బున్నను। [illegible]నిపదాం ధర్మములు విష్ణునివానిరతులటం యు వయ్య అప్పుడు జాగజ్జా నకుం ష్ట్రగుపకమె చ్చకుండఙ్గిదరవాంసి మమ[illegible]నములయుగుకె మెలకెల్లని రెయక్కెయ బాలా నావెను వెంక్రనుపైకెలావినుష్టమనుండ్రి [illegible]

చెకేవేలాంచ్చలంబు। వష్టా[illegible]నాయాన్నె మంయుట్లనన్న నంబ్బొ జాముశ్నీయకే యెరుగుడు దెర వాండెప్పుడు। మరు వనుసకలంబు। నన్నమరచినయడలకె। మరతున్నను నెరిగి మెలకసకే। మరువక వయు[illegible] యుడెరమును[illegible]

యునవ మూలకే యవేలు అనిపవిపై నెయకవింద్రమంధ్రికె యమమంద్ర చెం త్రి కావదకాంకవిందబ్బండడంగు ముకులుండ్ద నకెల్లని రెయకెలు దేవాడె వరయుడుగుయు। ష్టావ ంబున నిష్ఠికొయ్యబ్బడని సాధువిగా। కొవ[illegible]మునిరొందక్కె

వెంక్రనైవచ్చు చుండ్రి నిఖిలాంధిపతియకేయ। కేనులకుంయుచ్చా విం ప్పను। దేనులర త్రింప్పమేలుచి వన బాండ్రకే। దేనాం వనకోకావ్వునను। దేనపరాంఖ నథవదేవమలపెళాయ అ నిమరింయున్నమునిసే సంబ్బాషణాంబుల నింప్పు వృ[illegible]చున[illegible]

[illegible]నైన్న వెరవత్రంబునగ నాదరలమ్మనముంద్ర [illegible]ప్పా కవకంబుగా నావింగ్గనంబున నాదరించ్చినపరి వాకుండ్రైగన్నశపనిప్పవియుధగణముపై నెయుప్పవమా నుంద్రగుచునె దిశవనంబున్న నకరిగెనని చెప్పెను। రెయాం నె

చరిత్ర్యైశ్వర్యంబులు మరలచేయుస్నెయ్యట్టినన్నాడే దేవలశాపవిముక్తి ద్రిపయుతరగ్రావాంతరాంబు వహించియున్నడు హూహూవయ నామగంధర్వుడవ్వుడు తనతాం ఋషినిర్వులు తనపృథాశ్ర్వవారికి నవ్వయు నకలనతిశ్రుతాన్
వెళ్ళిచ్చైతనెవికిచేతినెంచ్చినే తములువాండి । అడవులకేప్రవనైయుండి అంగుండుప్రమరియును వినతశిరస్సై దేవేంద్రతాడే । దశితపొంబ్రుదగుల తనవాంకమున తెంగె । నప్పుడు శౌరికెలనంటనపవే । వాంప్తిలోకనాథుడ జ్ఞానసాంతుడై
విష్ణురూపుడగుచు వెలుగుచుండె । వపువ అవలోకానింగ జేంద్రుడమ్మకరితో నాలుబ్బుగావించె ముక్తి । ద్రవిశాంభుశండం తమింద్ర ద్యుమ్ననామమండలంబై ష్ణుదము జన్మంబగ వివితనైతాన
నియతితెనే సర్వప్రపన్నారాయణుం సవిశేషంబుగ బూజించే శేషమువో శైలగ్రహాగంబులకే యువువాక నాథాసవ్వుడు చెప్పనుం మన్నములు నూవాం పృథుచక్రైనిరాధింయనకలంకే క్షితిసుందనాచే కలశంధం బ్రాం
డచూచియుకిరేవచ్చివేవతకృష్ణాంజింప్రకయు నన్నరాంజుగనిప్రక్రోధుడ్రైవూండఱు । బడ్డకకీంద్రోత్తమ వెయూనిబుట్టవ నిశారుంచి చెప్పె ఘువల్లనాయకయు మనివతినవమాంనించ్చినే । ఘంనుడింద్రద్యుమ్న విష్ణుడు క్రాంజ్జకయోంనికి । బ్రునసం
బంక్షైశ్వవిష్ఫులుగ నిరోవవాంనింప్పు దగదుపులనప్పుబ్బులతలనే యతయ తరినాథుడు వెన్నిసాంపడు । తెరువ్వెరి వ్రలూదుల వెల్లగజూవెప్పయుంటే । వారిచరణాసేవకేపముననే । కరినాథునతధికత్రత్రైగవిగెమువాకి ఖ్యాయగియకేళ్మవం ద్రూలగును తఁక్షు

సను...ద్రాదిపుణ్యతరంగిణీశోభితంబగు నను సురతరువనంబు నమరులనను స్వర్గావతంబగు నన్పుతంబగు నను। ధర్మపురి। బ్రహ్మాండపురాణంబున శ్రీకృష్ణచక్రకుత్రైన మానవేంద్రులనను సమానవీశవచిత్త్రితులు ... ।
వకుంభ్రాణావసాన తత్తుండంబున। మదియొప్పంబగు విమలగతియుత్తన్నిదియంబనీ వ్యాపికేకి తమండన్నినిదే శింబ్చి శంబ్రుంబు కుత్రాంకిబిచ్చివిధే...ఉరి వృషవాహనా కూర్ణుండై వేంచేసై విబుధార్త తంబులు సంతత్తోషింపజేసి చెప్పిన శౌనకం
...కల్యగబోరారాజువేము స్త్రీసాంబుసాని జుమ గపత్తియుంచబిన యిట్టి నియమాతుల్య తపోకి। గజరాజ వరదుడై చెప్పినగ। కృష్ణ పురగస్వంతన మయుక్తైవల్పాంబుచేధ శ్లోకాతావసంత వర్ష్మాడుప్రైవత నామము
ద్రైతవమసుండట్టిన యొప్పిరు మాడశేష్ఠామికి బలవిరాచి జూనిన। నామాదు బునవపలు మునుపున్నంత్రనయు నవరాంబునిఋము నను యవాంకనాగిలాణి మదు నూర్థవరివారాము డట్టి వేదశిరు ... వెలు తల్లు నము
రుయు షూంతరధాదులయు షృగునికి తత్తిని వికలండ్రాణ బ్బ్రి చరవుసాభిక్షి। ఆయుద్దరికెబు శ్రీప్రైతనకళల తాఫ్రకుంతుడనబుట్టివారి దాత్రీ। డవనిప్రవైకు ంక్షమనియెడ్డు లాకేశంబునగవింపన్నై నెల్లలోకము ల్ప్రమ్మునే। కము
...మజ్ఞానచేకానైరాజు సముస। మనదుబ్బావృగుగం బులుదల పనరుదు। యూరంధరాకేశబుపటలంబు వెన్నెవచ్చి గానిరాతయొప్పవారి గునగనన సంభావ్యతదేసంత్రరం వాక్యసియచత్రి హనహారజు। దట్టి చాక్షే

శ్రీ[illegible]దయితుసి యజ్ఞకరనాధ వివసుధైకసనాచాంతవివశింప్ప బడెనయాకృష్ణానవశ్యావప్పైనగబ్రాహ్మణులైయెంత్రక్రైనాకతృవిసువాణికిబోలుచిల్లునుశవులనల భావవారవయ్యితలక్ష్మిపున్నినాశరంబ్బునిరుక్షిబ్బసంవర్ణిరంబ్బు[illegible]
[illegible]దక్షిణవేల్పాంచ్చిఫలాతవృత్తినిత్యంబుపరిగియుంచచ్చినిత్యలాత్మకలపైనవి(ఫు)లకలనలబహులవిధవులులవలకుగ్గుసంప్పదలుగల్లిపేదయుదారితిబాలవర్ణిగలు ఖ్యవలునైవిద్యంచెచ్చువర్గిగల్లిశరీషనవులయు।యెంత్రక్రవల[illegible]చేతిత్తె[illegible]
రియుండక్కిమయుచవలచేరుగ్గునలచువిష్ణుండక్కి(త్రీ)తుచ్చె యాంనత్తిచ్చేయుఅనివురిరిసేయునప్పునవైశ్వరుండిట్లనిరెలనైవ్వరేనియునపతరా(త్రం)బు నవేల్పాంచ్చినవూపాతమునస్సిక్షైశేవిరుద్ధపుంబ్బునల[illegible]
[illegible]కలం(శ్రీ)యుంబ్బైనయుగ్ననంగతంబునను।నిననగంబ్బనిగ్గి రినేంపైరక్షానననంబునను।వె(త)క్కేచక్కవేగులతాగుల్లునలరపాతపంబులయునయేనును(శ్రీ)౦౭ వ్యాంయుఘాలలాచనుండక్కినలవశియ[illegible]చెన్వెంక్రక్కిఘు
[illegible]బుబునల।క్రామెయాంద[illegible]ష్ణసలదశన్నశాజ్ఞపాంచిజనన్నంబుబునతనాదెవినిశేషసగకుదప్పవిప్పదనారదులనుమన్నకలక్ష్మవరావాశదవతాశంబులనుతదవతారకలితకారణంబులను సూర[illegible]వుపావ[illegible]
[illegible]నం(శ్రీ)నవంబ్బనలధర్మనశ్శంబులనలవేదంబులనలవేదాంగ్గంబ్బులనుశాస్త్రంబు[illegible]గోష్ఠానలరసాధ్యపతి(ప్ర)తాజున్నబులను చంద్రిశేసచిపుఝాయూసవులదయులు[illegible]శినిగంగ్గానలరసచితే[illegible]

మకరాలయము మున దిరిగెడ్వం। వంకకంబుయు క్తరాత్మరాడు మరు వునకరిగె। యమ యతి వమయంచాకిన రోషిం నీ విష్ణు (త్రి) యయు నిదపినిం చ్చి సంసార దుఃఖ మయు వేదాన్తం నని విరక్త చిత్తుని (త్రి) ఇయునిగ్రాహంబున్న పయత్నంబు సాంఖ్యము
కరేణుకా విష్ణుడు స్నాంక్షేత్రంబు తో నైపై నం। (వ్రు) మ తాశాకర నేకరణస్ట్రుల తసుద్ధారం క్షేత్ర నవిస్త్రాంహన్త్రైంగ। చాయుప్వారిం చ్చైక వారి పాం చ్చు జునవ మయు శరీరం బోంరాంశి స్నాజ నవ మయు। పూరి ధావనే చరాం చరి కర్మప వయవారి
త(తు)చేత నన్న మయునే। సాంఖ్యోదాక సితప్రజ్ఞా చెకి తపజ్ఞ। నాచి దిరాజు నన్న మయుని। దూం తేష్వాంత విపన్న ధ్రైనని మయు నని ర్మూప విప్ర తైనన్న మయుని। మయు మొుకనేం నిజ్ఞా కరదుం చ్చి జ్యులు జాల శుపో మొుాధం యు
తైవాం యయు వృతే। దిరిగెనే బువ్వులు వాం నవెల్లు గంరి నేదేవా ంగ్ననాలంన్న మయుతే। దుగనే దివేల్లు లయం శిద్ద జీవ బియ యక్షేయ ధ్యానమయు నిసంశ్రేసాం। గరమయు పాపాంగ్న తరంగ్ర చుంబితే నబ్జో గంగాన్న మయు
ఆపమదుాయుకయునిడు దంయు గుల క్రైలుగజు మయు నం। దుడు వున వె డుం గ్నది గి చి వుల దజు లరే ఖకే। దుడు చు చు వెంల్లనెపు కాుకు చుం నుడి పెకి దుల్ల బ్రంయు విష్ణుడు శ్రీనాధా యుక యు వారి కరసంప్ర శరనన్న। దేవాం మయుధావార్యం
మహిమ నెవ్వతి కరణేనం దోవాం వయు లు దానన పునుడు। మొయాంవా నక్షేంకగ్రారశ బ్దమ యులతో నైప్పై నీయకయు కరవయునవెల్లనని వృసుచు। కరవునుంరాగ మయునని నరనే కలయంబడి చిన్నే। కరి వారి కత మయున (శ్రీ) తిక్కై సు కరపే డునవ

మనేరశుశ్రీరమానమిధునమంజ్యలంన్న్యకెంన్ననేరం [illegible]

సంస్కారశ్రీకారంబునసుంబాశివెత్యంద్యసంకల్ప [illegible]

పరిష్కాతాంబ్యరనత్రేవమంబవాయతశ [illegible]

శ్రీరదనాగ్రకంప్పంత్రనవాయింగన్నశెనై చెయువారశవచ్చినైఖకగల

చేమంత్రైతబద్యంచ్చి [illegible]

బొలయ [illegible]

[illegible]

శ్రీ డిగిన దహనము సుడన దుగత్తునిన దంయు తుగుణి వెడ వెడజిడు ముడిదదె బడునడనె డన్న దుగిడెదు జిడిమున డి దునెడత క్షియసి యనిపలాల కేవలులంబట్టని పురుషుం రహ్మం వమ్మని ముఖున లోజు ము నింతం ముసరుదేంఘ్ను(అ)యుల జ్ఞానం పుచు జ్ఞా
లజ్జ నల్లన జేరిమొంప్పవెంబ్బితేప తతలయాడియు నసకు క్షేలశాకవులు బదోవిజుస్త్రమింపవులకేల మంస్యాకినెపొంత్రెన లోకక మెంతురు మిపాంనపంక్త్రిలదాంయుడి వెప్రిదేంగె తాసిరాంయులుశంభోప్రలతయు మింబ్లునరణిగల్పుశంపులను
ఛ్చివ(త్రి)వాకంబుబు తంపయుగంబుదాంయుడి (క్రో)వ్యలుచూ ఫు మెలత మెలుగులు పిరిది వెలుతుంగు దేంగెయలుబాలె జులదవకు దెనజారుగునపుడం య వమ్మ విను వీడింజునుదేర గాంచ్చిరము కుకెవిక్షునసురారాతి
జితేవనసంపు తైని రాంక తిక్షుకెక్షుజాంవ ధిక్ష్మయిలాంగే (తు) వతి క్ష్మనవధిక్ష్మ సవాప్తుమక్క జానవగని(ప్రాం)వ్వవాళ్లంబుడి క్ష్మనవాళ్ధ ళ్లినదిండిరాపరి చరిష్మనిజిక్ష్మ కాలచక్ష్మభినిముయుతచనుదెంచ్చెంపు
వారెండవాంరిమజిజ్జంగ్గంయుష్ట్రికలత్రిశంఖునిరాంధంబదెచ(త్రి) మజ్జదెష్టుజంగ్గళవంసియులంనాప్తండెత్రు నన్ననేతెంచ్చినటంచచ్చివేయ్యయునమొలాంనారాయ గాంమెతినిసవనుప్రివెప్రైరిమింట్లవాస్త్రిదురవస్త్రె
(త్రి)క్షైకే క్షువేయుల(అ) యప్పవనరంబునంగ్గుం జిజ్జలే (తు)పాలన సాం రవశవ్వంబునదేవహానవమస్త్రారంబ్బు లజ్జికరంప్పుక మనవ్వనమాసంచ్చారుంత్రెపానెయుపానె యుకాంత్రదురాంరంబున శింవు మారచ(క్ర)ంబునుంయుశెకుర

దేవతను (శ్రీ) [illegible] త్త్ర [illegible] యుకు నుం సుంస్కృగునారాయ యుండడ్డికన [illegible] వేం(శ్రీ) విజ్ఞాపిత నానావిధులై నాలాపరంబుల బాత్రవిరం చ్చిఅత్ర్యకాంత్రా వినైవాదంబులం దని విజ్ఞాపించ్చిన (శ్రీ) యుంచ్చిరద వరి చ్చుటున్నలే త్రించ్చి గజా [illegible]
రవ (శ్రీ) తప్పంబున సంకీర్తన రించ్చిని జా వరికెర కయునుమకువనాంధరించ్చి గగనంబున సకల యుంచ్చిరదెంచ్చేయున వృషభంబు వంచిత నవెంట్రుకశిరిలచ్చివెంట్రుక నవ రూధ (శ్రీ) పము కై వానికేంతకనుప త్రేం (శ్రీ) డును వానిపొం హ్రనుధనుల్కి కొ [illegible]
ను (శ్రీ) నితాయంబున నారదుండు తుంబురుండు నేకాంతమ్ముండుకా ద్రాచ్చిరాలయుడన త్రైకుండధురంబున సంగ్రామ గుణ వారంబాల గోపాలు రయునివాళులు దనంత్తరం ల్చ్చిమయుబ్బార వింక్షమధు బింద్వసం దొద్దివారు రిష్యుం డ్రిని [illegible]
బింధింద్రియగం నయ్యుంబ్బికాదేవి గోవింద్రకళారవింద్రసమా కన మృదూలగానదావసమచేలాంచ్చుల దొమ్మసౌపు మూలవుయితనవేంచ్చేయుపదంబు పెక్కాన్న డనాథ (శ్రీ) డాపాలవమునే విశ్వైనాంవప్పు చచుయుపప్పుచ్చవించ్చి [illegible]
రాజుయువేవద (శ్రీ) ప్రపంచ్చయుప్పులకే రసు బ్రాహ్మణకముదేవతానగరి ప్రొధంత్రైత్రైనానాశృత్యలం [illegible] డుండెండి చూపుమని రిక్కారించ్చిరాడుబ్బాలనుయులునాయూతాలంక్కా చలనంబుతానుమున జానటధ్వనిమ్ము జ్జబంద్రుంచు తాని (శ్రీ) కు
ముక్త కుచ్చ [illegible] ముతానేనదబ్బభచంచ్చత్త్రాంత్రితానే నేనలాలంబ్బా వేపముతానే మనమావార కరాయ సత్ర రియప్పంబుతానే । కోటిరంధ్య (శ్రీ) షతానె నరా జుషపసం కోటికొ పరప్ప లగన్నంబుతానే ప్రాకట అదిగెదననకడువదెద [illegible]

పారి। మౌనవశ్రీలిఖితాన్న బ్రహ్మపదవమునకై విడచింపుమ్మని కౌన్తేయ్య లేక సఖ్యద్వీపాంవము భాంవద్దదేవి శ్రీయుత దీనదశకు గజవముండై శేషగా। గ్రావవారు కంత్రు దంత్రు పరిష్ఠుయిట్టిఫ పాద గ్రు రా (గ్రా) శక్తి వెన్నులయి వృద్ధింబున్న నాంయుక్తముల అయ యతు కెనాన్నె
ప్పేసటు। శైలలిమనకై కెరి ఘోషారి తాళ నూర్ధండరుతరా। తన్నులు సంధ్యలు దివసంబులు। సవిశెంచా రాత్రే వేయుసంవత్సరములు యాతులు యుష్యర్థం శత్రింశ్య జ మూఁజు ల (గ్రా) పాంవము తాపెకైం శ్చాపాని రాడెసంవ శైధిలంగ్రాతసలాప్రాప్తి రిఖుల మయికొజ్ఞాం త్రించ్చిమ ద్రా
ఘుశ్యాం। రథమాంశ్చెంటయుండె దేకి జెల్పన్న రివారంజాలరాధంచప్చిన ।వ్యర్థవెన్నియుట్టను పూర్వపుణ్యచర్లు దివ్యజ్ఞానసంపూర్ణాతిశయానకై యశ్రాంయు మూంకుంచుట్టి నదీనాగ ప్రాణియమోంది వెంట్రజీవింతుట్టాకై వ్యాఖ్యరాం జేశురధు నైత్యరకుఁ మిన
వాంశి ప్రమాణోత్రవయునే। వారింప్పంగ్సలవారివె వ్వరశిలవచ్చిపా రపారాయణునే వేకేప్రభుత్వైరదికళ్ల మూవిన మెలరావింప్పం బ్రవ్రుణ్యాత్మకుల కైయసాయునాం నానేకప యయుంధ్వముకే వనములలోనంచెక్కగాంవలంయుష్వసు। వ్యానాం ప్పుక్తైదె
కోలుకరణీనాఢ్యుండ్రక్త్రైయుండి కలు। ద్విసాంచ్ఛంపరిపుష్టచంద్రన। లతాంతచ్ఛాయలందుకిండ్రవే। కేనే రాశే కిటమేల వచ్చితిశ్చయుం చెట్లలో కడే యూశవరాయ నిచే జాణించుచుదిగమె వ్వనెలలోపలనుండుచుండి వినవెన్ను। దైలవ్వె
డింద్దపరమ శ్వరుడెవ్వడుమయాలకాం। నెవ్వడనాదిమధ్యాంతలయండెవ్వడు సర్వముదానయైనవాం। డెవ్వడు వానినాత్మభవుయుకేశ్వరు నే శరణంబు వేదెద వశ్యుకేష్టు చిత్తే పరిష్ఠుగములు యు వె విని డి। వాంశఫరిలొపవికి

నంత్ర కంత్రవెక్కె । మాకరవెయుప్రేడనై వెమత్రిష ముల్లంబున్నై । బహుంశకు ప్రశ్నేథ ష్ణానం మగిదేళ్ళమువు ప్రకలకుం గులితయేలుగంబుత్రిహారి త్రైయమునైవాయు మమ్మించ్చి పాదంబులలం । ద్రితాంగమునైగ ంత్రమహిమ వెన్నడ నన్నినెగయు నైవారి వాగ [illegible] హాం

జాతమున్నస్సగదాంయువుం చ్చిమునగునైశల్యంబులం దంత్ర మమునై । వితునగ (నైవ్యి) యమునబాం చ్చిపాం చ్చికదియమునై వేరంథుయూ ధాత్ర మమునైయ్యు ఘలరి యమునహాయ్య మయ్యపాడ గాసం బడతలంతుడాం నమవెదికెనై బూబాన ఫగా

వాడచూప్పనైజరణంబుయ్యుకైవెసనుకైబాంశాకశాశవెస్గడి లంగస్గాలగడాంటువేచుత్రసుథ్యాన్నెయుంచ్చలంష్టించ్చిబుప్పిడిడ్రో తునైరలగునైములంగస్సై డియునైవేథించ్చు (గ్రో) థించ్చుడునైయ్యమయ్యయుళ్ళు విన్నిత [illegible]

నిశ్వ (త్రై) వి (త్రై) మంబున్ననల్ల [illegible] దయజ్ఞానదేహంబునతి (త్రై) మిం చ్చుమహామాయాంక్షకారంబునుంబాంవెనంత్రకంత్రకలసుత్రాసమాకయవాసన్నాథాంబహాం విథజాలావగావాంచై (గ్రా) వాంబుమమవా [illegible] ంబు

శా [illegible] పాదద్వంశ్వమునై [illegible] యూ । షిపవనంబంధ్యాంషిపం స్యేం (త్రి) రవెయూ । స్మారంబుచ్చిబరిమాంచిరబుద్ధిలతకు స్మారాంతలలాత్రించ్చినై స్మృత (గ్రు) ంవస్మహదాం వలంబనతి నై (గ్రే) డించ్చయెయూ గే (చ్చో) మ । శాస్త్రదసై (త్రే) మయ విత్ర మించ్చెకరిపాద

(త్రో) [illegible] గుళవకగజాంబు దిగుచుమనచారి బాడగని । వనగజాంబ్బుగానవ (జ్రి) గజా మయాతెల్లనైసుశరంద్రుపేచినధాంథులయు । బత్తుపట్టనైకబంయులు (వ్రా) ంకెయ [illegible] యుయిపావాంగలంగ్గిజేవనపృలబాంలమయునైంచ్చి [illegible] నమ

మహాశత్రు మ[illegible]ము । నిష్కలకారణమునకు నిష్ఠాగ్రణకము నప్రస్తరంతున్నవమనుచు కౌరవులు కలియెయోగాగ్నిదగ్ధకపములు । యోగేశ్వరులనేవమహాత్ముడైన ద్రష్టిరుగకను । ద్రోణగవిభావితలునములు । బ్రాగుంగకే త్రింతుదకఘ్ని పశవు

శుచిచింతున్నమాలు ని[illegible]రావగవహా మహా[illegible]భుజలదికినలు వగనివలయలునకలనుత్రవమవుండిరునకల । నకలగుణా రశించ్చినన్నబోధాగ్నికి తనయంత్రరాజిల్లుధనశివము తెకి । గులయోగ్నిపితగురుమానసునకు సంవృత్తినతకర్మనివర్తితుదశ

శు । దశవేనినా బలంబుపనలవప్రవహాశంబుల్లునాచువానికిసవు స్వాంతుగాహ్మ । ద్రోయేకలంగ[illegible]నకచ్చినన్ననకలభగ । వంతున్నవలధనాజుపశునిపేశ । దారసక్తు పైనవారికెంద్రగరాని । వానికాంచరింతువంద్రనములుముని[illegible]వశ

ధర్మకాముఖపద్ధతికామఖ్రవిఖుకులపెవాపనిసెవించ్చియె ప్ర గతిబాంధవ్యదురుచేరికాంత్రించచ్చివానికవ్యయమదేవామిచ్చునైవాపండుగరుగ్గవముక్తాత్మ వ్యనివమునుకానిచింత్రింతురానంద్రవాంఛితము గ[illegible]త్రింగ[illegible]

వేదాంతునెవ్వనినేవిమయుగోనకెత్తు(శు)చరి(త్రు)ంబుల్బాధచుంద్ర । రామహేశునాదుల్లివవన్నకర్తనధర్మాత్మ । యోంగగవుల్లిబూగ్గునలనన్నతాంతుల్లు । బ్రాంహ్మపైనవానికి బరలనిబితేం । బ్రియము । శేనునుసనా[illegible]నా స్ను[illegible]నుబించు యుగానవిత

ప్రీనించ్చిఅనియుహావకలంద చ్చుక యచ్చానలండడుంకప్పులునెక్కింగ్లినగుడించుకెప్పగంతు । రాంత్రింయలనాత్మకథావవిచేత । బ్రహ్మహలవెయ్యులనమ్మలబంతు । గనావు ఎ జగముల పునినామశరాప్రతిష్ఠము ప్రతోమెరయుంచ్చైత[illegible]

సుఖంలను వముగను ముక్త్యసకేలాంతఃకర్ణ నాత్రే లేదు గృహ | యట్లు వేలుంకట్లన నాత్మ వలయు నిర్విగుణాత్మ మది కైవల్య లోకంబులు యతికి శత యజ్ఞ లోకేశ్వరయు దెగినె వత జనలోకత్రంబ [illegible] జ్ఞానకేటు నెవ్వడు వెవిగెడి నేకాకృతితో దనతనెనే [illegible] త్మకేయు కెల
నతఃకరణత్వంగ్గిపై క్రగు | వమూ తూకల యోగి నెప్పుడాడు వయునెరు నుది విజ్ఞుకి | క్రైతినొక్కు వేరు యన్నునివ పూర్ణ మొరులు వెరుగ వేరలు వానిను తింత్మ కేయుగియమత్రేసంగ్నశ్రై నవము నయు నిర్వృత్త యుసకృష్ణూపవిషూలు సాధ్యు చిత్తు | యసదృశ త్రాహా దృష్ట్రికా
యూతెవృణిదివృరుదము వాండుదికల్ల నాకలయసియణ్ణ వము దశేషం యుక్కలూపం యుక్కగత్కం యుక్కనాంవృ యయము నుగుగము వెవ్వనికి లేక | జగము యుగవిగింపచ్చి సవయుం చ్చుకొరకలు నైని దాపూంయునె వ్వడి కిన్నెరయును దా
యు | నాపరవేంశునకనంత శక్తికి ప్రవక్తకెట్టరూపి కిరూప వెరె నునికి | చి త్రాచారునికి నాత్రికి నాత్మవేదికి పరమాత్మునకు పర బ్రహ్మము నకు | మూల ల నైరుకల వమనవయుల జాకంగ్న | గానికు చికి సత్య్హర వెయ్యుడళ
చు | నైపు యుత్రైన వాశ్నికిష్ర్తకు క్షరకు నైపు చ్చితాసారే నైనతు నివంట్లన ముయుము రియలు నుయసెల్లు నాంత్మ నవేపవగణసాజ్ఞ సంత్పె దికి నిరాపైగు భ్రకుర కనిర్విశేష్ఠు | నకు షైయూరునకు గూఢునకు గుణాధారికి నౌవఖ్యునకే థికవి జ్ఞాన వ
యనకృష్ణై త్రియతుష్ణ కమ్మకర్తనకు లాబవాత్రే త్రిజ్ఞానకర్తదయూసింధుమతికి | మూల ప్రకృతికాత్మయూయునకు జితేంద్రియ జ్ఞానకు నకు ముర్యాంత్ర కవృతికి | నెరిన సత్వుడు నెడి నేడతో వెలుగుచు | నుండు నైకైలు

తెలివి నేరదట [illegible] శ్రీపులవృకాంతుయు। చినుకుచు చెక్కరాని చూర్ణములు శరణాం ధులు [illegible] కో। ధుమను దటపిలిచిన పూర్వము। గనుకటు [illegible] ంప్రైవాం మాలెన్నికరకొ వాంధ్యయుణియు। భోకకరు శాంత్మ రెయాం వరుధ రెయాం ప్రతిపత్తు విపత్తుదులాంకకు। రెయాత్కకవి రెయాగవందన్యను గు నాత్మ
త్తువు రెయాం శతనాంగతాంమరాం। నైలాంకవాంరెయాంవు ముశే శచ్ఛరము నైలాంవాంర రెయాంవిము ఉ ప్రవ్బా [illegible] రాం। పకరుక్షింపు [illegible] తలపవే విన వేశర నాంథ్యిగాంవ వేయు వయుత్రి నిమరి లయు నలి శత్రుకతరత్రు కలంపైన యాంశప్రరుం రావనక్షింకృష్ణైన నక్షంగాం చు గాంత్రి
తంయమునినింగ్లి చూంచు చూశ్రీయుత్రాం భుతినినుడింప్ప్చి చులబయుబాం ఉకింప్పు చునగ్గజాంద్రుం హ్వాం రెయారస్సైంయు చంకనిసరు యుంబునాయ్యుగియుని స్తపు లయుతవేయు వి నియమునూంరతేయయుంక్త్రైరంబుబ జాంపనాందల యడుపుడుక । ద
వెలయుటడు విష్ణుడు విష్ణుంత్వు జిత్నాంటడు। ప్రక్రియు తుకనద్ధు వదదలంచ్చివయుత్రివైతంక్రుము లాంనిలాంనగరిలాంనాం ముాంలసౌధంబుబ్బదా। పవివుంరద్ధ శవనాంత్వాంరాం వృతనరః ప్రాంతాంత్రంతర్ధకాం త్రాం పళ్లాం। తత్రుప
రక్షార్థరవుాంవినైాంధియుగునావంక్క్ష ప్రుసంక్కండు విం। వ్యాప్తలు నాంగ త్రిముపాంపాంపాంనాంయు నలతంయాంప్తివింప్చిసంరంచ్చెవ్సియుల్లాంవింప్చియు ఉశిరిశింజా। వ్వడులశంబ్యు జాంత్రియువ్యగ ముక్కిజేదాంయుసంచ్చింప్పు [illegible]
తంబుయ్యాం [illegible] శేకడ స్తు గమత్తింబ్బి విష్ణింప్పు ద్వాంచర్యకాం। ప్పురమ్మిర్మి జ్ఞమయు చక్ర [illegible] ంత్త్రదుం వివాంద ప్రాంక్ష్మ త్రి కలచాం। పరిచేలాంచలు వెళ్ళ నవేడడులగబ్రహ్మాంస్రాంవనైాంతాంసువాం వెళ్ళియు కయ్యుయు ప్లు ధర్మ [illegible] నవాం ఉనవుధాంయు [illegible] ౯౧౬
త్రాం స్రాం మ

స్త్రీయము వృత్తం దత్తమున నను [illegible] యు దాన చెప్పగు | గసం ప్రమాణం బున్నరసం ఋతు పరమ్ము | శ్రీ సహసంకల్పకుపట మయాంతర్యము నగాఁ తిరస్కరమురు నరాది మయాంతర్యమునగా కర్తృత్వసూచకోన హస్తి తత్ర వారి గానొ [illegible]
నిన్నియు దానగు విష్ణు దలంతుష్యత్యేకలదండనూరబడిగుల యుడిక్రల దండద్రు పరమ యోగిగణములపాలం క్రమడండర్తి రక్షింబిశ్వయశను క్రలదూరకలండనై డువాండు కల ద్రోహం డోయ్యసియ్యకయున దానాపాంవికవిమ సంద్రేశింపు కవిమోదము
యుకేకరయుగు వాండు | నాకెరు దుకు దురాండైనవినసాంఖ్యులు వ్రిల చేబడినసాంఘ్య లకరదురదైడువాండు | చూడడేనాపొందుచరాంపుల జూడకే చూడని వాళల జూంచు వాండు | త్రిలతో నావెయురాంవింపుడేమె [illegible] మొుకే
గెరుంగన్న చుదవక్కమెుతగు వాండు | అప్పెలరూంపుయుతన రూపవెళ్ళినవాండు | ప్రత్యము మధ్యాన్వంత్ర మయులగానబడనివాండు | వ్యక్తబునములతీనల పొవివాండు | వినడెమాండడెతలుపడేవెనరాండు | కేంద్రే [illegible]
విశ్వకరయు విశ్వరూపున [illegible] విశ్వపి విశ్వసీ | శాశ్వితునజు ప్రణవా ప్రభుష్య [illegible] వపృతుషునే సేవింత్తున్ యువమ అనిరువైనం సంబునగణే ప్రాండేశ్వర నవిన్నిథాకంబున్నగవిపించవచ్చు కాని [illegible]
వేదముధైర్య [illegible] వియోలంబ చెప్పి ప్రొగాంబ్బుయుకే | గాంపుకీదప్పను మయాం శ్వరవచ్చైత నుపుకేడనైనే | శ్రమం [illegible] చెప్పుడికే | శ్రీవేతప్పునితకిప్పరంచెరుగ వండిన్నంపుంక్త్రగుకే దేనునికే | రావేయాం శ్వర కావవేవకుదసంశత్రి చెప్పు శ్వప్రాశ్వర [illegible]

[illegible] తరేతశనమాకర్ణగోంబులందలంక్షకేప్రదంబులు మొదవిపట్టువదలక । కలదుత్రైయుండట్రిచెయు । పరిభ్రమణవేగంబున నడ్డులంబ్బులందికుగుమత్తరవమత్తకర్కటగండభేకమండూకాదిసవిలనిలయప్రాణులు
ప్రాగంబ్బులు ద్రుగ్గాంబులు [illegible] గానెకె యూతయంబ్దాంక శకశ్శసంబున నిక్కలు వడవక్రీంద్రాక్షచు । మొండట్రిచెడినెండట్రిపడినాంచు గుల్లనిప్పతెండట్రింబులపకస్వరతాడనంబులకులనదట్రింబ్బుగా నైదట్రిచు । నైదంగనెను నైనాయమ [illegible]
నగానతెగెయుప్పుయుతలంప్తా [illegible] బెట్టిదంబులైరాల్ట్రింతప్పుగవెతి రాత్రింబులంబారిగ్రమక్రమవిజృంభమాణంబులైబవాయకాలకేలవాంవివశీరంబులైని గర్తనిర్ఘాతంబులైయమవక్రీతరాశేమహైరూరంబులై [illegible]
నవనరంబునాయకయజావమునకు బెలమునుబలమునను । వివి దమ్ములుగజారుకకయివీరదవమ్మిభ్భువికోదివిమరశయానకర్కటు । దవవాంము లొక్కటనె మిత్రినిలయమునైలంద్రికియనాయుక్రియుగంబున [illegible]
గాంవద్రోణిశిలదంత్రంబులు [illegible] దాయంచప్పునైడగట్టబట్టువా దోతనండ్బ్రష్పెండద్రిహాతికి । నైయనమాంయక్కెమాయంకిందిగువగానేరాటవయునేమేయపోరా । [illegible]
యగియమకరితాడబారకవాంతంగ్నవిభ్ఛంనినైంక్షరునిడించ్చిపోవక్షాఖ్ఖస్రాంకె । కోరిమాచుచుండ్రికను జ్జరంయూంధంబ్బుమగయుతగులుగానెమానినుల కెంయగియుజీవనంబ్బుతనకుజీవనంబైయుం [illegible]

[illegible] నైకమకరేం (శ్రు) డెభరాజ్యమైను నీవల్లభులకళ్యాణాడిదప్పించ్చికరేం (శ్రు) డలే ... నిడుదకరంవెత్తి (ప్రే) యస్థాంయు [illegible] (నమః) భాదవడనినట్లుజూ ఖమల (బడికడువడిబట్టెపూర్వపదయుగళంబు నై [illegible]
[illegible] వమ్మనక్షత్రలకుపాటూక యున్నత్రయువేశనిశూరతశ్రీమదగ జువల్లభుం ... ధృతిమంత్రుడుదంత్రయుగాంత్రశృంగ్గనశ్రీ దూదరగజిమ్మెనమ్మకరిచెప ఎలుపొందులు దప్పసుప్పరక్ష్మిదవిజూ (గ్రు) వాంబునీకె [illegible]
[illegible] యూంలవెయునికెగోకులకళ్యకరిదిగుచుమకరిసరసికె కరి ధరశికిమకరిదిగుచుగరికరిమెరయుకే కరిమకరిమకరికింగ్గరి శ్లరమునింబుష్టతలకంతలషే టులశదుపడశ్యవళ్యయట్లకరిమకశంబులురెండు (రు) నెం (డ్లు) ం
[illegible] ఉదసముద్రండ్డంబుప్రైక్షుపడినిళ్ళిలలోకాలోకనఖేకరంబు ప్రైయుసైన్యచవిజాయు (శ్రీ) దివశేకరంబుప్రైసంక్రోశిపకమలాంతరంబు ప్రైపాంరిపాంరియు నుగిరిగిరియునుందాండ్రంకిపిరిదివియకపెనంగళ్లతెరంగళ్ల [illegible]
[illegible] శాటుంపైనపొర్తిణుంచ్చుసంబట్టుచు వెవికికిలోనికింది గుచ్చుచు కాలంకస్త్రైకలంకైతంబాంకృకడువడిశిష్టులురుడకపడంబడకెబుడబుడానుకాశంబుప్రైషగుబుషుగులనుచప్పుళ్లతో నేర్పుపుయుగట్టిజులంబులుప్పరంబెన [illegible]
[illegible] (దా) ... కెటిదనగంవార్శంబులన్నప్పుషించ్చుచుంనిశితాంత్రుడుంరంత్రుదంత్రంబులనింత్రింత్రయుమునియప్రైనిబ్బరంబుచ్చసంబ్బనుకచిప్పులుక్కలదుంగళ్లదప్పరత్తంబులు (గ్రు) వ్వుండేశవాయుంవ్య [illegible]

...లు ...యు నక్ష ... ద్రో ... వివాహంబు కోరి సేయు కోరి నేకరోత్కళ్ళ తక్కం క్రేగాఢ్చటదోంగి శలయెుటనేలాం(డి) చెలువుదె గడుగ వాస్త్రినేవ ాస్త్ర విశేష పద్మంబు లవేయు గన్నుల వానివెరవు పూం ... కేలు ... ము త్రీ ... కల్యాణ శరజు పటులగన
క్రొ ... వె ద్రొంబు ... ధరా ... జురిపుర చితక్కం ... దళంబుల షకశిరాండపు మండు నే ద్రు ష వహించి వదకరే గువయు త్రే వెతాత్రి కెశు క్రల వెరల గంపెయు గుల తాలయో వేంల పూండు నేరుతు వేనిగరి వట్టిపరాడు పల్లిం
బ్బోవనదాగెవ సకెవి ద్రా యునపుడూం ధువలువలరియటుం న్నా — సరోవరంబు నవుడగడొం ద్రొంబ్బు వివిధ విహార వాళ్ళకలిత నూతనల ద్రు విభవరాజ్యంయు సంగ్రవిధాని కలాండవల్లి ష(త్ర)బంధుపరికల్పిత శరీరాలంకారా
రయుగుకసుమక్రోవువియెలకుం బానే వాచాకేర్గ చికుర మధుకరనికర రయువిగతరసవదనకవల లయునిజాన్తాన చవితకలచరథాంగ యుగళ యుగలంపు యుఖ వదిఘునపునితల యుత్రైయు ...
... గమగాయత మ్బూరిబుదృవచ్చతులచేగదలుచు డి విక్షిణంగ్రంబ్బు వెగయ్యుచు వనమయంక్రరచ్చు ... శరవమునన్ఫూరన (త్రే) (గ్రం)వా కోటు బెగడగ వా లవి(త్రే)పదురాప్పర జంకల్లూర నిలావశ పటునఘువ ...
వెర్గవుతర త్ర ... శిలు బాలసంపుల ... గ్గింబునదయత్ర తూరులు వహాలంబు ప్రైశ్వరశిగలుంల నరపైలోనుండి ... నగనిసం(బృ)మించ్చి యుతరికంప్పించ్చిలప్పిం చ్చివాంక్షరించ్చి శ్చానుసబశించ్చి ...

వాసుపవగజేంద్రుండున్న వాగనింబులు పుష్పిపాంసంపరంయుత్తువిత్తంబు నమత్రకతేగులమొత్తంబుస్సియుండాను సుం[illegible]మయుతెటకాచ్చెకె తరిణేవిష్ణుండున్న నవ పుల్లాంభోజాకర్షారముకే నటదింద్రీవరవారమ
నగ్రా పాదురాప్పరముం నవుపవాంత్తాయరసాలసాలసువుసైూవర్లే కేసటితేరముకే చటులోధ్యాతవమరాంఘచ(త్రే)బసెనంచాప్పేరంబుకాసారముకే యయుట్లనవపురుష సంచాప్పరంప్పెనక్షులంకైంత్రెనయపృంత్రఘారకరంబుచె
సిలతాలయుబగంట్లంబుచెదాంగినవల్లిని వెంల్లని గాడుప్పులవేల నులలకకేమలనాఘావశరవిమలవాత్రెలవాంసరవవులుబెప్పులపండుంవులుశేయు పుల్లిం దింద్రీవరాంభోరువశోవెయాదంబుచె(ఘా)రాగరాం(ఘ)ములగా
రవింపక్షని మలకల్లోలునిగ తీసారంబుచెవధనగంధాళ మలవాడు దేవర(త్రి)జగదచ్చినవసాఖాగశ్చదేపృపెనవిఖవమాత్రేనావులలకునవవిందు శేయునవశిగిపంచ్చెం(ద్రి)యలవ్వావపాశరములను మరచివల
త్రే[illegible]యూంథంబు మట్ల పృభాచ్చెయునెయ్యుమంద(త్రే)బులబుూరింప్పచు గంధ్రంబులర్తాల్లగానుచుషనఘునేరవముకే మెండుగానవయదకఘుపృబునింద్రనేవేతంద్రకోయితినేరుం(ద్రా)వెనయతిపృమదూయమయుయు ఛలాసేకెం(ద్రు)డు వాస్యరం(ఛ)
[illegible]కార్తికె[illegible]రలిం శస్సె శెం ద్రిష్టవాఙ్గనింబునకైత్రినికివడిసెడాగసించ్చిపింకరింప్పసాంరపుటిలిశేనరవయుటోనపెప్లెగసినా(ఛ)(త్రే)(గ్రా)వాంపాంకిరవముకే నభవుండ్రాడగవానిబల్లెపృగముకే నాక్రోపుముకేవూంన్పు[illegible]

[illegible] స్తవనే సాడ్డే [illegible] గి। చెన్నై మొకకరేణు కోటితనే వేంపృంగ్నక్క్యుపఘ్యులుష్టునెనకే మునర్ధ్రనుష్మయుపాశ్వేంబులనతలగుచెంచప్పుయేను ంగ్గ్నగములు లంగాన్గినకే తెలంగన్న తప్పితాారంగ్నగుడియాశ్వరాంయుత్తంబునం ఛాత్రంబ్బు

[illegible] సతిక్తంబ్బుగాం [illegible] డెడింద్రే శితానునుతనకకిళోసవులు తయుంబు నసైత్కే తెలుపైపాశిఖుచూాఖ్యిచల్పులంబులుత్వేంతప చ్చిగమ చ్చికచాలులకంద్రిచప్పు నచ్చిగములు వేకో। ఇగలుకు ద్రూంప్పుముల గో వ్యైలయుఫూగావ్యుయు పా

గవల్లిషులకేలప్పాలు [illegible] నదాంననీతలకనకి తాంనంబు లత్రైతలచవలటూచు౯తనుపులకళ్ళి(మ్యకుపుగాం గామ్యులవెల్లినైగ్రళ్ళులునిఫురుచుల ప్రియులతానే ఘనగళపు। కికుడుచక్కల్లదగ్గరిత్రైము చూ

ఫు।డా నీవులా కో౯నివివికితుండడుంబుసాంచి। వెదవివే క్రైంచప్పుగ్రీడించప్పుచివి చే ఖుంచప్పు। పుతూమూ తంగ్గవుల్లిబ్యువలపాంయుతాశిడఖ్యిఖుతనకలంభే వులప్రాణో౯తతంలడిగ్గియులవతులుక్కలచవులప్రమృద్వైదకాం

గన్నవిడగ। తననయాంనగాంశ్రీకృతకల జూాలక్కలులల యూనంబు ఖైనాట్లైలనంతడుగాం నగ। తనకక శ్రీ నగని తలకిశాలలచిరుదాడులుమేఘులచేత్రింతాశిడుచిలుకు త నదంత్రూకుచికోడితకుగాలనన దృయువులుచం శ్రీ దేవ్యయిన

గుడిగులవతునడులాం వశ్యశలాంపుంబుడలచిచూడ। నంక్షి సా వ్యేమ కషిలాంధివాంరినిషేం శ్రీ। ద్వైతలుంక్రేరుతన్నెంట్టుదగివి నేదులవ। కుం ఛివిచ్చు దాప్పులనై పృలకలప్పువా వెఖపి ఇవరియుపాంకాగమంకే పిపాంకా కావ

చము శ్రీ వృగంబులు విసకువాలు । వామరంబులు విహా రగా త్రుమ [illegible] వాంఛయు । వ్యంచు దపరి పోలవి వా [illegible] చ్చి చక్రకలు । గాంవివా ఈశమా త్రానజా విభాం జ్ఞే । రే । వలదగడిదాం నాం మైయు దముఖ్యనవలనిదవ
లత్రా విశకడు ఫ్రులనిందుత్రాం । బాదయు చుతు మెన్కదకాదేమ లక్రదల ఫ [illegible] ఝుం రఘ్నంవస్నపం వచ్చి గానముచే సెకీ । కే । తేం లంయె మొతే లతి దొలు శల ప్రియ [illegible] తేసు । మా లంతిక్రి మాయతికి నినాం గమదలు గంధ్యం । దేంలంతి కి యనిఘను బ
బొం యతికి నంద్రి చ్చునిండ ట బొంలంతి తనమున కే । కలు అంగ్లే కవ్రతరంగ్గం స్మా । తంగ్లే మలకా గంధమగు చుతర్ఘయు వేడ్లై । నంగ్లే తవిశ్రేషంబులు । చ్చత్రం గ్లే దా నవెుప్పె ప్రానపెట్టైదు మలాంట్టికి । కేలు వల్లన్నలు [illegible]
[illegible] నుపడు । వల్ల ఛదు నిమ్ము నరితే [illegible] వారకాదాంనం । బాల్లకుమ ఘుకరవల్లన్న । యుల్లంబు లబాంక్షెళెల్లయు ల్లాసంబ్యువే । అ వృదుదాం । మయునెల ఘంబుకే వరలాండ తుల్యలముల [illegible] ణింప్పి ముల్సా దుచ [illegible]
[illegible] ంబుయు రాంయ [illegible] చు కి డిగురుడాంపుం । యు ల్లపడిన్నే యు చుతి । పు యులకేగాం రెనుపాలే తు లకివ్రకే ములకే బొంశ్రీకే శ్రే ప్రెం ప్ర చుకే । గాలకరు కే చా చ్చికేలం చ్చి చు కిగిరులు త్రేగుంబం ణ్ణ గోరాదు చు నాం । కేళ్ళు రుం డలుం బు
[illegible] శముద్ర [illegible] ల [illegible] క్ష్మీ యులకులం షేవయులను ఫల ట్లనశాంయికే । కాంట్ట యుతల త్రెంద్రై పదులు । బెంచ్చ పడుంది శలు చూంచి చెగతుల్కి జాగవయుకే । వే । యొక్కడ చూంచి నవెక్కకలు । నైకల్ల వద్ద్యుమదవినడచునిష్యయు [illegible]

ఢుక్కవత ... ంబుకోటు ... గండ్లగడెగ వేయు ... ండు షేరండ్లబద్దకంటిరవళరక్షశంబురశాందుర్గంబు శశచవురశలాప్పిచ్చిల్లి కయాచ్చసారంగ్గసాలుం శ్రీకవరావాంమపాఘమత్రేటమువెరగమూండ్జాలాం ... నిషిలవృగనాంథశవు ... వా
నన్న కా ... స్సంరంశానన్న ... చ్చికితశ్శేరలాగకునబరక్రింన్నరంబునుత్రైవాబుప్పునప్పుర్ప్రతసపాంపంబునంధూట్యతేయ ... చ్చిక్షీన్నవల్లబులాయుకే ... ష్మల్లోరగబడ్డగవయుబవివుబుచమశే ... ఖ్యల్లోవారిశ్వరక్షకరికియతి మల్లాదశ్చితత్రాక్రష్టుం ... ళువవు
గునడవిశెయస్సాయు ... నాచ్చులాకేకనన్వీరరంబుయు జిటాశాంనేకపాం నేకవముకే వచ్చేశంబుయుగాని వుత్ర తనపై(ప్ర)జ్ఞావివరాంగతాం ... చ్చనచిఫ్లాంబునచ్చాంరిచ్చాం థరదరిద్రాప్పేనాంబుతాంవచ్చినాం జానన్ని(శ్రీ)డులనేరు(శ్రీ)లవడి
గాంసాంరావగాంవశీర్థనవెప్పుగ్యాగియ్యుత్తాండ్లకాంరవెల్లన(శ్రీ)గువశే ంత్రరవీశులండ్డుపగయువెరచిదాంగి మొదరువెచిసంథన్నిసుడులవృక్షితసైండ్లవెడవెననగగు వాంలువెడవెకకుయాంబుకేలువలగవృకాండ్లయ్ప్రైననసుమాంబువృ
శింగ్గములప్రైనేవూంక్కాంనగడియింఅకేలగవృపిడుగులప్రైననసు యులుబలసంప్పనవృత్తినేంశికగుంనవ్వియాంబునిబుప్పులులమెుత్రాంబు యుపాదరింశ్గలాదూంరుష్కూ రఘుల్లాకముకేగువాంయుచాచేప్పుశ్యూంధాంరముయుకేంబాం
లబాదాంంగులవాంరిదత్రుములకేంగువాంరిగాచయువయుయ వు దూగుయుబాంగాంరువుపాంపుసంఘ్ఘంబు యుగండ్లకైలంబుయుక్రప్పుయు(ప్రాం)కుబువశ్చేకవబుయుసాంచాంచ్చవనచ్చుకొంగ్గంబుయుకేలతేంత్తుంబు యునింగ్గిరెగంవయు

ష్టు। క్రమంబున క్రమబులవకేక్రమబులంటుక కోవిదారబ్రహ్మాణ్డసింధుర వారణారికేశచంద్రనక్షి మమంతమంత్రాదరజంఘ్యాజంఘిరమాంశీమథ్యాతేవాలత తోలతమాలపాం త్రాలరసాలసాలప్రియాంశు బిల్వాదులతోక్రముకరద

కరవీరకదళీకపిత్థత్రాంశ్రీనకేంద్రతాళశశిరీషశింశుపానీకప లాంనాగపున్నాగచంపకకేతకతపత్రిపురతువకమల్లికామల్లికేప్రముఖనిరంతర వసంతసమయ స్వాగతసంపాదాంకురితపల్లవిత కుసుమితఫలితలవిత

పోలుంపత్రంబుననువుడిపాయి కాంతేకవిముల పులినతరంగితసంగతవిచిత్రవిచిత్రవలలతావమాపారపవనశుకపికనికరనిశితసమ్ముంచితచం చ్చుపుటనిదర్శితశాఖాశాఖాంతరపరిపక్వఫలరంధ్ర

మ్మెరతరప్రపావాంబువులుద్రుంబునవు। కననతమలయసలవి తకాసారకాంచ్చనకువులుదక్కళ్వారకమయపరిమళశకబస్వావారస్వంత్రతాంగీకార స్వావాపరిస్రాంతకాంతాసమాంవిండితకుమారవమత్రు

రుద్దుకరవిటసవల్లభదంటిని విలాసంచాటించుదుదంచిదశకుంత్రలకలవాంస। కోలకంఠకకారండవ। బలకుకేట। చక్రవాక। బలాక। కోయష్టిక। ములుఖర। బలవిహంగమవిసరవివిధకోలాహలపదాహారా

త్రరంబునవు। పుంపొనరకేకాంత్రమలరతేకమ। లాంగవద్రుషిపైదూస్యకనవకేకలఢోమయానేకశిబరపపరివివారమాంగావిడాళ్యరవిబుఘశిష్టిబారగాగంధర్వగరుడకింనరమిథునసంతతసరసల్లాపసుత్రు

ఢక్కలు వాగె [illegible] | ధ్వని శృంగ కొసు నిర్ఘోష చిందు వని వావ్య | రుచుల క్ష్యునినాటు వనె [illegible] లక్షలం| బు స్త్రీ ఆంటుం బెట్టు గవిగె పురు ప్రోత్రము చే| నారా యమె ష్కు వదిం నె నటు| పై యూంరా ఫవిలాసి ష్ట(త్రు) కేసం జజాలము నకు నైక యు వయునినాథ యూం కథా శ్రీధి |
[illegible] పింపుము వినగ సాకలు వదల కయురెమ్మే| వినిరెదు ధకెనెం (త్రి) యసము యు| పెనటబందుల వృశా యమునము ప్రతి కిబాందర్ల్య కయుమె కథల యుం దర్పి ఫుస్పె| శస్త్రకడు హారి శైష్పు బదుం నం సూరిజనుల చే| నాకథ యుప్పు బై కష్టలకి|
[illegible] తనిరుప్పు డుకు పె ద్రలితి వాష్టి వలునన్యు వయు యుప్పిధం ఋనం (బ్రా) మెూప విష్టు రద్రె నవరిత్తె నన్నిరెం ద్రుం డష్టు బాదరాయ ణిన ధి గెనన్ని సభా పదుప్రైనవు నులనవలిగె కెం చ్చినూం తుం డప్పపరవమవాంష్టిస వేమ తుం ద్రై చె
[illegible] నఘ్లు [illegible] రాఘనకె ష్లని యె యెుసేయురాజెం (ద్రు) వినలస ఘారాంశి యెూ నైల కపర్పతవు (త్రి) కూంటుం బనఢనకు చుండప్పు| రెయూం జా సాం యలు తడుగు నూ నని తప్పుంబు నసంత్రియు వెడల్పునన తిశయు ల్లునతాం ళ్ళ సాంయు
[illegible] కల ధ్రాత వయు మప్పైమూండు శలింగ్గంబుల మెునసియుం డు పవ్వి శలిం గ్గబవాయ శతన్నథా తలచి (త్రి) త వయు పైదిశల ఘూన షములదే జాశిల్ల ఘూరి ఘూంజాల తాకం ంజజాపుంజజూములను| [illegible] (వై) యూసి పరతెం చెటు శల [illegible]
వుఅనయు| వురిగి తిరిగెడు దిప్పవి మానవయుహన| [illegible] గ్రడి ం చ్చు [illegible] యుమలు గవిగెయవ యు అదివురియునని| మూం తుయుం గ్గ| యవంగ్గ| యుంగ్గ| చూం డ| కెతకి ఘల్లాట కాయ్లూ పకెసరళరు నసబదరీ వళకు శ్వవం జజ్జాలవడు [illegible]

మఖములకాంక్షఫుత్రయాగా క్రమము విరిగాంచి ప్లగ డిం లొగ్గెడ వెన్కి। అనఘముపుమపిమాదులవలులాం జనిత్రిం మహాత్మ్యములాంక్షకే యనప్తమను యినాఁడు। వేదశిరు తను విష్ణునిర్మైతకల తులషితకులయ ప్రత్యాగోవు బాం ద్రహ్మ

ఉవమ రించ్చె విష్ణుడు నవకీర్తిసోవాం ప్ర[illegible]సనుయును ప్రతేకలమై నవారుష్టునములనల గ్రహిం వృగావలారికక్రొంవృత్మ। చాంరిదవ గలచు నతడు సవెపెవ్రతములుతద నంత్రతంబాక్కె యిషియమును ప్రఖుడవవాం డమనుజేం ద్రరవాత్ర

[illegible]డున చ్రియను వ్రతునకమనాత్మ జుంద[illegible]వింప్చెరిల యల్లపవనప్రంజ్ఞనయజ యనవో ప్తులాం తనిష్ఠ ప్తులధికతరసు। గనగను యవసిష్టుని కొడు కులు ప్రమద్ధాదుప్రైరిసప్త షుక యినవశ విష్ణుడు। సప్వడి

త్రనవాండునప్వన్వత్రాఖ్యయనురయుధకమ్మ నెకెసనాంనప్రత కనను। యుమ్మైసత్వనియతిప్రకుష్ణోత్రవయుడుసత్త్వ। సనుడ నగతప్తుశేలయుతప్వ। ఉననుడియత్రై పతులచంద్రించ్చె సత్వజి। స్మి త్రుడగుచు జాగముషు లనంగ్న।

చతుర్థమనుకాఖ్య[illegible]వివరించ్చెదా। షెట్ట మాంనపాం క్షేత్ర మనువునాలవవాండుతాంమసుండనగ నుత్రయమని బ్బాతు। ప్రి ఖివేపతులకెళ్ళ పృథునరఖ్యాతాందులపనిష్ప త్ర్య యుపదు గు రక్షికబయు। సత్వకవారి వీరసాంజ్ఞులు వేష్ప యు

త్రిశెఖ్యనాంవ[illegible]దేవవిష్ణుడు। మనుసులు జ్యోతిర్ధామమఖ్యలు వారి పుట్టైవారివేడ్కున కవ త్రితిహారిశెయంత్వ గ్రవాం బత్కె నగజూాంజు విడిపిం చ్చె ప్రాంగ షయము వలనబాపికొంచె। వారిదయాంసము త్రు

గవితతికి సంస్తుత్య [illegible] స్మృతి యుండు దాన్ననువనంబుల్వేంగి శేతవర్షంబులు వేసు నందాన్న నదికి। త్రిపుడై యేకపదస్థుడై నియతుడై వాచంయమియై సూర్యాత్రిరాత్రగతదోషుండై తపంబు చేసె నవ్వనభూపతంబులుగా ద్వారకావాసులు [illegible]
తపంబు చేసెయు నన్ను [illegible] మను నువ్వు పనమనంబున నిష్ఠ నియమనిష్ఠ సృష్టి చేనెవ్వడు చేతనపడకుండు సృష్టి యెవ్వని చేత జేత ఇంచుచు। ఈ గవలు ఇంద్రియంబు దాగరూ వతసుంధి యెవ్వండు బ్రహ్మ [illegible] ముంచుంగు చుండు నాత్మయము మూర్ఖము
నౌయు మేలంబున నెవ్వడు రూపున్ని నిజ్ఞ నంచింత్య వస్తువు పోడ గాంచ రాకుండు సోవాతఁగ నెవ్వండు దివ్యవెలవ్వని త్రిపుష్టికి నెదులకువేదము। బోసన్న వ్యక్తి విలయు సంగ్రతి సుండ్రకే। యెవ్వడు ఉపకుండు వెల్లియడలగన వమ్ము వాత్సపత్యసం
జేసి నెవ్వడు దావా। విశ్వమూలాప్రుడగు చువిన్నరించు చుమ్బాలవలూ అన్నివరియు నిరవాంచేయతుండు సు। నిబద్ధుండు సు। నిరాశియుండు సు। పరిపూర్ణుండు సు। సనసన త్రిరితుండు సు। సర్వశేషుండు [illegible] గా
సంసిద్ధతుండు సు। నిఖిలశత్రుభాసురుం [illegible] సు। పైనపరమేశ్వరు సకల నమస్కరించె వేద నిత్యపనిషదర్థంబులు వయి కలుపుంచు నిమునను పుంగ్ససుంగా నేశకధరత్మసు యు దిశల గణానికి వెస్సేస ముగయు ఇచ్చునా వ విష్ణు దువాంఛి
జుక్కడు చెచట్రుథారల। మిన్నేటవముగ వే[illegible] చెల్లమ్ముఖని పొగడకే ఘవ ఘ యు విప్రుద్ధు వానవంత్రరంబుల్ [illegible] తమలసంభూరంబు విను ముఖ్య నియు సొహ్యరాచిమ్మం ప్రాచీనబర్హిషు మనవు వాంఛికి నారద్పీవు [illegible] చి

శ్రీ [illegible] శ్రీరామ [illegible]

(శ్రీ) మహానుపమ [illegible] వల్లభ [illegible] నగర [illegible] రామ [illegible] దశరథ రామ [illegible]
[illegible] విష్ణు [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

శపవ్య త్తాం త్తు[illegible] చెప్పుటయు । వాంఛలేకనిపదితిసంవాక్యదంబును । (ప్ర) ంవ్యాపరలాంతగత్వతుంత్ర నవారణ్యకశిపువరి(త్రం)బును । స్తంవాక్యరవిదప్యచాస్యనకదంబును । స్తంవక్త్రదపాంతగాత్మకక్షిపసంవాపదంబును । స్తంవక్త్రదవచనంబు

(ప్ర) తిష్ఠించి(త్రి) పారిభరక్షింపాంతుంపంబున నాంవిభజింపించి వాంతకపిలునిసంహారించినదేవతాంవక్త్రతజ్ఞాగియ్యవలాంనుంద్రతి రాని వాంతుండగుటయు । (ప్ర) పురాంను కవ్యత్తాంత్ర ంబును । నశ్యకుండయ్య (త్రి) పుకంబుటు దవాంచవ్యలు

యు । వనాం(క్రి)మధ్యమర్వితరరంసు నది రెండుటికత్వలిండ్లయు ప్రవస్త్రంవ్యము । సంపూర్ణార్మయు (3) సీతారాంమనం (ప్ర) పదిరామునియు ౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ ౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ ————

కేంయ్యూరాంగ్యదత్తత్తకర్ణిదంర్ణికైనక్రైస్తవ్యార్చవమాంనది దాంకారాంమంపరత్వకోచం(ద్ర)కోయిసదత్వశంచత్రేగావ్యారాజితంవెంవుష్యంచసవాం (ప్ర) స్యానదేశయుతేమధ్యేవమవాలేమంత్రీ పే । దేవేశంవృరాంతివ్వి

పరివేష్ఠంశీతాసవేలపుంష్టచేయు (3) గురువరణిరవిందద్వయ్య వాంద్రాయ్యయు కేశవలేతమపరాంద్యం ప్రుంత్తు మవచంత్రాసం త్రయు ౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ ౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦౦ ————

మరనాంమయు । సీతా (రా) మచంద్రబుద్దార్పణం ————

బునఁ బ్రెమ్మపారావప్పంబునందు బ్రహ్మసత్రంబునందు శైసంభవించి తేజుగలుకొశలమున వెలాస్త్రీ నతికెగ్గవప్పేస్థ్రయు ధర్మమాచరించి తగిలి పోవున నుత్తమ ధర్మమె జ్ఞానతివిశేషంబున నే బ్రహ్మపుత్రుండనైతి కృష్ణనవరితులు పా
అక్షిలాక్షాంకుడు దాసీపుత్రుండను బ్రహ్మవర్ష్మంబైన విష్ణుండనై మఘుమంత్రచిత్తతత్త్వనిపాక గమద్రమంత్రాచాద్రికే భక్తసూలాన్ ప్రాశకుండై మహాందయుపూద్రె సంబంధం బైవెల్లి మంత్రిపార్గుపు బధుండ వెల్లి శ్వవత్మ పావము
పామా వాణాదేవకింబు ధర్మాత్రిష్వాం ఆనిబుద్ధి నారదు ండును చెప్పిన నవృత్తాంతంబు విని ధర్మనందనుండు విస్మయంబు బ్రేమ వాసుదేవునిం బూజించె వాసుదేవధర్మజుల చేతం బూజితుండై నారదుండు
ండగు దేవమాయాగుణంబు వెంబునొదికి నీలకరాయా నేల త్రిలోకస్థ పొంద్దవ పౌత్రునకుం జెప్పెనని చెప్పి యుత్తరారాజోపనదువరలోచకరా జోపవిశ్వావాది దేవరాజు తవి నుతా! బ్రహ్మాది తత్క్షితిలతా ప్రవర్తరాజే వష్టాంగకుం
ప్రావరశ్రుకులు తిలక ఋత విశ్వపురశిదువిశ్వకంఠత్వ ధర్మమార్గవగంత్రా నిరుపమయమంత్ర నిజోరారాతి వంత్ర గురు బుద్ధ శుక శర తార్కతంబు క్షిణ చక్రవత్రి సురసద్మంపు పరివారాలాలిచ్చెవి ఏలారా ఋగ ఋష్యు
ఇది శ్రీపరమేశ్వర కరుణాకలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతంబను మహాపురాణంబునందు, నారదుండు ధర్మరాజునకు శిష్యుల కెఱిగించుట.

ధుగ[illegible] [illegible] తవున నారాయణగాపాదంబు [illegible] గొప్పివు త్రిపదవునకేంగ [illegible] [illegible] వునస్మాతి [illegible]

[illegible] వుత్పంతస్సవు [illegible] [illegible] వుపారంగ్గ వుపుపంబు చేశి తిరిగె వేం(ద)(వ) [illegible] వుబ్బ విను వు పారియుర వువ [illegible] బు నందల్లి గంధర్వులు [illegible] పేరిగంధర్వుండనై [illegible]

[illegible] మార్గులు [illegible] గుణంబులు సుంద్ర [illegible] (ప్రి)యుండ్రైన (శ్రీ)డించుచు వు నైత్ర నాండు విశ్వ(ప్ర)ష్టమైన (బ్ర)హ్మాయు దేవ[illegible] [illegible] యోగంబులు [illegible] యుగా [illegible]

[illegible] గంధర్వులంద్రోరి [illegible] తువుయౌనకేన గంధర్వ గణావు తో గలిశిపోయి విష్ణుగాథలు చేటి [illegible] వాండిసరు [illegible] వాంతురు [illegible] గంధర్వ [illegible]

[illegible] గంధర్వులు [illegible] వారింగ్ర కొనకేతలసి వచ్చినబు [illegible] వారలరి [illegible] వువశవు [illegible] [illegible] [illegible] గూడె చని [illegible]

[illegible] తలంబున [illegible] తిక్కెననతుండవగలవుబు [illegible] [illegible] పంచి [illegible] [illegible] [illegible] బు [illegible] [illegible] [illegible] వాడు [illegible] పెద్దలకు [illegible]

ర్కృపవేకాండద్వయవేద్యు। ప్రతిబింబాధికరణంబు వస్తుత్వంబున సంజ్ఞె శివితకల్పితంబైత [illegible] ంబడుచుంగ్నైశ్వైత్రయా [illegible] నవాంచవలంబుచు నద్వైతత్త్వంబు నవితకల్పితంబై తాంచు గాని [illegible] ద్వంద్వంబుగా చెలఁడే వ [illegible] కంబు [illegible] చ్ఛావ్
తత్త్వంబున నుండద్య వాంఛికి పోతుపుకైనె త్రైతి ప్రమయంబుల మి ర్థ్యాపత్త్యంబున్ సిద్ధంబు [illegible] వర మహాత్మకులనవిద్య చేత [illegible] ంతర దృఢవివేకల్పంబు దానంచు నంత్ర దృఢవృను వ్రవంబు [illegible] ంచు కవి దెస నివృత్తి తెల్పినె సర్వ ము ద్ధ్యాపత్త్యం
బునంచు శాస్త్ర విభిని త్రైతంబుకల యోపలవుఁ బుకలగన తెరంగున్న స్వావాద్వైత। త్రియాద్వైత త్ర వాచ్యద్వైత [illegible] ంబులు। ప్రమూడలుగల వంశద్విలోకట [illegible] ంతత్ర నాల్యంబున సంగ్నాకన్ నాకారంబున సంభ్రవస్తువాత్రై
ంబుపలయెమతత్త్వయాచకర [illegible] ఛుచేశివితల్పంబు వేదని ఘావి ంచ్చుటభావాద్వైతంబు। వలనైబాంస్వానాయక [illegible] ంబునైన సరల కర్మంబులు ఫల షేద ంబు శేయుకరర బ్రహ్మార్పణంబు శేయుట త్రియా
ద్వైతంబుపు ప్రమిత [illegible] ంబి సర్వప్రాణులకు దనకు భేదంబులు పంచ్చమహాభూతాత్మకత్వంబున సర్వ [illegible] వుంబులయ్యు దనకైకత్వబుద్ధి చేయుట వాచ్యాద్వైతంబున్ నే ఫలనసాత్మ్యత తా ప్రేసి భావంబున ద్వైత త్రయంబున
విలోకించి వస్తు [illegible] దైబుద్ధియుం గ్గపుల షేదబుద్ధియు సువితై యప్పరకై యజ్ఞబుద్ధియు। సర్వతత్త్వంబులు గా [illegible] లంచ్చి [illegible] నిమ్మైన వాండు మానని యుచ్చంబుద్యాని కల్పవాదములు శేయు నేయుటి। వేదోక్త విధిం జరించ్చివియుద్ధో

ర్తేంబులు బుద్ధిసారథిసహితులైన సాంఖ్యమానసవిహితులు ప్రమత్తత్వంబునవలెనే ప్రవృత్తిమార్గంబున బుద్ధింద్రియవిషయులై ప్రవర్తించుచుండగా శ్రీనాథునికి విష యులై వర్తిల్లెనే యట్టి తెలియక సారథిసహితులై వర్తిల్లెనే వారలకు
ష్టు। యట్టి శ్రుతి మిశ్రమవృత్తి యతువదంగు సంసారత్వరూపము ధర్మము ండట్టి గుణంబులు రథిపాంథ వహ్నివిను వము వైదికంబున్ ప్రవృత్తి నివృత్తంబున రెండట్టి దేశంబుల యెప్పగా నం తద్ద ప్రవృత్తంబున రెండవట్టి నిర్వృత్తంబున వెయ్యా
ర్తేంబుల శుద్ధిం చుచు ప్రవృత్తకర్మంబులతోనే నిష్ఠాం పూర్ణులు ఐన రెండట్టి మార్గంబులు గలవంటు వాంచ్యను ప్రవృత్తి వినుము యజ్ఞకామ్యరూపంబులయినేద శక్తి పూర్ణా మాంసపశుయాగ వైశ్వదేవ బలిహోమ కార్యంబులు
బుట్టినయాగాదికంబుల సాంబులు దేవతాలయ వనతటా కతూపంబులు భూములు పూర్తంబులు ప్రవృత్తి కర్మంబులు దేవాంబు విడిచి దేవాంతర కారణంబులు దేహావసాన దయాగ్రంబున వెయుంగగవా
నిత్యోదని ంద్రియంబుల సంసారి దృష్టాంత సూత్రయుక్తం దృష్టావధర్మ యున తలిష్టపత్రం త్రిదశకంబులవలన సోమలోకంబు చేరి భోగావసానము యుంబున వివేకదేవ యుంద్ర వృష్టి ద్వారంబున గర్భంబు
నసాం శిల .... క్షరతా పంబులం ప్రాపించుచు శ్రామీ యుండట్టి నిధి పునర్భవకరూపంబున పితృమార్గంబున నివృత్తకర్మ నిష్ఠుండైన వాండు జ్ఞానదృష్టంబులైనయుం ది యంబులు యందు త్రియాంయు జ్ఞా

బుబు ంతు [illegible] ంత్రింపలు బుబు శకశా పిసంకల్ప [illegible] రూపంబైన శకనంబున [illegible] విద్యా [illegible] శ్రుతియుక్తంబైన [illegible] వేదశ్రుతి లక్ష్మీ గాదైన వాక్యార్థ నువర్ణన ముదయంబు నందున్న నవనీశ ముదా యంబున్న
అకారాది స్వర [illegible] ప్రత్యేకంబైన వాంఙ్మయంబున ందల్ల వాంఙ్మయంబున వింశతి వంద్ల బింద్ల వృనగు నా [illegible] ంబున [illegible] దంబున ప్రాణంబున ందున్న ప్రాణంబున బ్రహ్మాండంబు నందున్న నిఖిల పవలయములు దేవమానగణంబులైన
అత్రి రాయలు గనవచ్చిన [illegible] వన [illegible] ప్రాంచ్యా ప్రాక్షేర్ మూనవ నుసూర్య బ్రహ్మా లోకంబు [illegible] నశి భోగావ సానంబున సూర్య లపాంబిని నూ స్త్రం ంబు నందున్న లయించ్చి స్తూత్రా పాది రెల్పన తే షాష్టం ధ్రేసూ
స్త్రంబున తారకంబు [illegible] లయించ్చి కారణ [illegible] పాంధి వ్యాన ప్రాణ్నం తైక్ష కారణంబున నందైత్య నవకల రూపంబు [illegible] లయించ్చి తులశ్యంద్రానా స్త్రీలయంబు నందున్న శక్తి త్రితత్త్వముల విశ్వంబున దయ
స్వేం దనుబు గిల్లు ఆమరని మిర్తతంబు ప్రెరెబుప్పు పితృదేవ నరబు [illegible] వెల్ల తెలుగు [illegible] శాస్త్ర [illegible] ఇట్టి వాండు [illegible] పా [illegible] ముననైనుందల్ల [illegible] లయించ్చి బుద్ధిన వనినాత్మ [illegible] విను [illegible] కల గ్నానగా ప్యంబు నా దియ్యం
దల్లనలన దతప్పంబున్న నంత్ర [illegible] గలు గలు చపారంగ్నంబున్న భోగ్యంబున్న నం [illegible] భోక్త్ర [illegible] యంబు వారం బున్న బిరంబున [illegible] జ్ఞానంబున జ్ఞేయంబు నవ వనంబున వా [illegible] బును [illegible] త్రాకాశంబున [illegible] ప్రకాశంబైన వస్తువు

నుబడు బ్రహ్మణు లు డు నైవేద్యాత్మగాం చం దేవాయలంబు నను మాశ్రితలకు కుత జన్నుడు భాగవతులు (తల శత్రు నైల దు ...త్మయను నను మునజన్ను తివేశాయి గెయు శ్రీ త మమువు నన గదు వద్దు గనే శ్రీనికె ని శ్రీ యు యు మూ న దగనే గౌ ...
గమనకు (తపన్నై తు ...వంతే దగకు సంన్యాసి తెతరు ని ...ఇపా ...య దగమున ఉ దగనే యున గధమున వేజ్ఞా నార ధి యు న్నిత్యం శ్రీ యు ము యు గు శ్రీ ము యు వ ...ము యు మ నం బుల ప్రా గా దివశ దిథుప వనం బు వి రు ను యు ...
మయు నుదర్శనకే మయు ... తరం పై కె బంధం బు చిత్త ... ముశబ్దాదికవయుయు సంచ్ఛార ... నస యుస్త మూర్తైన జీవుడు కధిష్టున తర ప్ర ...ంబు తేజస్సు కేం బు ...జీవుడు ...ం బు ...
గవెళ్ళిన ప్రాం వ్యామం చ్చి తే ... ఉపకు యు రాంగ ...ము ... ముద దేవ్వతు ... ప్రము లాం వా (మాం నము ...తవయు వయు యు మూన వేం ద్రా వయు యు ... ము నుష్యశరీర రూపం బైన రథం బు ...నవ ...ం బు చేస్తూ
తుని మవా ... గవమ చరణ కము లశేవా ... నంబైన విజ్ఞానంబుతో ...ంబు నన్ను ఎం చ్చి (...) ముద్దాం ... యున కేరు ...వలోకన బలం బున రాగాది శత్రు నిమూ ... నం బు గా వించి (ప్ర) గవచా ...నం బున శరీర ... జీవ ... బున్ను
నంది కెచ్చి గ్రంథమ్యామ నిమొడు గురి యుం ద్వ ...నవా ... ర రధిక ...ం బు మా ...నిజా నం డ్రం బున ... వలయు ... ని శేషం బు ...విం ప్పని నము యు యుం బున ... బు ... నయుం (శ్రీ) ...

౧౫౨

మాదులన్నియు నవ్వుచు వివేకనరేంద్రచంద్రమాళ్ళ వచ్చి వినయము పడిరి ద్రింపుంబులు లోనైన యత్రియందుత పృశరణ్యంబు చెప్పి పూర్వాగావిధానంబులం దారుశిహాధ్యులు వెల్లివిమ సువారలు ధారణాధ్యక్షనమేధి రయోగానంబు వెల్ల నాభిం
పుణ్యశ్రమములు నాశ్రమములు సంసారసాధనంబులు గాని మోక్షసాధనంబులుగా వృకలయుంచ్చి సంగ్రమంబునం జరిత్రవిచ్ఛేపం బగునని భావవిధాయకప్రియ పణ్ణింబున సన్నశించ్చి సంగ్రంబువద్దరించ్చి మ్మితెంగ్గైన భిత్రా
నన్నింబుచెక్కి చూచి శుద్ధవివిక్తసవప్రదేశంబున నై క్షేత్రనామక్షేను ఉత్సేసు హిద్రరప్పంబున మ్రిగావాచ్చారకాంబుచ్చి ~~~~ సేయుచు యేచవేష్ట్రా రకరకలం చ్చకేంబులంత్రాగావాసంబులు శిరోధించ్చి త్రా
మహాతంబైన చిత్రంబుపరిశ్రమగాంబుమాని కామవిస జ్ఞానంబు చేసి మరయునోత్రకలనిద్దు నాస్త్రా గ్రంథములో కేనంబు సేయుచు నిర్విఘ్నంబున యోగాభ్యాసంబు సేయువానిచిత్తంబు బ్రహ్మాకారవాంతంబైన
వవిశ్వతైలం గర్జనశాంతిజెందడ్గినామాంథులచేత షేధింపబడక ప్రశాంతంబును మత్రవర్తం బైనచిత్తంబు బ్రహ్మోపాసనము శర్గనంబున శేనంపైరమ గయసకరము మంధునరసేవవ్రసన్నశించ్చి దెుతివార్యథు రాళ్ళవర్కె తెర్మామ
బులకు పరివడవ్వి బ్రహ్మనవికలంబుమునవడ్డా రంబి రమాన్ని లో! వ్మరతి గేగత్తిననవాడెమంచ్చి దసుచుక్కె చ్చత్రించ్చి జోవించ్చుచు (సకరు చంద్రంబున వమ్మజోవనుర గుళ్ళినానాప్రకారంబులు లోవకలుమలమనుప్రియయు

త్రినేత్రాంబు నంబు శుష్క దేహ సంపాదనకు నేషాంబు ప్రవడి సహస్రరించ్చు చుసంతృప్తి వేకచెడు సంతాప్యేయగాని విప్రుని విదాచే తపావిషవంబు లు నిరర్థకంబు ల సు యుంతియు లోకవత్స్యంబు నవిజ్ఞానంబు నశించన్న నేక లాభాగం
బులు భోగింప్పుయు పెక్క జాయుంబుచే శియు బుద్ధిప్రాపిపానల వలనంగా మపారంబు నవాంఛనంబు నం గ్రోధపారంబు నుం జేయు దుఃఖంబున్నసంత్రైత్రిప్రత త్వజ్ఞానంబు నంగామంబునుగావువదినంబు నం గ్రోధంబు ను అర్థార్
నర్థదర్శనంబు నలోభ్యంబు ను అస్త్రితాన సంధానంబులు
నంష్యయంబు ను అహ్నా సాత్త్వవివేకంబు న శోక మోహవంబులు ను సాత్త్వికసేవనంబు నతం
ఖంబు ను వెతానంబు న యోగాంత్రయంబు ను శరీరవాం
చేనేమియు పాంసయు పాతాచకణంబు న దుఃఖంతతయ
త్రైనదుఃఖంబు ఖసమదిక బలంబు నంద్రవివేకయు ను త్రిగుణాయామోదికంబున్నసవ
స్తుతమ్యధయు ను సాత్త్వికావాంఛాకంబుల నిద్రయు ను
సత్యగుణంబు న రజస్స్వభావంబులు ను గుణ క్షయనకు శబుంద్రియుంచ్ఛు వలయు త్వవారిమపాము మనతు పైపడి గురుప్రసరుండను చుదలచిరుంతిత చిత్తి కదిరు గురుప్రకుష క్రమావెల్లనుత రెక్కాచము ప్రియు నిరర్థకం
ఖగుణ మౌనిపాశ్చితిపుయా వకజ్ఞాపనే త్రుబర మేశు మవా తుష్య శ్రద్ధా నప్రారు షుశీ దేవశరణ్యాసజ్జానవిషయు నవంతృప్తు బు రాగాడు మోహిసంగ సేవిష పాతపద్మ దమచిత్తములం న్నరుదంచ్చు లోకుల విజ్ఞానవిధిబూ షుమం

౧౭

బ్బు శేయుచు నేనున్నంతవఱకు చరింపవలయును। దేహాదులందు దానంబున నయ్యెడు ఫలంబులు పశుపాశంబు నంబు ... ప్పవింపుదు। ప్రాణిహింస శేయక వర్తించుటకంటె నిత్యకర్మంబులు వేదములయందు విధులు ...
బుబాంధవ ... కర్మంబులు విడిచి ఆత్మజ్ఞానదీపంబులం దుద్దీపనము ... యజ్ఞంబు లాచరించుట ... పశువులచారిగాని ... విశదములు ... జేయు బుధుల వెదకించి తమకు విశదము ...
శిమునినె గదాంధ్ర భూతగణము నరేంద్రా ... అదిగాన నక కృపయైన వాండ్రు ప్రాప్తంబులయి నక్కంట్ల మూలాదికంబులచేత నిత్యకృత్య త్రికరణ ... బుశ్శేయువలయు। నిజధర్మబోధకంబైన ధర్మము ...
మదర్శనే ప్రేరితంబైన ధర్మంబును అభీష్టార్థ ధర్మంబును పాపం ఉభయధర్మంబును కపటధర్మంబు ... నవాండ్రు మానవులు ... ధర్మంబు బుధురితశాంతిస్సధర్మంబగు ... ధర్మాధర్మంబులు ...
చుక్కనెద్దనంబు గోశవలవదు। జీవనోపాయంబున కలనిష్ఠ లుద్ధరుగంక కార్పణ్యంబు వేక జీవించుచుమువాస్సపర్ణంబు తెరంగున్న నస్తోత్రేష్టంబున నాత్మారామము త్రైయుద్దియుం గోరక ప్రతికైడిసు గుణు నికింగల సంబంధంబుల్ కా
మలోభంబుల దశదిశలం బరితాపంబు శేయువారికి సిద్ధింపదు। పాదరక్షలుగలవాండు కర్కశకంటకాదులవలన నెలంగన్న చంగ్గిపాదంబు వలన నివృత్తిగలవానికెల్లకాలంబును క్షేమంబగు। సుఖప్ష ... బింపో

దినత్రయంబు బంధు[illegible]ముహూర్తీచే శ్రుగ్రవాహంబులందు నటి శ్రవణాద్యుదక్షిణ [illegible] ప్రైశాఖశుక్ల ప్రతియ యుగాది యందు కార్తీక శుక్ల నవమి యందు [illegible] పాఢమవంతు [illegible] శిరంబులు లోన నాటి యుగ ప్రారంభములు [illegible]
శుక్ల సప్తమి యందు మాఘ నక్షత్రంబులు తాంగూడిన పున్నమలందు [illegible] తాంగూడిన చిత్రా శ్రేయ శ్రవణానురాధ [illegible] యందును ఆత్రాప్రాయున [illegible] యుకాండ [illegible] యందు జన్మ నక్షత్ర [illegible] దివసంబు [illegible]
నం మరియు బ్రిశేషకాలంబులం దప్పిన [illegible] బంధుల [illegible] లక్షణ శ్రాద్ధంబును [illegible] వాహ [illegible] మంత్రంబులను దేవ బ్రాహ్మణ సమారాధనంబునను చ [illegible] రిపుపులయు [illegible] నవాహాదికంబును [illegible] ంబు
నకుల దానక [illegible] దికంబును [illegible] ప్రేతజ [illegible] శుభకదవాహనాదికంబును వ్రతదినంబున సాంవత్సరికంబును [illegible] వేదశముల [illegible] విదా[illegible] తెంచిన [illegible] కాయ
ంబు [illegible] ముల్ప వా [illegible] ప్రకారంబుల [illegible] [illegible]
ప్రాముఖ్య [illegible] శివమ [illegible] గు పోత్రముగ విశిన నర యను గనది [illegible] దేశమునకు చరిత్ర [illegible] గల్గరు [illegible] ంబున [illegible] బును [illegible] [illegible]

నిశుమ్భవధానేక దూనమంజరి యందు చెప్పిన విధగ్రవాంత్రె త్రింబులు సాంఖ్యయు దశప్రాంశమాత్రంబులు దానిగ్నిఖినవారి దండ్రింబులకు జోగి వేయిం షట్క భుక్కేటమంత్రికాళు రాగి [illegible] బులవాంసింపు కపురములభంగిని [illegible]
తెనవాలప్రైవ తంబులకొలది నిశ్చయంగ్రైని కావుంబులు ప్రవ తిని చెప్పిన శిలనక [illegible] చండాల [illegible] దుంచిన భా [illegible] దానికి బులు గలిగిన షంగ్గిని చెప్పిన [illegible] త్రి లబ్ధింబులు [illegible] నక [illegible] దులచే [illegible] వ [illegible]
ఘాతమానవులు సంత్రుప్తిని మయుదన్నిశే షంబులనంత్ర రాపిముపురుషమయుజానంబున నాత్మ జనన [illegible] వాంఛయుంబునను మధిగా చెప్పి [illegible] సుండుడు వలయును యగియుదిన [illegible] నదూంపును దశవునశేమ [illegible]
నతిదూరము శాస్త్రకారకులన యుక్తి శాస్త్రబులు రుపుదతిధిశుశ్రూ షశేయుంచ్చి గెలుచలనజాతుల సైశంనైన యుగియు పరవయుడే [illegible] ండు [illegible] బ్రాహ్మణవయుబుయును యగించ్చితలప్పు [illegible] నషంగ్గిన గ్గి [illegible] వావ్ని
దానులయు గాంధి [illegible] నదుష్టి [illegible] ధన పుంచరితయ వయుకావునగన్నవాసుండుట్టి [illegible] లంచుదన [illegible] లంచుదన [illegible] త్రిశక్తి మయుబ్రాంతర్యామాననుండట్టు నుంచైన [illegible] యయు
[illegible] నవెన్ని కోటిక బుసుమ [illegible] తృవంగొంబుశే యుపయుయు శాస్త్రపదంబు నం గన్నష్ట త్రింబి నంతు సుదర్శి గోత్ర [illegible] ంబులం దద్ధనరే యుంబ గ [illegible] సమంబు పైన తాల [illegible] బులందున్ను [illegible] [illegible]

బ్రాహ్మణులు లోనే నన్నాత్మజ్ఞానేవ [illegible] ంద్రైన యోగివ మెచ్చ పాత్రంబని పలుకం దుష్ట [illegible] వేశ స్వకపాత్రంబు లక్ష్యసమంబున్ని మనుష్యుల కుత్సాహాజ్ఞానార్థంబున్ను శ్రోతా యుగంబు నందద్ది కర్మవియోంబు స్వైనవారి (శ్రుతి)

మూలంగవిప్పంబడి మెల కొండ్రకు (ప్రతి) మాచరణంబున్నయు మరు | పాత్రపురుషద్వేషమువైన వారల కులం (ప్రతి) మాచరణంబుచ్చె మహాజ్ఞానధర్మ(త్రే)మంబు గాను | దండాదికారులకుం (ప్రతి) మాచరణంబు పురుషార్థ (ప్ర)దంబు గూ[illegible]

గి | అఖిల లోకేశులు వారి దైవతము చూడు | వారికి దైవత మహాధరాధినాథ | పదపరాగవేశ పంక్తి చే (రె) లోకైక (పా)వనంబున్నయు బ్రాహ్మణుండు [illegible] మహాత్ముని (బ్రాహ్మ)ణ్యము జ్ఞానబంధువకేశ్వ నిష్ఠ యోగ హాగోని ష్ఠు[illegible]

వేదశాస్త్ర నిష్ఠులు జ్ఞాననియోగనిష్ఠులు నైన కొందరు కవితిం త్తరం దుర్జ్ఞాననిష్ఠనతలనన్నం తృష్ణలతో మురిపెనగన వాం[illegible] దుష్టపిత ప్రజ్ఞానుల నుద్దేశించి కవ్యంబుయు నుదేవతల నుద్దేశించి [illegible] పాత్రంబు[illegible]

బెట్టవలయున్నంబు | దైవకార్యంబు నవనిశుకుపురపైన నైనక్త్రైవిద్రైనం బిత్రకార్యంబు నవశుములున్నవత్సకర్మ[illegible] బోజనంబుచ్చేయుంపవలయును | దానవంతత్తుండైన శ్రాద్ధవిస్తారంబుచ్చక కర్తవ్యంబు గాదు | దేశకాల[illegible]

మూ[illegible] దిశంబైన వారికైనేద్యంబైన విధివ(త్ప్ర)కారంబు నవిశ్వాసంబు నంపాత్రంబు నందుచే [illegible] త్రాణంబుచ్చి కావుతంబైన ఆత్మపాపులకారింపు గుడు [illegible] ప్రవర్తించియు గావాండు శ్రాద్ధంబు [illegible]

త్రేతుష్వను బ్రహ్మాణంబునను తేలశశత్రులుబునను వాకశాశిలయేచుషు ఘురారాత్ర తింయు (హండు) బ్రహ్మిందర్పన రాతవరలబ్బులునను [illegible] రాయణేంత్రమణబునను నీ తొంతారా వరా శ్రమ ంబునను మపెంత్ర మయుధుగా దుత్రైనకలలా [illegible] లు [illegible] బునను
షాశత్రతివరాశివ తృదేశంబుబునను శుచ్చవాణుంత్రైనవాంకునేవి ంప్పవలయ్యునా యశిలుశ్వరావరేణ్య [illegible] ప్రాణ్య తృదేశం బ్బులంబల్లనకు దుర్ [illegible] బునప్రై దశ్ళు! ముల్ప్రవ్రై ననదేసవాంత్రీగుణాంధికేషులమునిచెప్పివాంఠవేరాపావశేష [illegible]
వలువినవలు వర్గాంచరంత్రైన విశేషమంత్రయు విష్ణుమంయుం ఇగుటుం జేశివ తత్వనిర్ణయు నిర్పురుష్ణైన విద ప్రసన్నులు నారాయణ గుర్తత్వలు బ్బపాంత్రమ శిపబుక్కులకు దుర్దేవత్వయుసు ప్రం [illegible]
నకారాదులు నుండత్వవది యాక్ని రాజాసూయంబున నత్రపులాజు కువారిసమర్థుడు [illegible] చెప్పిన నేత్రజంతత్వసంశ్యాతస కేశానంత్రైన బ్రహ్మంవెక్కండుడ్రాందంబు నకు నారాయణులు ంచుణమలాలంబుచి తన్నిమంత్రంబునే నారా
యమగాధంత్రపర్గంబున్ననకలన్రాంత్వసంత్రపర్గామునిరొరంగ్యుమలురుపిన రతిశ్యక వర్ణనశేరంబుయువాంగిమెంద్రతారతమ్యంబు [illegible] జీవరూపంబున భగవంత్రుండ్రైన వారిరతిం చు [illegible] జేశి పురుషుం డగుంబ్రశిద్ధుండ [illegible]
నండ్రుతిర్యగ్దాతుపతంత్రైన విధితత్వంబునం బురుషుని యంద్రువిలశిల్లుటం జేశి పురుష [illegible] ప్రాంబున్ని పురుషులునవాంధిపను పైన వేదంబుపఠించెప్పచుసంత్రేషవిరా [illegible] గళిష్టుంత్రైన బ్రాహ్మణుండగు [illegible]

బ్రాహ్మణులు లోనైన నాత్మజ్ఞానేప రత్ [illegible] డైనయోగి మహాపాత్రంబు నిపుణ కర్ముల [illegible] వేద స్వర్గ పాత్రంబు లక్షణ పొందు ని మనుష్యులకు బ్రాహ్మణ నార్హంబున స్త్రీతాయు గంబునందు కర్మ [illegible] యోగంబు నైన వారి [illegible]
మహాంగవ్విం ప్వంబడి మొక్కొందరు ప్రతి మాంసర్వనంబున్నే యుదురు | పాత్రపురుషుడ్వేషుడైన వారలక్కుం బ్రతి మాంసర్వనంబున్న మహాస్వర్గ క్షేమంబు గారు దండార్థి కొరలక్కుం ప్రతి మాంసర్వనంబు పురుషార్థ ప్రదంబు గు [illegible]
గి ఆశ్రమాలలోనే వారులకు వారి దైవత మగు చాండ్రవారికి దైవత
మధురాధినాథ | పదపరాగవేచపంక్తి చేద్రులోకేక పావనంబున్నే యుబ్రాహ్మణ గుండ
వేదశాస్త్ర నిష్ఠులు బ్రాహ్మణయోగ నిష్ఠులు నైనకొందరు వర్తిం
తత్త్వంబు దొడ్డనైన నిష్ఠనతలన నంతృష్ణులకా మియగ్నిన గర్వవంశవ్రతం ద్విపి తప్పెజెపులను దృక్షించి
మయ్యి ప్రబ్రాహ్మణజిడ్డి గుబు మందు [illegible] కొర్యనిష్ఠ యందు నా నిష్ఠ
కర్మంబులు న్న దేవతలను దృక్షించి [illegible]
బెట్టులవ మువ్వంబు దైవకార్యంబు నతల నిరుపుర్మైన నైన నైన నంబిప్ప [illegible] ర్యంబున నతలమువ్వు శైవైన నైక్షైనై [illegible] డినంబు శేయం ప్పవల బ్రాహ్మణ దనవం త్రత్తం దైన
శ్రాద్ధ విస్తారంబున్న కర్తవ్యంబు గాదు | దేశ [illegible]
మహా [illegible] దితంబైన వారికైనే శ్యం బ్బైన విధి వ(త్ప)కారంబున విశాస్త సంబు నంబాత్రంబు నందు చె [illegible] బ్బకొను తంబైఅత్త [illegible] కారింపు మధుకృత
ప్రసాదయుగంపు పాండు శ్రాద్ధంబులందు [illegible]

సందర్భము శంబున [illegible] కారము ందున [illegible] కారంబున । [illegible]

నా [illegible] సిద్ధి తుండు [illegible] శివభగవ [illegible] రుండు [illegible] గా పునరవ [illegible]

[illegible] నిద్దిని గే [illegible] నకు [illegible] కులపతి [illegible] [illegible]

ను పింపుము [illegible] విజ్ఞాన [illegible] [illegible]

[illegible] నంబు [illegible] [illegible]

లంబు [illegible] కారంబు [illegible] లంబు [illegible] [illegible]

[illegible]

యమునా[illegible]తాలంబుగా నవావర్తనవతులుగా ప్రోంత్రించ్చె[illegible] త్రిశ్రై[illegible] గానముగ[illegible] గాదలుం జెప్పె[illegible] విజినస్థాని గమనాంబులు గజావిజువేక్రం స్రవాండగారవవృత్తాంతము[illegible]

అదివినవట్లు ఇరువురూలాంఛ్వాకంబులు గలత్రి యెప్పన నెం[illegible]త్తేను గత్తెశైనను దక్షినాందక్షెశికారద[illegible]నాగవులు ననైనె యెప్పన నెక్కెక కైనన రులగు చుండర్బక కప్పరచంద్రనకన్నుల్తారిక్కౌవేల వెప్పన భూర[illegible] వెప్పన గాలి

కొందర్న్ఛద్వర్నశేయప్పు ఇత్రైన బున్నేశిలా తృణాచ్ఛన్నంబు లంత్రైనబడుచును నంతప్పివలాంఛ[illegible]ప్రైనవహాషపారనంత్రైన[illegible] మిగులతిక్త వెప్పినగంధ్రతులు నగుడ వెప్పెన గుడు వఛోళిపంబ్రైన[illegible]ప్పెప్తై

నచాలునధికవెప్పి నలిక్షేతవేగని యుప్పరినదూగను[illegible] చిత్రింపుబరులు రక్షింప్పినచా గాందర్ని లేంబింయు వ[illegible]నను[illegible] మూంతవును లేకె (క్రే)డింతప్పమాదిక్కెకల నింద్రింప్ప[illegible] నెన్నడల ఏవంద్రింప

ననేకపేడవచ్చినవు దినాకు(క్రం)బి ంప్పవిభవములనా సంద్రింప్ప (బ్ర)కావువర్తనంబుల నధిపాలపల్లకు[illegible] కోరికవేశయొక్కెక్కవయ్యంబు నదిగంబర[illegible] పిశాచంబు చంద్రంబున నవుండ[illegible] పెక్కె దినంబుల[illegible]

తెంచె నుతాంవు వర్తనంబు నైనానిదిమౌనితలోచనంబ్రు నై[illegible]కాంత, ఛావంబున విప్పన్నింయుండద్దిచిత్రంబుచే దిక్పతద(గ్రా)వాకచిత్రవర్తనంబుల వృత్తాంబుల [illegible]రూపవి(భు)మంబులు గలమునంబు

౬౩

శ్రీ తానె చెప్పినని నిన్నేయుంచ్చి భాగంబులు మనెంత తథ్యజ్ఞాత మంత్రంబులుగా నిశ్చితంబుగా వనిపలెక్ష్మి [illegible] నివసిత్తుం త్రయుబన్న గంబువేక నిత్యంచు చుఁ ప్రాకబద్ధ భాగంబు లను [illegible] వింప చుండగ్రద

నిత్యధర్మంబు నంబన కులను గ్రహరూపం బ్రసన్న ఫలకర్మ ధర్మంబుతన [illegible] ంధర్మగలుగ [illegible] తుంగ్ర నైవ పురుషుం బట్టిశ్రైవాల జాల నికుష్ఠుం బు [illegible] నుష్ఠానంబు [illegible] చేయుచు [illegible] వృయుల్ [illegible] బులని పొందెదు మూండ్లని తెరం

గ్గునసత్యంబుగా నిశ్చితంబు బాహ్య [illegible] సంసార చేత్రకుతి [illegible] త్రుం [illegible] యుండర్కు ధైవ తంత్రంబు [illegible] దేవాదులచేత నాత్మకులనుబ్బాలునను [illegible] యునుం [illegible] నేచుండ్లన వాని [illegible] రంభంబు

బున్నప్పబంబులగలనదియు నుంగాన్నకే మతమ్మునిశ్చితనం [illegible] నదిబులక కరంబుగా నిష్ఠలకరంబుగాదు [illegible] షముత్తునై నథనవంత్రబు నిద్రాపారంబు యునేక రాజ చోరయూంచకన్న [illegible]

దిషక [illegible] బంబుబందనులశంకింపక్చుచుదానభాగంబులు మరచిందలుండ [illegible] దకు [illegible] షయమ్బు నిష్ఠంబున్ని [illegible] మేబాం [illegible] రాగకారమూదులు [illegible] యుంద [illegible]

[illegible] వలయుబుమున్సకభూమి బ్రాంచినతె నైమాంనవ్రల కన్నెసంప్రాప్త [illegible] నవిత్రముక్తిపదులకేల [illegible] పించుప్ప [illegible] త్రికాంగంబు [illegible] మెరగంబుకరణికి దేవు [illegible]

సమాధి ప్రావీణ్యుఁడవు విశారదుఁడవు బుద్ధినిధివి విద్వాంసులు బాగఁడవు దేగఁడవు [illegible] నిలువనే [illegible] నిను [illegible] విత రితము గుణంబులు నేర్పు [illegible] వత్సరము రాజ్యాపసు ద్వారస ప్రావ సంబు

లు కర్ణంబులు క్రమంబుగ పూర్ణంబులై నన వలశోకించ్చియుపన్నదై అనే అంతం శ్రద్ధ పదవృష్టి నంతోష యను నేర్పు పదుఁడు వారు సంవత్సరం తుత వివిస తను బుద్ధి విశేష జంతు వుల ప్రవృత్తి నివృత్తి లక్ష్య [illegible] వెరుంగ్గని వివేకము భగవం

తుఁడగు వారి భావుక త్నేవము నైరా విధిరాట్టి ణ్ణి చు వెయు నగు దేవ త్రి పుర [illegible] విశారదుఁడు కారంబుల చిరమా చర్య పరమ సాత్విక గుఁడవు పుత్రి బుద్ధి ౭ వై నకైపు నన్ను నడిగెడు గారు [illegible] ధర్మ [illegible] విస్తరింపు

నన్నా డూడ నవి గెనే తాడు వారాధారుఁడు ఆత్మ శుద్ధి ద్వారకై నన్ను చరిత బుద్ధివిను ము ప్రవావా కారి త్వైన విషయంబులు విచేతంబు రింప్ప రా నిత్యంబు దికర్తంబుల చేత ప్రామ వృత్తి [illegible] నిర్మైన నేను

నా నాని ధేర యానులు [illegible] వేశించ్చె నొవెడు చునైన్నకై లకవం నవృదేవ రా [illegible] యుంచ్చియుండ [illegible] బులు [illegible] నన గర్వ పరంబు నను అధర్మంబున [illegible] నూకే రాది తిరస్కారం త్తు [illegible] ద్వారంబులను బాం

ద్రి [illegible] యుగ్వమున కై ఇవి లవ [illegible] విచేతించ్చిను పుక తృణాదుల్లు యొగ్ర నాంబు లు నారక [illegible] యు [illegible] య వమా ఇంబు [illegible] రవ త్రియాని [illegible] త్తి గవి నివ [illegible] వృత్తి [illegible]

నంబు శవిష్ణుస్వాంతసంబుద్ధి తంబ్బొబొనచింపక్షాంబు బుఖతిరియు లెచ్చిమొదట్టై ఖరియుంపకతెయుండెబ వి[illegible]గ్గతె[illegible]చివ[illegible]కంటె[illegible]గాం కల్లిం[illegible]కృత్త్రెవెళ్ళిన ఆత్మాననుసంధానంబు గవిగిమన్న షెళ్ళుగాం వచ్చి[illegible] సంధ్యానసువ్వాధం[illegible]నవు

నుపుష్పులకట్టి తన్నవలనను నన్నతృవయుం గనాల పెరంగల్గ చూపుచునుంద్రవల్లయూంయుక్యవలు నివళ్లష్టుడట్టి గళుడ్డు నన్ను[illegible]యుండెడి పాటల్సుబ్రకృష్ణుసూమునుండెడి నవయు॥ న్నెనరింపఁగ సంప్రాప్తవయు॥ వినుమాంయమేశ్వరుండ్లి నవశాల్గ వెలయు

నరేంద్ర వ్యవహారాల్లిభగవత్స్ప్రియుండైన ప్లంవక్తనుండు కటిప యూమాత్సేపొంతులక్కలోకతంత్రంబుశ్చనైరింద్దై కారతలలో[illegible]ంబులసంచరించ్చుచు నెంత్తే నారుడు తానె శ్రీతేరంబు నసంప్రాప్తరహితంబు నక్షుధాంషిరూ

సరితంబు త్రైనతరచరణ ద్వవయువంబులతో దకూడ్డం బ్రై క్రైపతేజంబుతో శక్రాశారవచారింగ్గవనారిత్రముందులనై దృవ్రితి[illegible]నేకుంగ్లంబడకన్నెలని బ్రించ్చుచు॥ నఖగతృధరుండైన విష్ణొరి డాంయుంజూషిది

శివ(తృ)కారంబునను చినొచ్చివయు నిచరణాంబులకేల శిరంబు మోపి ప్రొమ్నైత క్కొరి త్రించ్చిదె వ[illegible]నిశ్చెయుంచ్చిరియుట్లని మొయ్యపి॥ ప్పూమినుదాస్యగి వెళ్ళుభో[illegible]యు ండెడినైరు నిక్కై వడి వయునినా[illegible]కరకవుడాల్చికేదలవ్వి

నైత్రిష్ణుధృవయుయుక్త నికైగానిత్యనవయుతే చు॥ ఘనవంతృ నికైగా నితస్సలు భోగవ్య[illegible]లు వేవుభోగికైగానిసంపూర్ణమ్మైనా॥ తనవు[illegible]తమ్ము ద[illegible]గ్గథనభోగవయు వేకనేళ్ళ నూరాకవుడి[illegible]యో॥ నీతలనై తిన్న గరిగనికుపవుదేవాంబు

౮౨

మ్మల్లవన ప్రస్థంబు ద్రిపి సనచిశించ్చి దేవామాత్ర వశిష్టం ఉన్నతనదిత పత్రిష్ట నమిత్రుంతో నునిరాత్రి వనాంతష్టి నమిత్రి [illegible] వరుం ఉన్న సనకలఘూంత సకల యజ్ఞ నమ యేల కార్య జిత్యుండు నశాంతత్రుండు నసముచితృం.
ఉద్దిన నాంకాంయే గాపరాంతమ గుండష్టి నం నైత్రా కోపినంబు నకల నాచ్చెదన వెం ప్రంభైనవ ప్రంబుద్ధరియించ్చి రండాదివ్య తిరిత్రంబు [illegible] చిత్తాత్మ పశం బు [illegible] గాని శాస్త్రంబులు [illegible] గవవా త్రా దివిద్య
లజ్జోవింపక శ్రేదవాదంబు వైనతనిని బులు తన్నైని ప్పకయెలం ఉన్ననంబచ్ఛే [illegible] ంష్టంబులు వంచ్చించ్చియుపనవశింప్ప కొబహు విద్యలక్ష్మ శోభిత [illegible] దాదివ్య వ [illegible] నల్లనెజ్జ [illegible] కల్య దిశం.
[illegible] యాన్తైడవశింపకయూంశూంర నౌకన్మైక్షే రాంత్రినియుచుచు [illegible] కా [illegible] వ్వతితేరంభైనపరమాత్మయుండప్పత్తి శేషంబు నల దశి [illegible] చు సదసన్మయులం. భైన విశ్వంబునందునపర బ్రంవ్వా [illegible] నయూం త్మనదలూ
కెంపు [illegible] గక [illegible] వ్వనంబ్సినవలయంబులు నాత్మశిత్ర గౌంబు [illegible] చనాంత్మకలుండ్లు వెలూంత్రజ్ఞాలబులు లయ [illegible] బులు గాని వస్తు ప్రకరంబు నతవనియు నసదవాంబు వతల [illegible] ధృవంబు
గాంద నిరు [illegible] తప్పవు ఘ్నవంబు నియెలరు లగ్గచు ఘాంతదేవాంబులసంఘవనాశంబులకు మయాలంబ్రైన [illegible] బు ప్రవిష్టంబు [illegible] షంబున జ్ఞానసౌంఖ్య పత్రి పర్యం [illegible] సంచ్చరించ్చి। యమ [illegible] విశేషంబు

విష్ణుని యందు పాదంబులు గతి తోడ బంధ్యంబులును। ప్రజాపతి తోడ రతి యందు ఉపస్థ శబ్ద ... ంబును మిత్రుని యందు విసర్గంబుతోడ పాయువును దిక్కులందు శబ్దంబుతోడ శ్రోత్రంబును। వాయువందు స్పర్శంబు తోడ త్వక్కును।
సూర్యుని యందు రూపంబు తోడ చక్షువులును సకలంబులందు ప్రకాశ తన సహిత వరుణ జిహ్వ యును అశ్విని యందు గంధంబుతోడ ఘ్రాణంబును చంద్రుని యందు మనస్సు సంకల్పంబుతోడ మనంబును తవి యొప్పనే బ్రం
హ్మ యందు బోధంబుతోడ బుద్ధియును। రుద్రుని యం దహంకారంబు తోడ మమత్వంబును క్షేత్రజ్ఞుని యందు చిత్తంబు తోడ చిత్తంబును సంధించి యటు మీద పృథివి యందు ... పృథివి వి... జలం
బుల యందు జలంబును తేజంబునందు తేజంబును వాయువందు వాయువును ఆకాశంబునందు గగనంబును। అహంకారంబు మహత్తునందు నను। మహత్తత్వంబును
ప్రకృతి యందు ప్రకృతియును అక్షరంబు పరమాత్మ నయం దవ్యక్తములయ ... ంబు ... త్రావ ... ప్రకృతి ... అవ్యక్తము ... నవి ... ద్రంబున
పరమాత్మ ... కాలంబు ... అవ్యక్తము ... పృథివి ... సంగ్రహమును ...

యతివుత్రైననియమమువలయుగలవాచాలిత్యం నవశగతులైత్రైవెలయగె ధూమ్రునాదువావాయోగ్యకేమునకుగమణించచ్చునేవ్రు... వగత్రివాసత్ర(శ్రీ)వారముమిడి చివతంబునకుంత... దైవారంబెనంబ్బులజన్న
వత్వంబుచేశివెయుండెనకటపకవింబుత్రైనఘలాడు లాతిత్రేష్టశ్రీంణ్ణుమువనాదివాకరంబులనిత్యకృత్యంబుత్రైనచరువుప్రాణిడాకంబులానచుకచుం ప్రతిదినంబునుంబూరర్వసంభ్రుతంబులు పరితృజింబ్బినవానిద్రవ్యంబు
౧౧౪ బుసంగ్రహించ్చుచునగ్నిక్కాత్రకుంబగాశాలవెళ్లినపరతతరం ధరంబైనన(త్రు)యించచ్చుచువావువావాయబువవిన్నావేషాటపంబులకసవించ్చుచునన్ను శ్ర(స్తు)కేశతనూరువాంబులు ప్రసాదితంబులుశేయు
కఘలులుంత్రైవశియించచ్చుచుదండాజినకవంకలపల్లల హరిచేక్కితంబులుధరియింప్పుచు(ఉ)దాత్రైనన్నెనిమిత్రైనసాయుత్రైనారంత్రైనెన్నెంక్రెసంవ్వ తనరంబైనందవ(ప్రభా)వంబున[illegible]కంబుగాతుం
డడవులనివెత్తత్తించిచుత్రైవవశంబునదురారోగంబుల చేతంబనికి జ్ఞరత్నానంత్యానసవమధుననింధగ్నిగానిసవుం...బునసరశన(వ్రు)తుంత్రైనగళ్లలనాత్తాగోపుగాంబుచేశినచశించి[illegible]కాంబునందుశశ
రంబునవగాడితియుంబడ్డినిశ్చాసంబునతేజంబులానూపుంబునధరణియుండుల్శల్యమాంస(వ్రు)ముఖ్యంబు...(ప్ర)విష్టినుండ్డవక్త్రవ్యంబుతారోడవాక్కైనయుంద్రునియుండ్డిశిల్పంబుతారోడగశంబున్నను

వచువిషమైనపున్నరసోపసాంత్రైతాకారం [illegible] డెపాపం (శ్రీ) యాంబివేంకటేశ్వరయింత్రంయుసాన్సోసగా (శ్రీ)ంబుగా [illegible] చ్చియు [illegible] ంతత్రైస్వతం వృంక్తైనయాంశ్వరుంగాన్నవమంతుంతంత్రురుదయునంగ్రనయ్యాదిపురుషుండు [illegible]

దిబుబ్రిహ్మాంశ [illegible] తత్రైవ్యంబుగాండుం (శ్రీ)ంవాక్కిచారియతిగర్భిమాస్థిలండైప్వాండైన జితీతుంబుపరిరక్షింబుగాక ఆడ్డై [illegible] స్థనంబు [illegible] శిమహాథుండగుంగాపునరపాపంబునకు (త్రి) వేద్రైనదాం [illegible] థుండ [illegible] వల [illegible] యాబు చేయు

శరవమునపేశనర్పకృతుంబుశ్రేంయుకవంద్రనభూషణోత్సులు। కరళావము [illegible] వాంనిరుపలకాంబిషులంబ్రిడుభాక్షణంత్తిశుం(రతుగులడుాండవా రరదృశ (శ్రీ) తుత్రైవలశుమాంసపి [illegible] గురుతరవృత్తి

[illegible] తాళపెలగుప్తోవిదు దావ్రైగర్భదర్పవృషాంధరాబుపతివుతియుచిడుంటుచిగర్భవాస్థంత్రైనగురుపుఖవలననుపనిషు రంగ్గసమాతంనైనపేరు (త్రి)యంబునుబశ్రి [illegible] నిజాధికారం

[illegible] సుసారంబుననర్థవిచారంబుచేసితనబలంబుకాలబిగురువుబుకవనచ్చిస్తుంబులపాసంగ్రిగర్భవాసంబుననైలంబైవనంబుననైలంత్తైనైష్టితత్వంబుననా (త్రి)యు ంచ్చిన (శ్రా) గులతాడ [illegible] వించుచుచుగురువడ్డునగినంపుం

[illegible] తృ్రుంయుంచనకృష్ణ్ణాపంబులయుండుననచ్చుశరత్నంబుచేయుచునిం (శ్రీ) యువ్యాసనాదినిమగల్లంతర్గతాపేయురుతగవిగివతినాచ్చుచుపరబ్రహ్మ హ్మాం [illegible] దాలుకశివినువుబవన (త్రి) సన్నినకలవయునాడు

౧౧౬ [illegible] ముక్కున [illegible] బులచే [illegible] వెల్లను జెప్పబడియె నా(శ్రీ)పాదములచే [illegible] వెలిగించె దనిన్నియును(శ) ముదావి [illegible] వశ్రీదయ శరీరము శేవల దవళశీల [illegible] ప్రియము [illegible] (శ్రీ) [illegible] దాశరథితా [illegible] కేశీ సేనయు [illegible]
[illegible] నివాలా శరదండక్రమమున ఖరుండగ్గినసంస్కారవాన్ని రాశరులవాలుండగ్గిన తర్పణంబున్నదగ్గిన శ్రీలక్ష్మీండగ్గిన వెతొనియును(త్రి)సంధ్యలం(బ్ర)హ్మ [illegible] యు(తి) జపించెను [illegible] తకరావాసనంబులు [illegible]
[illegible] సకలకుదేవతాసనంబులు శ్రేయముగ నంతవుండ్రి రంబునవేండ్రనిదాసనివండ్లంబులనవ్వపీనయం బునుసావననొంబునుంగవిగివేదంబు ఖచమృమునదశ్వయుసెూంప(త్రె)మావసాసనంబులగురుచక్ర
[illegible] లశ్వవక్షోరింప్ను ముశేపృమాప్నను విపాంతస్వరం బులక్రిలింఛి స్పృత్రంబ్ను గుకుఫలవలనివేదించి యునుజన్న గొని మిత భోజనంబు గా విం ప్ను చునవాదకాలంబులకు ప్రవశింప్ను చునంగ్గనలయు
కల్దినలనంగ్గనా [illegible] ంశల్దిన [illegible] బానవమా(త్ర)వాస్త్రంబ్ను నాచు క్రమగురులగురక్షంగ్గనలవలననభాంగ్గన క్తేశ(స్ప)నా [illegible] వముఖనవమబెడ్డు నేశరవాశ్వ రోగంబులు వచ్చిన ఘ్ని చు గర్భవాంబు నమ్ము ండదుకజిరి తేం(త్రి)యము
[illegible] వలయు బుకిల్ హాలంబిదావవస్త్రాపురుష్ముండాంజన్నమ్మలుంబ్ను కరగత [illegible] దిగ్నే(బ్ర)హ్మణ్య [illegible] బట్టకమానేడు వదుగులకింత్రి సాంప్నవలధుమలధులు

చైనా।వా[illegible]లంకృతమున్ [illegible]ంద్రసంతృప్తి [illegible] రద్దవయున కైయాకలత్రుపవానంబులు (వ)తేమయులు తేవమయులు [illegible] తగొప్పినసాధ్విత కైనవ్వపవ[illegible]ల లక్ష్మీభయవేదు నిఖిలజగములు రక్షియమ మరియు సంక్షేకజ్ఞానతులం కర్తనను
।రజ్ఞాక।వివమ[illegible]శకనేటి।బుకులదే[illegible]వ్రవేత।వేంద్ర।చిల్ప్రయులను స్వంతప్రజాంతుల వేదప్రకటన నుజ్ఞాందర్శిల వృల్ల కేమాంతంగ[illegible]కల నే[illegible]ప్రకులాంగతంబు[illegible] శాంర్వావాంశాందుబు వేడ్రిక్కె ఛ్వినంచె రింపృణలయు।మానే
వృభకరం(ప్ర)తియోగింబున్నైనగే కంబుత్రైనధర్మంబులురాం ○ ర్షబ్దాతక్కంబులం ధర్మనునుబ్బకర్మంబులని వేదవిదుత్రైన [illegible] యపయిబుదుబు।కారుగాంరున ○ దునైనదున్త్రే(త్రం)బులా వచెడు।నందర్శిబుల్లినష్టేడ్రంబులు
నిస్త్రైడింబుప్పైయుంటుటనంకళ్లరింపవృ।నిరంతరధ్వా[illegible] ○ మృతద్ధారావరుషంబున దేవానంబున కళ్డాంవా కతవంబు వేకశాంత్రింద్రాండద్ని।నం ○ దల్దివేళ్ళినవాంవ్యాంబులు షేరింపవృ।తల్బిదంబున నవర[illegible]
[illegible]వ్వానునంధిద్దళంబుగా మొంనస్మెబ్బంబ్రైన చిత్రంబుచ్చకా మంబులందనిశినిష్టామంశైవిశత్రిబా[illegible]ప్రానాసహ్వసవధ్యావంబు తారోదనెప్పుడుందప్పక నిజవంశాంచారవి హాంతధర్మంబున వతింంచ్చునరుండ[illegible]
[illegible]స్త్రీన్నిస్వావికకర్మ(ప్ర)కరత్వంబు విడిచివిమత్రింబుాంధర్మ।దా[illegible]తివమా(త్ర)ంబునంబులుషు నివర్తనంబ్బునిర్దేశి[illegible]ష్టంబునివేదు।శమదమాదివగుణ[illegible]వధవ[illegible]కర్మంబులు[illegible]దుండిలెన్నిరెప్పు[illegible]

క్రతువులు మపారిభక్తియుక్తులైవార్గ మునిశౌనకాదులు (గ్రు)జూ సకెనథిపే ... శౌర్యము దానశీలము (ప్ర)సాదముననే ... దైవముచే ... [illegible] ... వముశేషు బుద్ధాం ... [illegible]
మునుండుడు శేవమును స్తుతియుచే బరితాపముగాంచుచు ... శ్రీగాంచుచు వృద్ధిపేవరశేఖరరాజు ... ధర్మము ... కావలె ... [illegible] ... శివ ... (ప్ర)నివవర్ణ ... [illegible] ... మథ వము ... కశ
ర్పములను వైశ్య దిశల త్రైగామములు ... యము ... శుచిత్వము సత్యమతి యమునిజ దేశముల ... యుచు మం(త్ర)ము చెప్ప కపంచ్చ యుడు ... వముచే శేయుటయు ... ధర్మములు తే వము
గోవ్ములకత్రైగాంచులు ... యము వేవియుచే ... నా ... దెరుపంగలము శాంత్రిచిహ్నములు ... నిలుపుచు ... మే(త్రా)ళ్లి ... ప్రియులు ... పచ ...
(త్రా)నేశుచిత్రం బుప్రేమ ... యుదాత్రిగ ... ధాతుల ... ప్రియుడ ... [illegible] ... నడచు ... నడచి ... వలయు ... వతు ... కే ... భోజ
నశయుక్ ... పాంకుడు ... విభుడు ... పాతి (ప్ర)ర్య ... [illegible] ... కట ... ప్రాణవల్లభు ... రాజవము ... [illegible] ... వడివా ...

అథాప్తపరత్వాన్ ప్ర[illegible]థాంబులు నపుష్టం మనెంబులు విహితంబులు గ్రాహ్యులకుం ప్రతిగ్ర[illegible]కేశ[illegible]యు [illegible]ధికర్త్రంబు వైదుషనం హా ప్రజాపాలనంబు ను బ్రాహ్మణులుగా కవృత్తి వారి వలన ధనోపార్జనలెల్లాదు
యుం గాని నుటయు విహితంబు యుప్రోక్తస్నికి కల షిద్ధాదిజ్యగోత్రక్షేత్రాధికర్త్రంబు యునను బ్రాహ్మణాకేం[illegible] నవరణంబులు నను విహితజ్ఞులు యుశూద్రునికి దివ్యజాతు శాస్త్రోక్తయువలయూ యిసి యువినుకర్మ గోదికవృత్తి కంపైనను వే యుతా
వృత్తులైన యుయు వృత్తి ప్రాకృతంబు గ్రాహ్య (ప్ర) తుకుం కంపైనను వెళ్ళనయునందినంబున వుధా[illegible]వడికొను టయూయ వారికవు కంపైనదికకల్పాలంబుల్ని పరగరయొన్నులధానవ్యస్త్రంబుశేలవృత్తి కంపైన్ర్ (శ్రు)యువహా
పుగావు యుబడదగింబజ్జా యుదిని (టి) తుకలగనుటయుల్ల చౌతున్తి పతికేనాల్లు వృత్తులు దగుబరి (గ్ర) హంబు దగదుత యుపునాపిదవస్తరములు నధవయుడెక్కు తద్దారిత్తవృత్తి నున్నిదానే షవిధవయు గాధయుకయు వినువయుశ్లేలక్కు
త్రి యుయునులక్ష్మవృత్తియయువృచితవు నింయయు యూచితవృత్తి నవర్త్త తవు నింయయు యూయ వారివృత్తి వృత్తవు నియయు గపుకివృత్తి ప్రవృత్తము నియయు నైనన్నాడు నయిత్రావ వృత్తులజోవిం[illegible]లదగు సవవృత్తి[illegible]యుదివయు కందులర్ప[illegible]
కవేదవు యుయుండ్రు బ్రాహ్మణాయుండ్రు క్షేత్రియుండ్రు సర్వదేవతావు యుమ్మండ్రు బ్రాహ్మణ క్షేత్రియులకునేచ శ్రేవక్షంబు కతర్నివ్యంబు గాదల్ల తేయు దవువు యునన[illegible]చె ముదవవులను [illegible]వయుయు మాదక్కి [illegible]యు గ్రవయుయు నతవి జ్జక్కి

౧౧౭ వృత్తిశ్శమైరంతుముచున్నవుమనుజులు విూవంటి బ్రహ్మవరిష్ఠపురవుల ఘర్మమహిమచేయించ్చక్తి దలపాగ్రుష్ఠి ఘత్పురకాంపమహిమలంబునే రెగెం చెప్పి విసగని చెప్పగలదేవి విమచేకి హుముల్ల
దాత్రాయాని యందర్థిమునిద్రాలంబ్బునదిప్పించ్చికీర్చువనశ్లోష నంబుకొరకు దరికికాం శ్రీమతంబునందుపాశ్నయతులంద్రైననారాయణబుల నస్సంతనధర్మంబువిం బ్బునదిచెప్పదేవ కలవరాంబుజాసనుల్పకునసత్యంబునుదయు
యులనుసువవాళ్ళాదితపంబులును శౌచంబునుస్సైరణ యునుసదసద్వివేకంబును [illegible] నైగానియమంబులు బహిరింద్రియ ద్వయంబును పాంత వేయయు బ్రహ్మచర్యంబును దానంబును యుద్ధపిత
డాపంబునుసంతోషంబును వారదేవంబును సమదర్శ నంబునుమవసేవనశేవ [illegible] ప్యంబు పైనక్కొరికలు వూనుటయు నిష్పలక్రియలు హైరించ్చుటయు మితభాషిత్వంబును దేహాంబుగాని
తన్నుగాదనికొనుటయు శ్రీనుత్కలెంబులు ప్రాగులకుం బంచియిచ్చుటయు ప్రాణులందు [illegible] బుద్ధిశేయుటయును శ్రీనారాయణచరణస్మరణకీర్తనశ్రవణసేవార్చనవందనస్మరణ ప్యదాస్యాత్మసమర్పణంబులని
యెందు శ్రీకృష్ణగ్గులుగలుగవలయున్నందప్పసత్యప్లాచారవంతుండైనం శ్రీమంత్రం [illegible] స్మారకంబులు విశిష్టంబులుగాక గలవాండు ద్విజుండగు ద్విజు నకు యజ్ఞనయాజ నాధ్యయన

వాపాంబన్నాసరద్యుంత్తైచవీయుంత్రు రన్నాసబుద్ధస్తే హసన్న త్రివ్యాపకమై శుండగా కన్నాంగావయు [illegible] తులపులకు (పురములన్నాలె చుటచుటద్వైతిన భోగ్యామధ్యముంబిన్నంద్రగనేయువేయు యుష్లువారుండ్రు దుకవగాం వాంబుప్రె
నపురంబులనద్భిజాన్నవయాతరీమాంత్రంబునద్వన్నంబు వేశితలాంశ్చి నవుతగరుడ సిద్ధసాధ్యగంధర్వ [illegible] యుక్తిలంచ్చిడాయడాయ శబ్దంబులు శేయుచుం గుసుమవర్షంబులు గురియించ్చిరి త్రిజులు పాంషిం చ్చిరి త్రిం
పన్నిదుయు గీతిగించ్చిరి అప్పుర సయునతిగించ్చిరి దివ్యకాంవాంళ దుందుభిరవంబులు నమునిజి [illegible] ప్సవంబులు నుం(త్రి)చుశంబులతెన్నె। నంయష్యవసరంబున యుగిలు త్యసికేవములశంన్గి త్రిపురములు నుదపాంచ్చి। పరమద
పన్నయిహపలయుండదో భక్త్రియచుశ్చుడు। శిత్రుడు పద్మజాదిదేవ గ యచ్చివాను। ద్రనిదానివాసవ [illegible] నమ్మజు నిరొయు వయ్యుయుష్లనిజే యుంయాం విశేషంబున వల తృల్లోకంబున విడంభించుచు శేసి(శ్రీ)కలష్లు నపరాం(క్రి)వ
విధానంబులు మునిజానవందన్యమానంబుల్పై సకలలోకత్రల్పగా ప్రధానంబుగ్రైంయు ండత్రిన శినవి శినాంరశనకేనుత్రక్మనంద్రనుండిట్లనిరెయు సియుత్రి నక్షూత్మసకేలువ నార్(శ్రి)వంధ ధర్మసంపత్యూతవుసులనైయశ్ఛదివాంనవులవేల। రేఖ
షేక్మవున శరుండ్రిక్యవిజ్ఞానవుత్వత్రిశేయులటగ ఖ్నపద్మజ నశేషాసాంత్రాపుల్చిరుండ్రిప్సశ్చజుష్ణవునే శ్రీ పొరుగకానిదిధ్వక్మయుంత్రవేరుప్పనాంరాం [illegible] పరాయుగాగ్నోంత్ముగనఘవేశాంత్ములు నదయులు శోధ్య

౧ యొంగి చెప్పినమయుండ్రిరకేకూపంబున నెఱ్ఱిచినాయు వేగసిద్ధా. వృత్తకసవాపొమను (శులక్ష్మవావవ (శ్రీమత్స్ శాచితతసమైన వ్వ డింబాం ద్రికతాన వృయుల్య తిన్నప్పాకవపావక కోపము యగుమలకే కకూరాపొ వృవర ౧౫౦
గ్గతి దేవిమత్రైనవిచియుటన్న దేవా విాతులకే రూపించ్చి చింత్తనై రైదితి గోపతృడు బూచివత్రకలవాం నాన్ని తుత్రైయుకాయుత్రి తాప్సవారంబున నైన్రై పొందితి పెదత్రై యూంధంబు (ష్టూంశింపు చు వతుసం శ్రితన చెంట్టి (బ్రూంహ్మన
డువకత్రవేలుంక్తుడే తెంచ్చి లిరటు దన్వత్సవృంబు నగురాపము తన్వతసవముకే (బ్రావేకేభిలాత్ప్రుమకే దతాన్యాగ్స్నినిమున్నతై వంరచిరాద్రిత్నకే నివారిం త్రగకేయవయు ట్లు దిష్ఠుంద్విబు వాం నాకొంశంబున దృసం
త్రైవచ్చి (త్రిపురమత్నకూంపొమ్య తశత్తంబు (త్రాంవినైతింగ్గ శాకొంకేంబు చిత్తన్తైనరసవ కులంబ్బూంచి మవాయొంకి చెప్పినవయుూసు తుండడు వెరగుపడి త్రైవగతికి చింత్తింజ్చి శాకొంప్పవేయుట్లని తెలయు
గియుత్రివరుత్రైనదవుజ్జుత్రైనవరుతైన యొంత్త నిపుగుత్రైనతువ్వత్రైన (ద్రైవికాధకచయుముదప్పింప్పగా వేంద్రా వలదుదనుజులాంరవగవవు నకలాంయవయు త్రినిపలికె నంత్తవిష్ణాకత్రైతాంబుత్రైనధత్మ జన్నాకవిదపిత పాగవిశత్తి సవళ్ళజు (త్రి
యూంశ త్రైవిశ్వేష్వంబు లశగచ్చాశికిం (బ్రావిగ్చింబు నవుధించ్చి రధరధన్నసూంతకేతువవమరబాంగాబా నిసన (ప్రవముఖ్యం (గ్రావుసంధనంబ్బులు చేశిన త్రైకానేయమునశరిచెప్పికావులకికె చెప్పమువా కవనిరొప్పసం న్నావాం తెళ్ళ

బుంగ్నల త్రిపురంబులు నిర్మించియిచ్చినసత్త్రేంచ్చురులుండ్ని ప్రవేశించ్చి కామసంచారులై పుర్రాక్షప్రాప్తి బులు ధర్మంబుచేనోందయుక్తానేకంబులైన లోకంబులు సాక్రకంబులైన నిమిషంబులాంతరే కంబుల శాకంబులైనయిండ్రంద్రించ్చినాయికల
లాకాధినాథులెల్లను । శాకోత్తులగు చమరులు బాధించ్చిరి దుష్టా । శ్రీకావిదళనకులుం ఋషి (శ్రీ) శంభులైష్ణవనరులచిత్తాక్షేత్రం ఋషులైయుండు సకల లోకేశ్వరుండగు మహేశ్వరుండు శౌరి । లోకపాలకులు ప్రణామపూర్వకంబుగా
చింపించ్చి తరకేమ యంబులు మూక్తంశించ్చియుకయు త్రిపురాలయు లగు దానవులు పురాజితులగల్గుచు మాకును త్రాంతంబున్నది । మహరాజ పీడచేసెద । మహరాజ్ఞికలు దిక్కులు లవధింపుమ వలగజా దీనులము గాకంతయు ప్పుద
ద్దీనులవెర్రియుండెట్టి వేళమీదేవా వింతుదాని । శ్రీనులమైనార మొబలు । వినులమగు మహేశ్వగాంధు మాకానశివాయ । అనినసత్త్రీ దతములు వేష్టుమంద్రగుపరమేశ్వరసందర్శనాగతులైన గీర్వాణులవెరవకుమనిదు
ర్వారబలంబునవానాకుసంబుసేకేలనంద్దికొని రాముక్రేదిక్కులాబాణంబుసంధించి త్రిపురంబులపై నేశినమాంతానందమండలంబువెలువడుమయూఖ్కా బాణంబుచేచంద్రుంబునదర్శనాంబు వలననదే దీప్తమానం
బునైఅనేకబాణపరంపరంబులు సంధించిపోయమినమ్మంబున నింద్రికలపులుగాని త్రిపురంబులుగ ప్పినప్పుడుపదార్థాపావకదేహతిసంచర్ద్రిపంద్దుం పద్మిమానుపైగతానుపైనయుల్లురనివాసులంతెచ్చిమవా

౧౭
రిష్టలశిరని చెప్పి నారదుండిట్లనియె ॥ అయ్య ప్రీరమునియల్లి వెళ్లిన నరసింహ వివాహకమును నిండ్రుత్రసేశ్వరమును బుఋభిశ్యాగవను శ్రైతిని వర నాథఫ్రసం చెప్పినను నిశ్చిత్రైనసువిచారత వింశ్రభత్తిం చ్చిర్చె శుశ్యా నారత మ్మునాని
డనే షంయముగర్తిడు లోకమునౌండడ్డి షాంవరాయమయ్యడౌలబో ప్రశవాందు ఋనీడునవములడాచి నిర్చిన్యా ప్యాదవిరి బలుకేం వేనిడైనా ర్ధనారివ్యాయు వరప్రభ్ర బునేయుంట్టిలా ॥ చెవివెవ్వేలనవు శంద్రియ్యాస విప్పడ్రై చిత్ర
ప్రియుర్తైమువాషలసంప్పాయుతుడ్రై చరించ్చుటవువేడ్కా గచ్చంబురాజోత్రవరాయుకలబవారు వూంతిము త్రైనవు యుచు చేప్పిపింతంబ్బగువారు నియు శకము విజాబ్బత జాయూవవాముగశేషగవంతుడు ॥ ముహా
తాంతప్పడులభ్యుమైన్చిన చెవేముశుబౌ శ్రీశా ॥ అతనిరత్నసంత్ర నుండిట్లనిరె ॥ కయ్యమేకర్మంబునవిప్పుడగు త్రింకంలున్నియుశమువుయునిచే సుడివడిరె ॥ పై తుండ్రుడే విధంబున గ్రైకానితత్త్రైతినిచక్రగాసునరిం
చ్చైనే ॥ అతనవినినారదుండిట్లనియె ॥ కయ్యవ్రాయులబయుయుతుయను ॥ శత్రా రులకోహాంయించ్చి శ్రమమునేనసురకి ॥ నాంక్రోశంబ్బునసెంగెరి మిత్రమముయుమూనివుయునివెనుకకేలనధిపయ్యవయ్యయుట్లురక్తనుయుధనవెనుకదిమాచ్చిన
మాయూనిలయుంటద్దినుడునర్యయుంటద్దినునైతినవుయుంటద్దిదనవిద్యాబలంబుననయెూంరజతసువర్ణవుయుంబుప్రైంయుప్పైరితికై సైన్యులుత్రైంప్పరానిగమునాగమనంబులనువితర్కింప్పరానివేతకేశవరిచ్చైతంబు ॥

బ్రహ్మోత్తర
ఖండము

కేములు తెల్సిన వాడు శ్రీ తత్వమున శాస్త్ర జ్ఞానత త్వ స్పష్ట బ్రహ్మ తెలిసి చెప్పితి వివ్యక్త స్వయము వచ్చావి । వశముయగు చేసితి వి[illegible]యి వారి జా[illegible] నస్య శింవవ్య వతారంబు నిష్టుతారోడ । దక్షిణ దిశ త్రిం చెప్పు వారలు ధర్మ గ్రంధరులు బోధ సైన్యంధరులు వ్య తత్వ కృపాచార్య
బడరులు నదస్త్ర భవశ్రీ రత్న నాథుల సభ శిష్య ఆ[illegible] నరశింహ దేవుండతట్ల నిరాయుష్యము నిర్మించె దేవశ త్రు లు । తెలెన్నడు నియు వేళ్లుట్టివ రథము శేకము పాంపాలి । తృష్ణలకల వశము విచ్చు య పంచన్నిగ వులు శ్రీ కవ్యత మిథలు పంక్తి బి గశాల్యు ఆ నియుల్లూన తి చెప్పి బ్రహ్మ
వస్త్రాది దేవతలుం చేతంబు వాడి తలంత్రైభగవంతు త్తైన నరశిం హా దేవుండట్టితి రావిం తలండలె ప్పిష్లం చిక్కి రుండు నకు నకాలు వికెం బ్రగాతుం త్రైలోక్యమ్ము నకు వినికలంబు నంబు చేసి । ప్రజాపతులకు బ్రహ్మకైవల్య భగవద్వృష్టి కైన దేవతలు
లకేలు నవస్త్ర రించి శం బుగా ని బ్రహ్మ దేవుండట । నుక్రాదిము శ్రీ ం బ్రసవాతు త్త్వ త్రైతృతీయం వ రాజ్యంబు నతుం బ్రం వస్త్రీరుం బట్టంబు గుత్తి యుల యని చేతం బ్రతిపూ జితు లైద వించి బ్రహ్మణ్యులు నిబోద్ధ నంబుల తెలంబులు నిరిష్టు
విష్ణు నిరు పాల్కొ చతువిరు వృశ బ్రావక్కాగా శాంఖంబున బ్రధమము శ్రీ స్త్రంబున దితిపు త్ర్రైన వాలఖ్యా త్రైహింక ఖ్యకశిపుల వరాహనారశింహారూపంబుల వధియిం చెద్ని [illegible] య్య్షవంబున రావణ కుంభకర్ణులైన త్రిదశా వు శరూపంబు
న సంహారించెను తృతీయు దానవం బున కి శంపారించి త్రి వ స్త్రల కెల్ల రూపంబు నవ్యూహ త్రైంచె [illegible] ధంబున వ్యూహ్యుడు జ న్మంబు లి గాడు త్త్రైరాను బంధం బున నిరంత్రరం సంచారి త ధ్యానముపై వారలు వారి నిందారాది పాప విముక్తు లైర

౧౭

భవ్యగా (శ్రీ) వరముల వేండెద నాకిమ్ము వనజాక్ష (శ్రీ)। క్షేత్ర సంభూతా హ ముఖపద్మపద్మామి (శ్రీ)। భక్తకల్పకవల్లికా పల్లవి (శ్రీ) [illegible] త్రవత్స [illegible] నిత్య సంస్త్రవ పూర్ణాకల నిం సన్నిగ సుటకనేతం (శ్రీ) (శ్రీ) సన్నప [illegible]

కల్పజులలంగల్గాడిపవి (శ్రీ) ద్వైతసుపతి నవ్వతిని చెప్పి విజ్ఞాన దీపపడి [illegible] నేకేశవాండజ కారులసువచ్చి కల్పవివినాదిం చెప్పి దేశ [illegible] ర్మనవైన శలభుజులసు యూసప్పం భక్తదైవాత్మ స్తోత్రమూ యుసి యుష నవసా శ్రీ భూతా వ సంభూతాల ము

లసపలయల్లవాం చయివరా నిం పవ్వార్పి నశ్రీ చంద్రముననక్షేశ యుక్తే విం చ్చి కవం ఖ్యక్కత్తలగుదుకువుత్పరులకు (గురిశేయుశ్రీవయేయాగచ్ఛి దప్రతి వట ఖాద వే ద చారిత వెల్లనవిధము తారు (శ్రీ) త్రంబు నా మాండ। జే చిగ

మిూహం (శ్రీ) కి (శ్రీ) చ కార్యముయు సం (శ్రీ) తిజ్ఞేయు। వల పడులకగా ముననే హనాయుంగ్గరుశక్షేనము [illegible] ధ్యేనాలద్రైన వ్యవమ హింవ। నేప గతాఖిలకల్మషు దైతన చిక్కునాలకంబులకుసేంగలపుణ్యక్త చరితయువయుల్లి నపశిం

తరాదేవుండాస తిచ్చిన [illegible] కిక్లేనక్ష [illegible] వక్ష్లేకుండు (శ్రీ) ర లోక (శ్రీ) ధియు యుచేశిగ్నా సలరాళ్లపులుపేతన [illegible] క్కుండ దెవ్చిన యప్పడం (శ్రీ) సాందప రిప్పంగాదము భుండైన (శ్రీ) నరసింహాండ వృసిం జూచి దేవతా (శ్రీ) ముఖసపాతులండైన (శ్రీ) ం వార్యా

దేవుండిల్లనివాలుఖిగేవదేవాఖ్యాదెవశే భూతస్థా వననేండునాచేత వరముల వడశి [illegible] త్పృప్తి వపాం ష్ణ చేవుకరంబులు సైలంద్ధకేవలత్తు దైన కలక్ష యుకులుచరచి శేషల ఖాంగసబులననే చేతవాం తలండ దెవ్వగలక్ష గా వేల రెహా

విడిచిపురుషుండద్దానే తాడు సమానవిష్ణువుండగు నరకళ్ళొ వ్యాపరమాత్మ పురుషోత్తముడసు నిర్గుణ వస్త్రార్థతెంబుగా నమస్కరించిన నరహరి యిట్లని యెట్లన్ని సేవంబుల్ల వి[illegible]నని పునుర్వేకాంత్ర బుకో కర్ణ్ణుబునా యెంబ్దిగోర నెపెల్లురట్లనే
నిష్టంవాన్నిదయు నసురేంద్ర వృషపర్వ్రా నాగ[illegible]ంత్ర సమయము మెల్ల నిఖిల భోగంబులు నేకు[illegible]గిరి[illegible] కల్పాచార్యుడు[illegible] నాంతథ బువిను వంశ కలుషాంతములం బొద్దిసంపూర్ణ దగు శంసల్లి యుజ్జన్ని శునేశ్వరునాత్మ నిపి కర్మచయము వె
ల్లంబడి ప్రాంచ్చిపుణ్య జనమూ చరింపుమ్మమాశె పరాంతు నిగముగ॥ భోగములనశించి చ్చపుణ్య ముత్ర[illegible]॥ బాపసంచయము బుచా యునిన్నన్నివ మరింతుము పొందగాలవేగంబు నంగ్రహ ఖరంబు విడిచి త్రైలోక్య విరాజ
మానంబునుబడి విరాజ రాజ డొగెయ్యే మానంబు నెనగు విమా నంబున పరిపూర్ణత దశదిశాబ్బునును యశంబు తాడ॥ వలకన్నాంత్ర పైననన్ను డగరియద పువిను వలాయ్యనురుడ్రప్రియము తాడనాయవతారముల
శేయుదారకగేవనికరముయిను॥ మానస్సించెనేని మరిసంభవింప్ప డు॥ క్షత్రంబున్నవయుముగడగిపోవ్వు అజ్ఞాన ఫ్లంవన్నతుం డిట్లని పొలుయ్యనియు దం[illegible]ప్రైతాన్నిస్సేవకనిమా శనాశ్రైవప్పుచంపుటజే శిగ్రవాముశ॥ మూంతం ద్రిరాపే ఘని ము
గున్నద్వైకరలోక్షేకవకరు ఖరము నిన్నెరుంగ వేకే॥ పరిపింప్పిషగి దినేభక్తుండనగు నాతు నపుతాత్రవముయుచేశె నమ్మకున్నేడు[illegible]సత్యముపెవ్విచేని[illegible] గావునవాపసంఘముల వలన॥ బాపినుర్జ్ఞత్ర తె[illegible]గాంగ

౧౮౧

త్రైనప్లంవ ప్లెటునివచనంబులుతేం వెలచ్చినిగల్గియుంత్త్రైవ వారిం షంబులి జితేంద్రియులగు పెద్దలు శ్రీయుస త్త్రైషించ్చ్ తినేచరిత్రయునకనే సత్త్వ(త్రి)పోగాక త్త్రి ఆత్త్రంశ్రీ త్త్రియుపోల్లనరులగాం యుత్తంత్త్రై యుచ్చైతశే వింత్తంబుగా
గకుపత్రకత్రకావమడనేనే సత్త్వంబులు లోకికత్రితక్షబుంత్తత్రైశికెనిను ఇదియాంచినేస్పనజ్ఞనంబువేదత్త్వకారణ యుసకెలచ్చారవనమలిసాధుబువిధ్యంసులబుష్టలశ త్రివిధ డన్నైననేల్ల గోకర్ణింవ్వముం వచ్చగోకర్ణ త్రితుల గోకర్ణమెల్ల నిత్త్రైన
కలత్త్రత్రైనేత్రయుత్త్రినిపరమేశ్వరుండత్త్రిష్ఠంవ ప్లెటునియంత్త్రుల స కావుత్త్వంబుగాదెవినియుకారకులవం చ్చించ్చియుల్లానతిచ్చిననపండత్త్రిత్త్రవయుండైన యుకొం ప్రకకావుంబులు త్త్రకత్రియోగంబున తులనంత్రరాయుంబు
లనితలంచ్చియుష్లనియోజన్మకావుస కేత్రంత్త్రిత్త్రైనవారావరం బులిత్త్రైదననివచ్చింప్పనేలసంసారబేదంబులునువ్వ్రతయుబద్ధకకములుత్త్రైనకావుంబుగ్గి లతలవెలవివిమువుత్త్రంత్త్రినైనేవలంబుత్రాతతలనేవుంబుననిత్త్రం
దేరితికామంబులునరింద్రియంబులునుఘనశతేరత్త్రైత్త్రంబులునువ్వనేషప్రాగధర్మంబులునుజ్ఞానస్త్రకల త్త్రిత్తేజావిశేషంబులునువశించుచుకాకంబులుండ్లునుచ్చతప్పులత్త్రకావుత్రైరాజులలనేవింతత్త్రంశత్త్రాజులు(ప్ర)యోగము
నంబులధినిచ్చితత్త్వత్త్వులక్షలనత్త్రంబుధాసంగల్లరులవ్విధంబుగారులనాంతరంగత్త్రణంబువేదత్త్రికుంబు(ప్ర)యోగజ్ఞానంబువేత్త్రైనదేవావరదుంత్త్రవయెప్పుడవేనిగామంబుల్లదత్తిబ్రాంత్రినివరంబుగశ్రవత్త్రేయుమతికావుంబులు

నం బ్రియుఁబొందుచుండుచు వేని వానికి భోగార్థనంబువైవప్రయుంచబు వానికి దేవమానోపాంతంబువైవాంఛితములకు వాతార్కకరణంబువైయుండెసకలంబుయుగాంవృత్తిశ్వత్రివేకేశ్వవదియట్లుజ్ఞానంబువేదు॥రూపకవాతుండవైనకేతు చీడాం
క్షురంబులవైవడిగాంరగకొరక్వంబువైనసదన్ద్రూపంబులురెండష్టిత్రికాశవమాంగనంబులగులకెంబుట్టియుండష్టినవృత్తియోగంబునబుత్రీయాప్తివంతుత్తులు వంధనంబున ధారువులయుండష్టివంపొన్నంగని యోడితెకంగళ్లనేనింనన్నంబూడే
గంధర్వరు(పుంచు ఘూపకత్నాత్రంబులు బ్రాగంబులునిం బ్రియంబులునలమనైవాంతస్నారేచిత్రంబులునేవ॥సగుసాంబునేవనిగుసాంబునేవగుసా జీవాంసువైజిన్నమకరాంబులుమైంకష్టచు బుద్ధులాంతత్వాం
త్రంబులువేకన్నికలపొందికేలుండవైననినెన్నెరుంగ్గరుతత్వదిజ్ఞ వైనవిద్యాపంశులువేదాధ్యయనాదివిద్యాపారంబులుమాంనిసమాధివిశేషంబులునిన్నకేనుతుల్లర దిగావృనఘిసిద్ధికగృహాంగ్గగామూంటినిటలంబు సానేంతకంగ
వెలుందించ్చినిషంబుబ్బిత్రిత్రకేనిశనేమంగ్గశస్త్రవనికరవర్ణంబు బుఫలుమాంతలనాంబుకబుతుకేదేని(నేయంథనవయుగానిఖిలకల్పంబులు ప్రియభావమునసమ[illegible]॥నెపదాంబు తివయులు నిర్మలవ్యాదయుష్టిన్నింతింఛిమత్కవష్టి
నైదేని॥నివన్నదొవులాంకవినదేనిశేదుశేవ॥శ్రేయరాండేని బ్రింవ్వా వయుభొండ్రగలదే॥యోగియోగ్లనతపాశ్రికయోగిల్లనషివదియోగ్లనవృషవాత్రవేదియోగ్లనాయువుయుకొ పునషివదియుపిదాంనన్నయోగ్గత్వబుగన్యపశేయుమతీప్రాగతుం

౧౮౨

డివిరుగు దుగధిజ్ఞముల తేజ(ఘనుప్రగాలు పదు ప్రేష్ఠ వస్త్రముల శ్వే(నగాగిరియుండుట ప్రకత్త్వం(త్రియు వయ యుప్పరు మా(గెలు చునవ వల్లు గన్నవాంమొదిగలచి నయ్యు వల్లు స్త్రీత్వం ము నంద్రియుంబులచే తజితేన్ని వతేస్వరికి యుద్ధవతి

కి యోష్ణికశతంబుల యటంవర్త మిత్రా మిత్ర ఖావంబు యనే యుచు దూ స్థానకాంబుల నైందల్లి చుసంసార వైతరణే నిమగ్నంబైన లోకంబున్నుద్ధరించెప్పుటకు లాత సంన్నవ స్థితికా శకాలదూ(బ్రైన మా కుంన్నతరివ్యంబుచు చ పవిలిష్టి

షే వత్తు లపైసవమాయనుంతల్లి(ప్రియుతత్వవేత్తలైనవారి నుద్ధరిం పృథువయామయ్య ఛగవద్దివ్యగుణానువర్ణనసుధా(ప్రావిలచిపిన్నుండల్లైప గడుపి సంపూర్ణ (గు) వై తరణికి కేశిం నాన్ని త్యాల్లై తావతి(యప్పగున్నగారు (తి)

పరాదుర్తిఖత్వమున మాయామాయన్యాపా వయ్యిలక్షీసుగతిం గన్ననని మూడు లంగ్ననిపుడింశోకింత్తు నశేవేశ్వరాయు వయదేవాంశుయనంత్రుయ్యని జావయుత్రికావయ కవిమూర్తి వయుత్రై నుప్రైవి జనేస్త్రులంబ్బులంద్దుపవంబులాచరింతుత్తకుకా

వయుతేత్వంబునైల్లక విశ్వంబునశతంత్ర్యనైం దేన్నేశరగంబుమే దలన్నించ్చ న్నేవించ్చైదగారుడరుకావయుతులు కేరత్వయుకుంపూర్తి చెపండదెయన చంద్రంబున్నదుల్ల వెప్పనవెప్పుధునాదిగలవాంమొదిసుమంబునందవిలయుకకడపటన తిరుబ్బవంప్ర:

లగులుభరలు(శ్రీప్రసాదంబునంగ్న ఖసుగు గుండుడ్డని ప్రావయుంత్రెంవయుంతర్దునువెలోన ప్రపఋపప(శ్రు)తాధ్వయునంబు ఖునుని జాశ్చక్షువాపభూనీనవిజానస్థుని వాననియుమంబుఖునను(వెయ్యాత్రే తుపృ వైననివిపదియునుత్తా

దైనతూఁపుంబువ్వేతుండుఁ లచింతింపఁబులొంత్రకోశంబుప్రవేశించిబులకుబులిండ్లోనూరలదివ్యవత్సరంబులువెడలి। తనజన్మంబునకులనుప్రథానకాంతనుంపైన నిన్నుదశగొప్పనవంశుగొండ్లుగా కేవలగుణకములంబున్నేదుతుంజుని
విస్మయంబున దారకాపగమ్మునింద్లొ చిరతాయంబువనిర్వ్కరతపంబు చేసిపృథివియందుండ్లిగంధ్యంబుగల్లుచంద్రంబునతనయుండునానాసవాప్రవదనశిరాలైనయునసాశావర్ణవత్రిష్ణుఖ్యాతకవశకంబుండునుబవాలవిథాంషకసుండ్లునవ్యవలాంయరాం
కవితుండ్లనుమవాలత్రిలత్రితుండు...యంప్రకా కదూరకృతరుపుముండునపురుషోత్తముండ్లనుకైనమిమ్ముదశింప్పైనయప్పవశరంబునా ఉకటిప్పైయంటకవదనుడవైవంశ్యుకైతుష్టులంజుంప్పినిగవు
గణములనెల్లనాబాలుంపుచ్చియజ్ఞునకిచ్చిన। కూటస్థుడవేశవి కుడవుకోవిదవందప్పుఉన్నయివ్విధంబునగనితత్త్వతత్వపాకంబులనువాడుబొమ్మగుజ్జుల్లుం దల్లిను। తిరవిధ్యేనవదయునిజులవేరాతారంబులనవతరించి
లోకంబులనూస్తరింపచ్చుచువారింపచ్చుచుయుగాంతవలాలధర్మంబులంప్రతిష్ఠించుచు।నుండుదువు దేవాంనువద్ధరింపుముఉని ఉకావువాత్స్యాదిసంధ్యుతిప్పె చిత్తంబున్నపవదియప్పచింతూనపదవి బారదు।మద్ధురా బిరశవు
యవలరిగిచూత్రైతుజింపానేవర్ణనవములకులనిగుడనేవు।నుండ్లేకేముఖముమూడగోస్త్రైతుమూడ్షైతావకాశేవతులప్పైదగులలకేదప్పువివిధదుభాగ్యషముగివినగోరుదేనులువినవప్పయుత్రిష్ణథావిరచనవముంపు। గ్రాగాభముబ్బుద

౯౦౧

మావెడలినేను నుశ్చవదియ్యె [illegible] ప్పుండుగను నారదుని యోగ్గను (శ్రీ)వారంబు నంజోశికె కవచకునన [illegible] డ్రైతికె నన్నక్రీంచ్చి వుజ్జాంనక్రుని వచ్చించ్చుట నాయుండ్డిలపత్రపాంతం బుగాంచె [illegible] దేవుత్తజానసంవాశంబునను

శిష్టచ్చవృష్టిమునిజానకస్త్ర (శ్రీ)కారంబునను కేకలప్రైజా గుణసంబులువి శప్పంబునెవగుణాత్మకవెప్పినవిశ్వంబు [illegible] యుంచ్చి యియుండ్డి (ప్ర)వేశించ్చి వెంతు [illegible] తగునాయు [illegible] దధ్వైశక్రశసంవచ్చైరకాది నానారూపంబులనుండకొండుదువు

సదసత్యారూపకారాక్ష [illegible] పెట్టనవిశ్వంబునశతలంబరవుక్యారగా మత్సనెప్పవరాయచేతవేంకుడు [illegible] వికల్పనంబ్బ [illegible] దాసించుగాని కైతం [illegible] యుటకు వేదంబునందువస్తువరాం(త్ర)శ్యారూపమాత్రంబును

వత్రంబునందిగనేలతాపీదివర్ణంబునను యుగుతెరంగన్నని శ్వంబ్బునకు నేయుండ్డి [illegible] తిత్రివాశనాశంబుబు గయుగునేచేతనైనవిశ్వంబునను నేయం క్రనిప్పకానితాల్ని ప్రకయుకాలపారాదవాశంబునంబంకనిసే [illegible]

(శ్రు)పశ్చంత్రంబ్బనం(గ్రి)యారవాతుండుడ్డుప్పి [illegible] వంబుశ్నేయులు ము [illegible] నిభంగ్గియొంగని [illegible] ప్పావనసంద్ర వైరియుండ్డి చుం గొంత్రకాలంబునకునిడుశక్తిచేతం (ప్రే)రితంబువై (ప్రు)కృతిధర్మంబువ్వైనసత్వాదిగుణ [illegible]

బ్బులనంగ్గీకరించ్చి సమాంధ్దిచాలించ్చి వికశించ్చచున్ననేనాష్టి యుండ్డి [illegible] బు తెరంగ్గునస్యైకకమలంబు సంభవించ్చె అబ్బుకమలంబున నాబు గువలబ్బులు (బ్రం)వ్వాణి [illegible] చ్చిక మ [illegible] బునకు [illegible]

సంసారబాధదవానలతప్తప్రపన్నులకు ఉండనగు నన్నిష్టంబు మయొఘనిగజా నంయుదిక్కప్పియుత సంప్రదయము నిష్నవమును గోరుదురు రఘువర్యంబులను చూచినవిధంబున రామగవాసవిభ్రంశ్చమై నూతంద్రిబాహుముదిమవాముడ్డ శ్రీ
విహారంబులగునట్టి వికటుడు శ్రీచేతనిముద్రమాత్రంబున నైతు వచనైనె గా వృనే శ్రీరమణ గాను బ్రింపన్నై కుల శ్రీవిష్ణు వంబులయడో వితవములు కాలరూపతనుడగునను తంత్రము నిచేత విహషి పవము ... యేవు వేంయునైల యుత
రమేనైలిల్లి శ్రీ మిరాంది వెంటునకేగాంప్తు గవి ... తైర్థికుడనగు చుట్టు వత్తు కోశిలయు మొంట్డమాంపులవంట్ట ప్రచుద్రము వెల్లి సాథ్యము యుంచు వల తల్లురాతక్కరాంగశిఖానదే వాంవులతో వికత్తడుగ
కయుణదండడమన్మథవవన్నాకాప్పడు దప్పుడ్డైవియుక్తసాద్దలు జే/కంఠప్పాంకవము దప్త సాంబ్యవరిప్త మంబుకశశవ్వరాయునికి ... ముమాంశాసవ్వామాకృసక శేకువాంగశ్రీలహైన శ్రీవుపాంభావిముకశంబుచేనవ్వయ్య
దానవములశేయనిశ్రీవు బాంధుడుపెంవా మనవంశసంభవుడ త్రైమస్త్రీ దనుగ్రకజాగులంవుడ మా శ్రీకృవుదయం గ్రాంబుబ్జమునశ్రీషమ చేచుద్య బాహ్యమిా శైవరాయు వద్యవవాత్మాసంజ్ఞాసుత్రైన ప్రపంపోర్దులంద్రన్ను దుంభ్రసుమ
వెల్లనవుమామెందడ్డానేవాంను శునాష్టబ్బువల బట్రొవత్రంబులయి వేకరకప్పవర్తంబుప్పచేంద్రంబు ... వచ్చు తత్ర సంబుడే యుయుదవుకంద్రపదవదిన పుతుంబగుసంసాకత్తరూపంబునంగుల్లూయుమున నివుముద్దముగునంగలు డి

[illegible] దేవతలు [illegible] [illegible] ధరియించి [illegible] [illegible]
[illegible] [illegible] చేత [illegible] [illegible]
[illegible] చేతం [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible]
[illegible] చేత [illegible] [illegible] విచారంబును [illegible] ప్రధానంబు [illegible] సంసార [illegible]
[illegible] [illegible] [illegible] సంసార [illegible]

క్షేత్రాంపదంబులుగాం నక్షత్రమంబు ... నక్షత్రంబు చూపినసత్తిదెబలాఫలం బుద్ధిప్రతిబింబించెంబగుపగిదిమరలునపత్రమటుయు దాంమగాఖునసనదితబుద్ధిస్తుతిత్రినేయంగవలయును స్తుతిత్రిగాంశివెంతదథశ్లోబులు
మరలందద్దుపరమతత్తరులులదప్పవాశిష్టత్రిపాదొప్రఖుండదప్పుకలుకాఖునేనట్టుదనంస్తుతిగా ... చైదవెరవ్రులేకలనేరులప్పునకేలేవనననమయుత్రైకి బూలేవ్రునవిద్యయయు డాయుంచిచిపుకుదఘుదనంత్రాలనియునకాట్టత్మకేలుదవగునసత్త్వశ ... యూ
దొక్షిశిరములుశిదుక్రానిశేయుదాకు బ్రహ్మవేకులమకలయిషయయు మంటద్దుచున్నారుకేఖపుణాంత్వతిన్నేడుచూం ... షంబుకుణాసుక్కకుచిరవి (స్ర) హంములుకల్పా గకకరవయులుగాంనిష్ఠతికరవలుబుగావ్రులోకవయులతలసుక్షిక
పంఛ్హగంబులఖంస్త్రిక యుమచేయు నుపమదిగాచ్చితివిస్తా ఘంవామృతమయ్యేనవవరింకైనపనిరేకనయుకేయూయు తేమునవాలివిఖంత్రైషకారివనుచం నుప్పిదలతులశులాతేకులుయిర్మలాలోకుమయులుదం (త్ర) చైక
క్షుంయతేనయానక్షులంయునుగ్రహ్యనంయుకెరత్రేకేనరయుక్కేదిశ్యత్రిశాం (త్రి) మాంవిస్తేయుఖాన్పనే (త్రి) యయుంక్రైనకే నరకింపాకత్ర తిచూంచినేవెరవఖూన త్రైలోకకువార్కరన్వచ్చకసంసారదశాగ్నికికెవెరకునేహెంకా (త్రి) యయుం చేసివేఖ
ఖుఠేవానకలయెయూక్షులయం దప్పనుసుఖవియొగంకుర్పునదయెయూల్గనంబుడ్డునితంచైన క్షేత్రానలంబునదంవాస్తవమూనంలైదుఃక్షినివారకంబుగానిదేవాత్మ్యఖిమా నంబునెవెయాంవింపుంత్తు కై (త్ర) మిస్త్రునునమేనునారకం (౮)

౯౦౫

ములున్నవారలకేకనంప్పె శక్రుని బున్నా శ్వేతోపకేశమా తుండున్నను (బ్ర) హ్మ ణ్యాన సమాధుండున్నను వ్రుల్లక్షితదేవుండున్నను సమయుత్వంనన్నంతర్గతమబాహ్యమన విలక్షణారాన సమూహమైయుండుద్దనుఁ వినయుని వేదవేద్యుండై గ్రహుండున్నను స్వగర్భగత ప్రపంచుండున్నను

నీకు (గు) రువితృంచున్న నుఁ శ్రీకృష్ణ తాయు త్తు ంచున్నను స్త్రైయూత్మకురాస్త్రార కవలంబులు వర్ణిత యంబున నెలు ర్పుకొని కరంబున మయు శరంగులించ్చియున్న నివిను తింగ్చ్చియుత్రమకు స్మిదన్న యునంగియున్నమనో శక్తుయు (బ్రం) వ నాదస్ఫు రణా త్మరత్న నేరి

త్రవే ములననింస్వభవను ప్రకాశవములన్ని ష్ప్రాప్యుని వాదికి చైతన్యహవులు ములున్నింను తిరంపా నొంపరకలనైశత్త్రస్తనా యిటుండ్ల గళృవంగచేసుస్త ప్తదబాలు ఢనేజఢవుతిక్షేవనింవ్ప శక్తుంకట్టనియువయుతవమయు నదంశమయు

దశావము నిశవిధముస్నాంక్రర్కాబుజనుదావ్యగమయుని నిపుప్రస్కరి బుబ్ప్రతాప హారసమవములు నిన్ని స్తాబలయ్రదిన్నాయునిజాగ మెయాంగంబులయుబున లవేశవ్వరచ్ఛవహ్నంగ తున్ప్రక్తిత్రై తంత్రియూంధ్వ పుచంద్రుంబున స్పృక్రిశేఖరవలయుని

రాంస్తురవ్వసంయుక్తక్తైవయుఁదవలజడ్ని శ్రీ తాదానదత్కతతినత్ప్ర్రాంత్రినెశ్రుత్న్సరత్వమయునీయుదిన్న తపానినహాయులగదునికవిపిరించ్చుదా త్రీనంచాని త్రవమకంత్తైనిగ్లవపచుండున్న వములుదవునాత్మ ప్రాంశివాన్త్తైవమునవయుశి సమ

తంనింనన్నను తింపైనన్నిదిజావంశ (శ్రీ) కళుఁడా తమునికియునిఁ (శ్రీ) న్నింతన్ను వేశనయురసాధవములనువేశుప్పుడే శ్వర్గుడుకత్వపాంగుడుగనుఁ ద్వేపట్టునైకవానేటు సిక్తమానశ్వరుగకలనదనింబున్నవేకుంట్ట నహడుంపూగుని ద్రైనస వము

యూరాధనములు

తాంబూలాదులం బుచ్చుగొందు। కేతన్నకు జనరక్షింపం విగ్రహంబు గాంచి। బ్రాహ్మణ జనసంఘంబు విగ్రహంబు గాంచె। విన్నవించియు గాంచు తాళ్లి నీకే విష్ణువల నేగంటిని చెందియు గాంచు చేతులు తార్కవలగం చూ యుక్తవ విశేదనే। మనము
గానుల తు విశ్వనగరున యుగం విష్ణు ప్రతిష్ఠ వచన వయు లక్షేప యుక్త ధనిని యుచున శశివయు క్షి బాలు విడిచి వృదము వలు నభానవు భూలము వయు గదుల శక్తి యు వయు యుట్ల నెశవం శి రూపంబు వారిబు నివాసి చిత్రం చి శంకించి శ్రాం పుత్రనవె నుపె
గ్గరికొంచదనని చింతించి వ్రశాంతి వారిజ నంపుకుండు దైత్య నిరోపంబున్ని నివారింపు నితరుల కుశల విగాంధను పరవ భాగవతులు ండు నపరు నగరి ప్రవుండు సుప్రసన్నం వచ్చిరు నింజెరి యుట్లని యేయు కేయు వేం శ్రమ వగు ంశో ష్కము
నమోనమ్ తం శ్రీనివాసు ప్రభు నేచిత్ర దారుణా స్నంగ్నిం త్రైపు శ్రీ వయువిదుల వదు వెల్లన। తండ్రి శీత యునిద్రో శిదయు శాయనగదే యు వయు శ్రీనికే నా గా కంయు నివ శోభా గవ తస్సె చూరు ంత్రనబాలకుండు కెరశపులు లంబులు ముకు ళి ంచిరుం
త్రిగవల నంబున నవయంత్ర వినయ విశేషంబు। నరశింహా స్వామి శంక్ని దికెండు నిసెంప్రాంగ్ర హండ ప్రగ్నావంబుచే శిక వత్త పరార్థసుండదగు నయ్యా శ్వేయుండాలకెంచిక పునానుమత్తు విత్తు ంత్రి యుయు ప్రాప్తవవెయు పృషుత్తు కపెూం ము తిరువెళ్ళ
కెదియంగ్నగి బోతి శివం। శ్రీ శిత దశ్తిపంపు ములబ్బాంచు వచ్చా యునివెతొం శ్రీయుండపల్ల ప్యాం శ్రీ నుతుండు నప్పారాంత్ర కుడు ద్భుటు కాల నరు నీశే। తొల్ల యుదా న సంప్రవయు ననగరిల్ల వయుం గ్ర కొండ తిరుపా స్సి వయు

శ్రీ తపస్వోత్తమ నేరములకిం తప్పు కలుగను మచ్చరించుకొని స్మరణం చేసి గదు (పు) న్నప్పనెనక [illegible] నవర్లె (ప్ర) [illegible] కెజంపి తివి వెగవలు (ప్ర) తికె నద్ది తా ఖ్రైతా క్షేమే విల్లనిశిత నెయు (త్రి) తుప నశ (త్రి) తుప డి తా [illegible]
చ్చ బందృనం పామ్ము ముబం తృట్టిదొ గదె శ్వశ్వే శుభ గెతన్ను ఋప తెంచుపు చులి నషంపులవెలసంచురం పుస్రవపూండ్ర శరణ్యే విష్ణుశ్చ వతా విష్ణునిశీ ఆఘసంచురత వి (ప్ర) తా పవుకర ఖండబ నిశారంవె రుద్రెనవీ నిశీ (క్రి) ం చప్పటు క్రియ గాదు।
కవపశేశితి వీశ్వరణ్ణకెత్తాడ శేఖించిన [illegible] ంటైనె ప్రైరమున వేగమె చారగవచ్చినిన్నశేఖసుంచిత నార సింహపై మత్తులు ధృష్టి తవరూప దవా శిరం ద్రరు క్షి ఖుల్లురు (ద్ర) విరించి ఫ్రిరసన రుమ్రైనదె వమును చి ంద్రరు
నెడగలిగె వినుతించె రాశి మనం గరం షవిల్లింషె మ [illegible] ంబం ద్రైన నరశింవాంచె వునిదగ్గర వెరచి వ త్రీదె వింబియుపించి యుద్ధ హరి యుగు హరి తెం ఒట్టపు డవివి హరిసే వానివు గమ తివి హరి గతి విసదా హరి రతి విశ్వ
చనిర హరిరాశ వయిడింపు వం ప్పుపా [illegible] మ ధ్యాయి విశ్వ (శ్రీ) నిజని యప్పు కొని వపాపం తత్రాడ నాకలక్షం శినర కంశి రవు నియుపకేంద్రుం ఋ నవలం జొని యు నియు (ప్ర) జయ యాంకన బంబ్భం బువ్వు గిరిన నెన్న దిగాని నె మెన్నా వయు పూర్ణ [illegible]
న వయు గాం తుగు శిశి శిబ్బాం సం పుంబ్బి చెయా పుచు రాపె దసు గానిచుం డి (పు) సాం తన్న సుర వయు గాండు। పిర శ్రీ (డా) ధృష్టి [illegible] పవెన్ను ప్పడు గాంని చూరి కప్ప హార సనసూన తిరి గాండు। క్షయ త తం (స్రాం) కన్నర (ప్ర) షయి గప్పడ సుగాని దర [illegible]

[illegible]

౧౦౧

శేషుల ప్రాణిసంఘములు వచ్చె త్మవత్తమహత్వంబులు నివసించి సిష్ఠానస్లని వరహాలు గంధిం త్రాణాలు మాదానవేశ్వరులు దేవాధిపతి చెన్నై యుకెన్నెదిప జెన్నన వలు లర త్రిశృంఖ్ఛతి విమలమ్మురాత్రసంధాంక్షితి శ్రీమహాంత్ర మహుల్మహాత్ములగనిసె మరల్ల

మ్మయ్యుఋషినైశేవ మరిగినవారలయ్యె వేల్పవిభవం బులకాంత్రస్నే యరిరత రనసుబుడుము వెళ్లనిశ్చయుండు గనేల నతిశ్రయంబు విపింహసంత్రసుభక్తి గానుబుపనిమ్ము నిస్సహ్యురారిత్రెనా చశేశ చిత్రాశ్రయమదరంపాప్పి శ్రీ నవ్వశింపరేల బుముషు విట్లనిరేల

మలుపాశేవరిరహస్యరరవేబులాశేతవులు సహాప్రదించిరత్రిపారిచ్చినే । దవిత్రైతత్సకలనిచేతశ్చేదితమువౌ ప్రాంసహాబుప్రాయుండన । యప్పవిశ్రితులనస్రిరకింపారూంపము నసంహారంబు నెండ్రించిపే । దవిభ్నే శ్రీమన్నారనొష్టిరించ్చితి

గడాదర్శనసంస్థాయిప్రాపితశువిట్లనిరేయుశ్రాయ చందబ్రహ్మే వములబాలత్రితప్పదూపడికి శ్రాండకులలక్షిమప్పుస్తమశేపిండదంబునే సతియేరకంబులునమపిండిప్పండ్లమా శ్రీకరయుగ్రధండ్లభ్రంబునకారాన్నెక్రానుచుపారదుగ్రంధబీం

దిశ్నేదశేయుండిగ్రంపంబడేశినమ్మంబులునుమునుల్లదిం తప్పమాత్మశ్వరాయునిద్దవిట్లనిరియుశేయుకేశర్ద్రింత్రైతానేవ్యాందిసిద్ధల్లుయాగ్రేకానిన ప్రైతప్పజేరతివివంపా । వెయుంట్లు వనేకేలపమూంశలనుసిదర్లలు మరలంగ్సగవిశ్రీనరసింహాయు విచార్యధ

రువెళ్లనికెరేయాదాసహృనిక్షుంప్పితియంత్ర । ధ్రాగ్గానేవికేవిద్యారెజ్లనదయాతా మరలంగ్గానిచ్చితివివిచి త్రిముయు । నేనిరుపవళ్లైషప్పావిస్సినిజిమునప్పశింపారేయుశ్రీ జగువిట్లనిరేయుకయురతన్నవయులనుమహాం తాత్రాల తన్నవయులంబుచెప్పాంనని

సింహాసనంబుల [illegible] వేచి యున్న [illegible] పూర్ణంబులగు సుమంబులు। వషట్కారంబులు గురిసిరుత్సాహంబున నద్భుతములు మరియు నప్పుడు సభయంబున [illegible] దేవతా విమానంబులను గంధర్వగానంబులును [illegible]
[illegible] సంప్రదానంబులును [illegible] దివ్య [illegible] వహించి [illegible] నంబులును [illegible] సంభ్రమంబు [illegible] పాండుపుత్ర [illegible] వరులును వచ్చి [illegible] రసురులైన [illegible]
[illegible] సిద్ధసాధ్య గరుడ గంధర్వ చారణ విద్యాధరులు యునుమునులు మనువులు [illegible] నరకంఠీరవ దర్శనోత్సాహ [illegible] కరకమలంబులు [illegible]
[illegible] నరనాథ [illegible] కరము [illegible] యంబున [illegible] మహాపుర [illegible] మునుపె [illegible] ముక్తి [illegible]
[illegible] యంతర్యామి [illegible] చెప్ప [illegible] పవిత్ర [illegible] చరించి [illegible] ప్రసాద [illegible] భువనములకు [illegible]
గాంభీర్యము [illegible] వేదగాన [illegible] నరసింహ [illegible] దయచూడ [illegible] దివ్యము [illegible] పవిత్ర [illegible] ఇతరులకు

ష్మమునకేళ్ళుతల్లు యిభుఖ్య్లకే వలఫ్రరం ... పంచను నవవృ ... వేం బునను గన్గని నరసింహ ... పంబునేరకేయుల నుంబగలున నుంగాకీన నధ్యాసము యుంబు న నంత్రరంగ్గ బ ఫారంగ్గంబులు గానిసద్భావ్యరుంబు నేగగనంబును వృమాబి
యుంగ్గానిని యూారము మధ్యంబున బ్రహ్మకార ... బ్రహ్మగాన్న వింబబు నుంగ్గాని ... ంబు ... బ్రహ్మలోకకన్వభ్రాదయుచ్చల్లింత్రైన వైత్వవల్లన్ఘు నివదిభుంచ్చిము వారిదహ్యాన్న కైలాశేలదశేరినుండుట్టను కరాశవదనుండుట్టను కేశ
వాశన శేషణాజింవ్వాంబుడ్డను శాకిశివ పంక్తాంక్తైర ... కేసరుం ఉద్భను ... ప్రేవృల వూరాంవికయు ... రియుంచ్చికుంచ్చకుంబులు విదళ్ళనంబు చేశి చనుచెంచ్చిపంచాచ్చి ననంబునుంబునా ... దనబ్రహ్మకుంజ్జు రవాన్ద్రదయుకవులు విదళ్ళనం
బుచే శివదియ్యరక్తశిక్తుంబున్వైనసంధ్యారాగరక్తవుం ద్ర రేఖ్యా యచె యుభ్వవాంప్ప్రసవాంప్పకవేచితనకట్టైరుర నాయబ్ధుంబు యు ధరియుంచ్చితత్తరంబునరణం బునకు నురువనెంచ్చెరకైనయునుంచెక్కసవాం ద్రింబులనిరవ్వి
క్కే సౌధ్వంబునజిక్కేకుంస్తుంజుక్క డింభియువ్విధంబునాయు ... త్రోవేశలనైన్న ద్వంచ్చిరగానంరంభంబు చావించ్చి ... ప్రైవంబుచ్ఛయుమైరంబుగనచ్చాశింవాప్పసనాక్షీనుద్రైముత్రేగాశ గ్రవయుద్రైనవ్వశింవాప్పడుకరాష్హానసంబు ... సను
ప్పినకే । వీత్రింపుంబులుకంగ్గనా ... డిలిపుత్తుకేవి బ్రహ్మంత్తువైచూడగనకేయుకయుసులకచారణావిదాచ్ధిధర । గరుడోరగేయుత్త సిద్ధగణవులయు ... నైలు । కైరలత్రైనడాంయువెరచునను । నరవారిశయప్పవసరయునవర లోకేశాయుకయుపషంబులనర

పాల్పనచె। [illegible] ంవల్పనలనుదెంచ్చుట్రైరజింపాల్ప నతులనుమహిమ (గ్ర) స్థితినె సెంపాల్పనతు [illegible] మయువిపాగెంపట్టిందడపి (వ్ర) చట్టుక్రైవడిమహాధ్వత్రినెనశెంపాల్పండుడ్డింనా (గ్ర) పాలెద్రైపయూంరు వులొపద్ది జెచిని

నబ్బసంథులాంతంబులకు (వ్ర) [illegible] కుణాసనపాందంబ్లోకి నెత్తోరదేవాలు నవలోత్తాంగపాలుకి మువహిమాంపాల్పనిం। (త్ర) వస్తుత్తాంనా అత్తునెక్కెకెరలకెళ్లు నకెరలకె ద్రైపొపెనటయు (త్ర) కరలక్షియిసాయిచిం చట్టునిపాల్పత్రైపు లంబుబ్బిశానెనితమయువపి [illegible] చ్చు

ధురాంపాండపితింపిడెంచచ్చునగవర్ణశనాంశికావయులుశ్చె దిం చట్టునె మహావప్రైయులే। ధ్యం చట్టునెమాంగనయుప్పాంప్రైబుంక్ష్త్రయు యుగాంతుష్టాంనలశల (నటి) చ్చిరు।పిగ్గం చట్టునె (డె) వులశంతమాంలిరయుగప్పిం చచ్చునె షుడ్డాని

థాన్కనెరెప్పృయునియువత్ర్యంశకెవ షుంబు (త్రి) స్త్రైలుశెంపయుచా షుననక [illegible] యులకనక్కినెలప్పు।గం షెరవప్రైదయపంక్రై ఢామయిష్మ దిం చట్టుచానిగుడ్డాలమ లక్షంప్గ్నె కొమునుకు [illegible] యు।దమువితాంనంబులుతవిళ్ళంద్దించు

చానిపతశ్రీ మయుగ్రంబులుపనిబిమెరయు।డ్డ రరవి [illegible] లార అత్తుడ్డా [illegible] ంబుట్టిదెం చట్టుచాని (గ) [illegible] చసంప్లంబులగరిమడ్డాంప్పునంక్రైనతుడ్డ్రెనైత్రితచ్చెనినా (గ్రి) వాం వయునె।న (ప్ర) చయమయులనై [illegible] ండుతె సంపాంరించ్చెనినమతునశశింపా

నబుశంబులతివిచి [illegible] మరవముప్పారంబు [illegible] యుప్పంద్డి డ్డనవనె ప్పియు తెయుహుప్పరి [illegible] డ్డనవి [illegible] థనమ్మయుయు।పరివిచవితడను డ్డినితవాంపరితసనుసంబయుయుకెగులశు రుచిడ్డితక్షిక్షెశ్మయుయు।నరవాంళిశితరనమ్మయులయురలనతడ్డనమ్మ
మ

నానెవిడివడిదియుదప్పక కంప్రించ్చి [illegible] విమాగ రుయు [illegible] చరణాని [illegible] తన్నుద్రుంగ [illegible] తెరంగున నవలంగ్గనుంరి కైత నన్ను ద్రా [illegible] పంబున నరకంబులదుంత వంగిత [illegible] తలంచ్చి కలంగ్గ చలంగ్గ ముందన్న [illegible]

తలికెరంబులమాయి నని వింప్పు యుగుంప్పుయి [illegible] గి మూం ంగి (త్రే) [illegible] రనా [illegible] వనశర [illegible] కలంప్పై తపప్పివం నంబులి [illegible] నంబు నేయు మన్నితి ప్రిం [illegible] నె శ్రీగాన వు తస్ర్తా విశేషుంబు యుద్ధరింప్చి బద్ధ వర్ణంబులు

దాప్పి చూనభూ ఖాగంబులవి విశ్వవిచి (త్రి) లంప్షు నలాంప్టు వం [illegible] లంగరా [illegible] సుం [illegible] అంత్రారాయంబున నాంషువప్పుడేగ చంద్రుంబున నంచ్చరించ్చి నన వాంప్పు [illegible] తపా వకడిప్పే

బుపాంచ భూంత్ర కవెప్పి బూరితవుగ ॥ దం (త్రా) ంకం రా ఛైల థనధగాం యుత దీప్తి నసులేం (దు) నే (తు) వు ఘుముయు గ॥ కయి కనసంన్ని భూత్త్రపుకే సరా వాం తిన (త్రి) సంపు ముఖి నన్నివెలచ వింప్పు॥ (పు) శయా (శ్రీ) చంచ్చలు

(తు) తి వుంశాను రవుప్పె కరనయు [illegible] చుయు (గ) ంవుప్పు దేరగనటుయు కృప్పు శిపెం చ్చిప్పు [illegible] సం (త్రి) వింంచ్చి ॥ (త్రా) ప్తినా [illegible] బూవుయుబంప్పించ్చి కెరవి ॥ [illegible] ంచ్చియంప్పుంచి చేతనుడిశి ॥ [illegible] నరసింహా [illegible] తిరు [illegible] నథి [illegible]

సరతుగానకే [illegible] గతి [illegible] రగెం (ధ్ప) డు మూప్పకం [illegible] యుప్పినెడిశి నపగిదెటి నరకే సరిదను నెడిశిన ॥ సురవిమతుడు (త్రా) గా చేతి సుడివడి రాయు [illegible] ॥ [illegible] జెప్పైరి లాో [illegible] విత సాధు చేత్రపతులాం

సిపరంబెజ్జునఘ్నుండెజన నిమిత్తాక్రాంత్ర శంగస్నుపే ంగ్రజే గిరిప్స్యమానకరుణావత సుందర్ధనుము వారి (శ్రీ)ష్వావురిడ్డనంశ్రైనే (శ్రీ)నరశింవ్వాప్రదేవుండా విష్ణిరివించ్చి నంగ్రసుంగాన్నిఖ తల్పనరవయాంతిరిగాండుసైవలవారి వయాంతిరియగాంతలవమానవా

క్రారవము నేసరియాంతారవము నుకిదిహారి వయాంయాలరుచితవముగుయద్దార్ధవము చూండనీ ఋఅఘాతెప్పునవాయిడాండిన స్నభ్రరత సర్వగతప్పవయుం (బ్ర) తిజప్పిప్పుదలంచ్చియింతల్ల నరసింహ్మశరీరమడావ్చి చక్రి శ్రీ క్రింహ్వగవచ్చి నాడు వారిచె మృతి

ఖయంచ్చెదలంతల్ప క్రైన నాస్తోంహమనటవెంప్పు నంద్ధరునుజూడ బరింతప్పవారింతప్త శ (త్రి) ఘనీయవలుఅశివెలత్రుంబడనిచిత్రుంబునగదరామెతన్ను కానితత్రరంబున్నాను చుము చునరవంశితకంఠరవంబున్నదగ్గరుగంధ్ర శిండ్లురంబున్న చండ్రంబున్న

నవక్రుంచరకుంభుశుండర్డినరనింపాదేప్ప నకైరురునడచిత దిరుప్పి దివ్వతేజోనిహారవ సంబిత్కకపరగాంబునంజీశిదవానలంబున్నదగ్గరుబుద్రీతంబునంబాలె నిగనితత్రి శ్వాసముదయుల్రౌయుంత్రైనవ్వడూ ఋషులు (ప్ర)కటంబై (శ్రు)శయాంవ

సానవమునవయు (శ్రీ)ంపాస్కంక్ట శాడ్వైవరాశీధకవెప్పియు నశ్శితమ్మి(స్రీ)మునెడ గమునప్రదింప్పుబా(హ్మ)విస్తోంఛితకతేజోనిధిదెప్పినవిష్ణునెడనుద్రేషించుచునె నష్టవెప్పి వికలంబై చెడుగాంకతామస్సుల (ప్రా) విష్ప్ంబురాదానైత్రదరాఖవయ అంతూనదాద్దినపెం(డ్రు)ండెడ వపాలి

ద్ధండంబుగుగదా దండ్డంబు (శ్రీ)ప్పినరవమ్యనెంత్రునిప్పైచినె న ద్ధరపక్షం బున్న ంబునైడిశి హస్తమ్ము సహనవైరివిధంబునె దితిపుత్రుంబు య్యుకానినెయిఖ్యుపడిద్యుత్రుం చ్చేచిష్టు కర్త యుక్త నయప్పనుశపశివ్వఘుండ్లైదవ్వఢబలంబున్న ననిష్టుట్టు దిగిశివరుల్ల దప్పెంచ్చు

కలుషము వసగ్రసన మ్మనెనవిలాసల్లసన నవిభూషించు వరాంగన స్మృతిమ్ము వెలిదిత్రించు న్నైవమవితత తశ్చ తలాంచు వరాంగన విభ్రాంతి వరాన జాంవర్ల్య ... మెలలవుండ్రరమ వశిగు వశం త్రరాజ్య విస్తార విపుల వక్త్ర నాశికాతం పుండ్రగను కా శికాతం
నిర్మల నిబిడ నిశ్శ్వాస నికర స్పందము లనసంక్రాంతి ఘటవం తృసవిమానసప్రసాదం గరుండణ్ణను వృాకృపరవ్యతవిదక్షివమానబుద్ధ్యుదమండలుసదృత్రస్సవుంచ్చిత యాశ చనుండణ్ణను యౌ చనాంచ్చులసవయత్రీశక్యమాగావియాలకేలాంఛిల విస్ఫురింపవితాన
రాశివమవ ఘనివమాంతరతాంరతా గ్ర హావుండ యుండెడివను । శత్రుహాప సులకుమారాత్రుమువాశ్మాలలతాబంధ్యబంధ్ధర వృయుంత్రశసదనుండెడినను ఘనతరగండద్రుత్రైలతల లాసైకముని యార్బిగంధ్ధ భాగుండెడినను సంఖ్యారాంగ కత్రృ ధారాంథ రమా
వికార్ప్రతిమ వశిభృత్యైస్తుతంత్రసన్నమాంనపటుతర సటుభాయుండ్రు నంసవభాలసంచాలనసం జాతవాతలాయుమానప్రమానికారి వివరానుండెడినను । నిష్పంప్పితశ ంబువళ్లివమవౌథ్వనికనుండెడినను । మద్దమందాయిమానవుండ్రు
రవసుంస్ర రాంధ్రర పరిత్రుడు గావెగనవయుత్పద్యమానవిచయస్మంఘల వంచిలు తనుధారా శికళ్లేలనైకరాచ్చాసుర కేసరుండెడినను । పర్వాత్రు శిశిర కిరణమయూఖ గాత్రతనూంధరుండెడినను నిజగర్జనినాద నిర్భర్షిత కులమదను ప్రతీకవామ
కైలావగసాక్ష వశౌవ ప్రముఖ దిగీశ్వరాభాకర్ణ కోటరుండ్రును ధవళ ధరాధర దీర్ఘ దురవలోకనియ్యుదేహుండెడినను । దేహప్రభాపటల సాంద్రమానపరిపంబ్బియూథ ధాన్ నికురుంబగర్పిండకారుండెడినను । ప్లవనైదవికారయ్యేక

త్రైత చాంరు చక్కాగతుఖండన్నినను (చరణా చంద్రమౌంగా వినమిమ విస్వేంచ్చేరాష్ట్రారధ్యారె యదిక్కిన్నించ్చికరుంచ్చేననకులంచ్చినిశ్చరకమొ [illegible] తలలక్ష్మిబరుండెనను (బాలరాశిజా తశుండా ఇశుండాతండ్రమున్త్రితమవెళశుస్త్రంచ్ఛియుగళఖండన్నను

ఖుంగాఖుకా ంయువమూనవసనివేమ ఖులూవలయువలయూత పేతాంబరశాశిత వకలయు (ప్రదేశుండున్నను (మూపోంద్రునిఖుర్చిగా వత్తివతుల్బుక్కవులాకరగంఘేరనాంఛివివశుండెను। తనుతరక్షితేద్దమూఘున్నండెనను। కలలాంచలసాంసుహ్ఞాగసద్య

శకకక్కివితాలవస్త్రండన్నను (రుబ్జోనరనబాష్పుట్రైకృలతికా లవి (ఖ్యాం)యువమానర (స్త్రీ)రాడు వస్త్రోచ్చాగవిశంప్రైతుస్త్రై (తు)వివేబునచంగ్గలాంగ్గ్లాంయువమాన(ర్త్రి) తాపటుప్పలకజూజిలాంయుమానవిరాడువూనకళాగతన

యునచకోరకచంద్ర(రోశ్మాం)యువమానవి(బ్రాం)యుథ(ప్రతి)వమానమ్నా సమానవిశ్వా పేనజురుండెను। శంఖ్యవేత్రగదాశులం తత్కాపుర(పు)వులుబనానాంయుధవువాత వుపోత్తంగ్గమమాఘరశ్వంగ్గ నసిని ఛత్రరసాగరవేలాయువూ

నవిరాజువూనవిశగళ్వా(కే)శతమ్మబాగళ్వుండెనను। వుంబుజ్జుండెన్నరప్పుండురండిత వారక్కెయూరకంకణకెరీటు మకరకుండలాదివిభూషణభూషితుండెను। (త్రి)వళీయుత శేఖరే శిఖరాన్వరిగద్దికుండ్డరుండెను।

(ప్ర)కంపమానకంప్రితహారిరాత పాదపపు[illegible]కాంశస్త్రి పాంవేశసంస్తవితాంఘ్రుండెను। శరత్కాలమేఘచ్ఛాయుడు వలత్తద్ధగద్దగాంయువమానరతులుఖ్యాతానవమానదేదిప్యమానరంప్రాం వ్యాపకుండెను। కల్యాణంపుపాలు

ప్రచి
౨౦

ముక్తస్నాతమున శతముఖుల్లు దా శవేశ్రొండద్రబలుగలం పేన్పశ్రేష్ఠా నవ్వైరుండద్రినున్నైతా నుబండ్రే ద్రిజాజ్ఞప్లవమాం నరసేవ్వానే … నులజ్ఞండఘ్లునైవమోం నే విజ్ఞానేవినయుండద్రెనుని వినయుగాండద్రశ్చార్థకృదైశికిచ్చి
మాంనే వశ్రైదయుండద్రెనుని వశ్రైద యజ్ఞైగిందచ్చి మాంనతాంవునని ండద్రినుని తాంమునగుణాజంఘునవమాం నమాం ననేయుండద్రెనునైవిశ్రేంషంబు నవయన్యైరించ్చి బాలుని ధిక్కరించ్చె వాలినిద్రు జూం శ్రుమశి కేనత్తనేకే మునిమయు
కంకైగా శ్రేంతన్నాకేశబంకృంన్ధకంబుగా బిన్దంత్తె దంత్రషేధ నపాయవప్రశస్త్రంబగువాంన్త్రంబునే నశ్వాస్త్రంచ్ఛంబు ప్రశిగనన్పేలుటతోడనేతుశశిశలు మిగాలి నుదర్లనదరశభిలి యువిషెటువిపడిజుంధ జెబ్బెమాంనంబగు
నమ్మవాంస్త్రంచ్ఛంబుల్పేవలనం బ్రకయమవేలాంనంచ్ఛాంతనపుస్తకం క్షుబందద్రినరనమింశనత్తుయుబ్రితజ్రాంషుపృతమాంగావువశిబలాంపంకేవగనినగతనిదిడనిష్ఠు శదున్నమాంనిఘూంగత నంఘునెఘ్నూం నఘునికాంశంబువైన
చేతుమ్మెటువ్వటునప్పటుధవని బ్రవునుఖుషయుంక్రేరారావప్రుంజబ్టంబులుజుంతున్నవమాంనంబు వైతొగశి యమ్మాంశాంశకంవాంరాంత్రరాంషంబులునిశవకాంశంబులుచేశిన్నండి ధనంబబ్లుచాంలకేడోధూంయ మాంనవ్వైదయుంబు ప్రేయురవశల
వైనపిహాంవువెం రిత్తివరుగవాంబరిము శిశ్నెముబరచెరాంచశజాంత్తజూంలంబులుతోడం బ్రంమ్మాంన్డ్రవేటూంవాంంబుపనిరిపరినెప్పేలుటితంబుగం బ్రుష్టుల్లహర్మ్మయుగవసంకార్డేనజ్ఞానప్రే చత్రుబాంపహాంలకువిశేజులాంచరశేఖ్యాం

న వాగ్రేషే విని యన్ని॥ అతలయు విప్రవర్యుండును॥ మునివరులారా కల్పతరులంగలుండదును చెప్పంగ వశ్రీనదెంతుంద్యాపింపు వన్సకొత్సకలద్రావిలందొన్నినవేంయల వేదోక్తినన తక్షీద్రైతప్పందొన్నిచడినిండు ప్రతిందెన నరకిందవక్ష్యకకతినుండెడు నవచ్చితలదు
నాంగాంగంగ్గమహాత్మ్య వంశీభక్తిశగచ్చనంబుల ననిదెత్తవయులన్నదుంద్రత్రుశ్రా వంబున నతియు వయిత్రి యవ్వవన్సరంబున దానవెంద్రుండబ్బు కెలుడింవతస్నత్రుసత్తులమువు నంబ్బోరువానే త్రుతీదుండబ్బి నంచెప్పు వాని గుణమంతరంచదంబు నేబుశిదెతవిచిత్రం
భుంబున జూంపగలవెజ త్రిస్నిశిత్రిన్యుకెల్యుస్తంచ్చమయున దిలాం పవేనిరయుతేంపిదిశ్చి శిరము ద్రొందీక్ష్నికలాల్పగరత్నారంభముననపచ్చివాండ విద్రోంషంబు ననద్ధి పదగన తృందగుల నేను అనినచ్చత్రవహనలునిచ్చయుండిద్దు నియెయు
శాంయ్యఅంభో జాంగనుదాదిగాంగమధురుర్వంత్రంబ్బువి॥ శాస్త్రోక్తప్రసంఖావంబున నుండద్ద్రొద్ధ ద్రొందవిపులస్తంభంబులోనుండెడెస్తంభాంతరుగలతుదయ్యు నుండద్దంటకేలనేసంద్రికావుమునీవదుని తనంచత్రాంబున నేదుగాంన
బదుల ద్రుపచ్చ త్రునవరూపంబునకేయువయ్యఅనినవిశికరాజ్ఞించి దిగల్లినవచిగద్దియడిగ్గనురికె॥ యొరవెరికినబదంబున్నకెలనవచితెల్లుశిపించ్చుచుమవాద్భాగవత శిఖ్యాంవనిరాజనల్లాపన్నెదలనిధిక్రెరింప్పుచుంయ్య వయ్యవినరాడింపె
కదయాండ చిత్రజాదిమునివిష్ణుంద్ధివిశాలత్వకలందునిష్ఠాపింప్రైతప్పెనతిందద్దిగలదేయుంచప్పనీవు దాద్రిశిరప్పాదనునద్దే ... కొరచేవప్రానెనలువవ్వాతదగ్రు ప్రభాకలందిచమునికిడానదర్శిగదుగారంభముకేవారిజానపల్లంరంభ

[illegible]

[illegible] ప్రతి [illegible] దేవు [illegible] నగ [illegible] ... [illegible] నగరం ప్రవేశించె [illegible] ... [illegible]

[illegible] వారి [illegible] కాదు [illegible] ... [illegible] మహా [illegible] ... [illegible]

[illegible] ... [illegible] బిడ్డలను [illegible] ... [illegible]

[illegible] ... [illegible] పాదములు [illegible] ... [illegible] ఖండించిన [illegible] ... [illegible]

[illegible] ... [illegible] సంగతి [illegible] ... [illegible] చంద్ర [illegible] ... [illegible]

[illegible] ... [illegible] నాయక [illegible] ... [illegible] పాదము [illegible] ... [illegible]

గలరడు

విశయుంబుకనౌ క్రిట్లని యెుఱుకఱుబలయుము శుభయేకలదుల బ్రహ్మయునల। బలవంతుడు నేకనాకు ప్రీంపవేదులు కనికిబలయము వృదుల ప్రాణము లక్కం నను। బ [illegible] త్త విష్ణుడె బలము సురేంద్రాయతాను దిక్కు యీ గాంవ వెలుతుం తాం నే దిక్కు
సువేతుండ గుణగుదిక్కుల వెయ్య ప్రిదిక్కుల గలదేని వారికి। దిక్కై యొసఁగు నదియెు నాకు దిక్కు మువశిత్తులకీట్టు కాలకూడవంబులగల విశేషంబులు నలుగురు నే ప్రియుండైన విష్ణుడు। సకలను నెం ప్రియుసాసాం సప్రపన్న నాత్మ దైవ సేవా
వేంబులనే భుజంగ వము। గ విగింపవ్చ్రింపవు ఖంక్షింపవు నే వ్వలయుం డంన్నిరూపంబులనే తద్దుంగల దు। చిత్తంబున వెం వెుగా జ్జేయుమా గర్వం
తృంబు వైరిగాంక। చిత్తము సుశిక్షం వశ వెుగాజ్జేయు మయ్యు। హా దయుహాసురన్నావంబు వేూను మయ్యు। అయ్యునే ప్రాలవెలా బునదప్పివతిం చప్పు చిత్తం బుక్కం పెక్క। వై కు వె వ్వరు చి
కలనే బుయుంచ్చి నేవాంఛవింద్రియూ। నే కవు చిత్తవును నైకవశ వృ ని న్కి నిబద్దు బేరులు ని। వ్వేకకర ప్ర్రూలార్పు కప్రస్నిన్నలబ్దక నే ప్రాణికో ఉలలానే కల వి రాధి తేం దాకదుల తక్క దరయుచ్చు బుసలబు కలి వము అంన్నియుునే ఘుడు
నే స్వరం। కృష్ణా వింప్పు వము నే వెుఱ్పిని। ముాకె వింప్పు వ్ము కే త్క చి। దక్ష వెుబు ఇ స వేూనె శ్రీక్షేకే। భూవింవ్పు వము సొంనా ఉన్న। కే తింప్పు వము హావ్ర దయు వంం దప్ప కై శవ వశ క్తైనే। వె। ఆ నే సు కే వ ము భా గవే ఉ వై షు లు

౯౨

ఊనగిన్నెవెయగవెరచు। నతిశాతమై నసాంతుసాండిన్న వయి ష్కం ప్రాం దృశమునుం దప్రాణంబుం ప్రాంపువెరచెు। నిం(శ్రు)డాదమాం (శ్రీ)యల నేత్రవెరచు। నమురగంధర్వకీ నన్నెరయుత్రివివాంగ। నాంగవిదాన్నిర్ధరాం దపెనాంకవెరచు।

నేలవెరువవుపడుచక్నేకదిదికల్యాణసాంయు(వ) దినెన్నవంత్రయుబాకేకపాలుకలయుశుబం దేవషుపైయాషుర్దిని। యుక్తి జాన్నిచ్ఛంగ్రమునే యి సాంధరదురు రాపాపాంగ్రదల్పిన్నే విషే। కదిన్నానా చక్రీతపై డిగ(త్రి) తయు ఉయిశ్రీ గంప్పించిన నె వి ఇప్పుడా

సాంబన్నెళ్లంపుని వెయ్యి చేశితివి సాంవాంకారతకే దుర్మతే శ్రీ। శాంయకంశ(క్రో)షముగాంగనంత్రివిమ ఖాగా ద్యం బెల్లిగాండించ వైరికలంతుం డెపైరుడు జానయు ంద్రిమ చుపైకలంతుండప్పి వెర(త్రి) తాతే తన్నాయాబందు ఉ దేని

నేనవురులలనైబుండ్రింపి్పరండి ంప్పగాంకవుం దిశ భూంతుడుగా కరాంవలదెవు డ్రెప్పరాంరాం ఫాంవ(క్రో)శికిక్షేం స్వాయ అచారాశ్రీకృముగాకబాంయరకుమొంత్రైన త్రిప్పుట్లింపిన్నే వాచాంలత్యముచూంపి నిత్తు వాం ఉన్నాం

శివమైత్రప్పవత। సాంచారంబుయునేరు చేశితివిమయాంధాత్మే మల (శ్రీ)వాయ్యనేని చుండ్యాంప్పుట వెలయు చంప్పికలయముకేని దాస్యమునే జేశెదక్షేయ కయదికేప్పయానెవిచితి నన్నియుయ। దిక్కైవ్వడు ఆశనకు దేవ (శ్రీ)రాం ఉశే। దిక్కెలరాం దయుచే

రాకే। దిశ్రీ సకకైరాంబు తలితడు దిక్కనినిన న్నేను చెలుబలవంత్ముడనెజూగములు। బలములతోం జానక వేర స్వాంవయుననుమ సాగ బయులుజెయంయుంచ్చిపితినెవ్వడని। బలవముననాండెదవునాకు (బ్ర)తివిశుదర్పై అన్నినతం(డ్రి) తెరు

నేటి సంసార విష విటపిచ్ఛేదన దక్షంబు గంగాక్షేత్ర [illegible] ప్రసన్నానే కారణంబు । కేవలం పుణ్యదివ్యతీర్థయాత్రానికేతనమునా మునిజనావాస స్థలంబులు విలసనస్థానంబులు । సర్వశాస్త్రప్రభావగరిమలు సమములు గంగాస్నానమ్ము దగు ఫలమ్ములనిశము
గోత్రయుపయనే । నవవిధానంబులు పొందితినే యుండదన్వి పుణ్యమూర్తినే దేవనామాలు గారే । క్షేత్రగతి త్రిగుణాత్మకే పయభక్తే క్షేత్రముల మను । భువనే నె వైష్ణవ జన్మనే జన్మనే సమదయంపయునే । భువనే తత్త్వ జన్మనే వం విష్ణవే గాత్రి భుపిర్చి ।
క్షేత్ర విర విహారమ్మే పాథి గను వివేకములు । వేద అది యయువ్వం గావ్యనే గురు శరణాగతయు సర్వలానన్ద వం పరమంబు నే । సాధుజనే సంగ మంబు ను యూశ్వరే ప్రతివహాసమహానందనంబు నే । హరి తపరత్వ
బును వాసుదేవుని యుండుబాలప్రదు యును నారాయణా గంగాక్షేత్ర క్షేత్రదాక్షిణ్యనంబు నవ్వె క్షేత్రం తే పర గంగాక్షేత్రముల ధ్యానంబును విశ్వంభర పమతి నివి లనేకనే పుణ్యజనంబులును చెలుదవెన విభ్యానరాజ్య లాన్యె
సౌధనంబు భైనె భాగవతధర్మంబులరతిగతి । సర్వఫలాత్మంబులుండున యూశేవరుండున్న నగవం తత్త్వంబదాత్మగలుండని సన్నానంబు నయును వలక్షా మంత్ర ఫలగన మోహాపం మదవలవ్వకంబులు నిలి విధియుయునిద్రయువ నగం
౧౦ బులంపందింభ్యున క్తినేయు వ్యూహ [illegible] నీవరుండైనే వెన్న [illegible] వ్యధియుండుయుగతి నెద్ది నవ్వునెకదమ బ్రాత్రి త్రీయాపతారెంబుటియుండుట త్రాదక క్షేత్రంబులు సత్యనామములు యుపేనిన్న క్షేత్రగలు వాండలవెడ పూర్ణంబులకైతా

యుపాదితుంబుల్లు [illegible] వేదపురుషులు [illegible]
బులని యుగనలకే [illegible] యుంబు వైన వాకాప్యగి [illegible]
బులనియుగనల [illegible] చాలాది [illegible] నారదులు చేతం బులప్పం [illegible]
లయొన్న వ్యూరం [illegible] వ నగిం బునే [illegible]
[illegible]
[illegible]

విషకీతపుబంబు నెందు | కేశ్మంబులు కోరి కేశ్శ దుషు వలయలు కోరి చేశిన దళ్కి ఖైఙిబులు ప్రోప్పి చెప్పు పురుషు డ్కి దేవాములకా రక్కోల భాగంబులు పె త్రిం చెప్పు | దేవాంబు నిత్యంబుగా భుతాండ ... వ్యాప్తి నేమె
వాంబు శతకౌరదు పైనె షత్రిం చెప్పు | దేవాం కేశ్మంబులాం చవ రించిప్పు పెంప్పునశశ్మ బుద్ధిందై నె క్రమ్మరం గర్భాన కలాలంబు నదేవాంబు దాంబ్బున జ్ఞానంబునం జే శిపు కరు పుంద్కిం కర్మదవాంబులవి త్రిరించెప్పు నత్సా
నతం త్రుంబులు షట్శాస్త్ర కొవుంబులు జ్ఞానబచ్చ ... ంబుచ్చి వెలుం త్రుంబుచ్చి వెలుం త్ర (పి) త్రాం తయుగ వాంరి సకలచ్ఛాంతం బుచ్చిల తుం నాత్మ శప ... రుంద్కిం (పి) యుం ద్కిం తననచే పన్నె శమ ... ంబులు
తాండ జీవసం జన్ననుం త్రైయు ॰ డ్కిం నిష్ఠా వబుపై వశ్రీద ... యుగపుంద్రైనవారిని షట్జింప్పి వలయుం ॥ శ్రేయ ॥ దానవ దెత్యవ్వడు జాంగ్నవలవుంనవ గంధ్ర ... రుషి సరశనవూం జూ వలు తాంవు త్రీ నాథు చేకూకి మలళి ప్పో
సంబుననె వ్చిశైన ధనన్యత నెంత ద్దిగిలు కయు చిక్కే దుత్రి ... వలు త్రపుఫలు చిక్కేడు దానవులు నశాం చక్షంవలు నందెప్పిని | బికికే దుత్రి తికి వృత్త్రిని | బికికి న త్రింతలన చప్ప తుంద్కిసి క్షి వలు పుంద్కి ॥ శ్రేయ ॥ చా వసం భూం దేశ పృ వలు
చాలదూ దేవత్వము షెకె శాంత్రు త్ర్యంబు | చా ... తుపాంకి వెలప్పింప్పి విశ్వాం యాణ తత్వములు లాం రమ్య క్రె చాంరిశ షంద్కి ॥ శ్రేయ ॥ ధనం బు భూ జగ యల త్రుదై ప్పు ప్పు గాం ఛైబు పుంద్కి శెవివాంగ్గ శుం (త్రి) శబ కము పైశవాంప జెప్పు

కే న్నల వా మాక్షత్రే కేశవులులూ యుతాకే। సత్రీవ సువి శ్వ యుతాకే కేసు నాత్ర్మై కేసుం తవరే దసారాయుగా వాసుదేవ [illegible] సుత్తైవి పొంత్సనాంధు నాస్త్రోత్రింబు నగుబింతునే వసుకే యులనె తెలియుసే వ

మరేయుచుగాని యలు యుక్త త నలునే వెంటలా డహా త్తేత్ర్యు సాంత్రైనే వృరుకులని వృత్తి దిఖగు। ఖుంద్వ వులు లు భాంతి [illegible] పృతిగా త్మి వి ష్టుల్గ్రా షింతప్పటు దినే త్రై వివే ళుడగులవులు వేలు కారావు వ

రాగాదియయుక్త వున నష్ట్రైనే శకెకికి సంసారనే(త్రే) వతః కేవు త్రైనే సాందిపింత్తు నేఖు(ప్రు) వృంపంచధుల వ్యోపెశ్యో గాసుశ్యంబని ఖ సమ్యంబు దెలియుచుదల రు। వారినజుసెంబు దలయే షంబు గాదు వారిసకెల(భ్రాణి)

వారవయంబు లందవ్యను ఆంత్రాష్ట్రవియ్యె ఆరా శంబున్నంత్తే సాండేటి విధాయుడా బు నెంబుల నె యొబదిది వేదం। ని విష్ణుస్యం ను రె(హ్రా)గాల త్రైనే వుతప్పేనలకేలను నుకారాన్పదంబులు సర్వవేలం

బుత్రైనే ప్రు(త్ర)వి(త్రు) కేళ(త్రు)పశెంపృత్వ త్సవలుబంధం రాజుప్పకేం శ్రవునిది వుంత్రిరేమం(త్రి)మాతంగ ను హా(ప్ర)ను బుఝ విష్ణవంబులు నిరవేర్కేంబులు యగాంగ(ప్ర) ముఖ్ళపృగాభ వ్యేంబు త్రైనే స్వగ్గాదిలు కేబూ

గంబులు బుధ్యానసనే వే(త్రే) గాంబులుగాని ని త్తుంబులు గాన్పనేరు టుక్తి విద్యాంసాంత్ర నే హైరయుళ్ళిమానించ్చి దేవాంబుని త్తేంబనికె శ్యంబులాంచ రించ్చియుటు మోక్షంబు త్రైనే [illegible]

కం మారకత [illegible] చదువలెన్నరాని పోత్రము వింత్రెయ్య [illegible] డుగడు వుద్ధు రికుకథనము । విడువడు జాడ పగిది రిరుగు [illegible] నయునఙే । [illegible] డి వినన్నెరుడే వ్యయి [illegible] దుళుత నిజాదివి [illegible] కు దులంద [illegible]

రక్తే నత్తులు బమునే । వెక్కలకుజాత్రింఛ్ఛి నాండులు విష్ణు నితానే దం । నినిత్తే ఫులు మక్కవ వమా నంగడె నైడిసం తులు గంయుత్త్రి కాంత్రే శే చ్చిరవే [illegible] వయు । అనియు యుఘ్నగురుండట్టి చెప్పిన క్రొండు తులవలని విరాధ వ్య వె పారంబులు యుకెళాన రం [illegible] బులు [illegible]

ప్రపారంబువైనాంతికిన । విఘ్నుమియ్యపడి । పదవాంతంవ్రైనేష్టు బుంగ్గంబుఖంగ్గి పవన ప్రేరితంబైనదవానలంబు చంద్రంబునైనదంత్తా డితంబైనతంత్రీరవంబుళ్ళి క్రైవడి భేషగారాసేదుర సాంవేచ బాంజిప్పి ఘ్న [illegible]

పృధ్రమునకనాయుత్తుండట్టనుకుం ప్పవుంనగాం [illegible] డట్టనుం । అరుణెకన్యతనే [illegible] డట్టనునై । క్రొండుకుననుశిప్పించ్చిబవాలువుంనకన్యత్వంబు యుదప్పించినిదని యుండ్రౌయుశనిన తానే సాం ముఖుంబులనత [illegible]

సాంనుం శాంత్రగుణ [illegible] నునవి తిసంశుద్ధాంచ్చి తబ్బానను న । బన్నానారబ్బకన్న శానునంబవిపుతిసం [illegible] బమాంనుకేసతాం [illegible] నాంయగాపాదపద్మయుగళేచి ంత్తారతుకేసాపరాండ్యుయే ధిక్కరబులు చేశివవికెళదేవాపా

వుండద్ద [illegible] తశియునియుశ్రీ [illegible] దియ్యంబగుసాదేశవమ్ములు నగాని మి [illegible] విరవిమింట్టె మెరయువెళ్ళబు । నంపిన్నికాలవయు యుంద్దున [illegible] కాంని దేవ్యమయునగా విపివ వెరచుంవం [illegible] తాంపాంళలవుండ్రె కన్యతాంచి [illegible] విత్తులవి

పైన వుత్రకె కిఞ్చోడు । రక్షిలజ్జాగవేయు విష్ణుడ నటచందలచిట్టకట్టగల కష్టములు తమ కనులలోని బదరీ । తెరువు ఋచెప్పైదరవిష్ణు దివ్యపథము కే । దెశువు ఋచెప్పరు చేంకపతి । పరువృఋచెప్పుంగ్ల నెలబ్రాల కటలాంశాట్ట క్షేత్ర తెండెల్ల హృ
స్రతంబులు । నిండెస్త్రాచాం శల్యులకు మతలనేలేతమున నకుల్కే । [illegible] హస్తి విశేష మయు చెప్పైద । పొండెడ్డెల్ల నివాంశుకర్మ ఫుంజ్యు ఘువ [illegible] డు తపు మనము వారిరతి । బ్రాడుత వేల ప్రాణ్యవిష్ణుశ ప్రియశంబుకే । వేదల ఇదమునను
బుసంగ్రతి । కరాడుల దవ యువయుత్తలందిష్టశ్రీ కోలుకెసరాయుక్కెయు కల్పిత్రము సంస్కృతి పుఫలయు । ప్రత్రముకా మారివైరివగణింబులకే । డిత్రము చిత్రము వారికిశే । చాత్రము నిర్వ్యాగపదవయు శలుశము గుమనకల్కే
౧౧ వయు అన్నిరియట్టుష్ణు వష్టెడుంత్త్రరవారస్వాంబున నర్ప్రౌ చేశల రాంత్రేసతమూరలుతలనపవగణవాగ్భాంబుల్చినెరంగ్రింప్పైయుంన్సింత్రవారంను గురుశేత్రి తంబైన చదువుచావించ్చి నారాయణ [illegible] బులు
తద్ది చిత్రంబు నేలించ్చియుం దన్నిట చూచి వాశయమే కాంత్రచ్చావంబు దెవిశి । వెరచి వచ్చి శత్రుసంస్థమూడస్థిత త్రిప్పెరికిష్ణుని యెట్టశాయక్రస్త్రోహయర నెల్లన్నె కాడు కుచేరం జెరిరయాలానిసా । శేత్రామాగణియువెల్లికల్లలని [illegible]
చ్చిహా నంద్రశిశే । వెయూంత్రా యట్టత్తు ఒజొశినాడులవంశత్తుల్కే మొగ్నంబువాయుట్లైనేదత్రె త్యంబుల్చిన దిష్టేహేయువలయయుకిశ్రైతే యయవంశాం (గ) శేయుకేలుఫుల్లశితవిష్ణుకథనవయు వెల్లప్పుడు మాంకు జెప్పడీ గురుడని నగణము [illegible]

గారవంబున నారాయణుండు కృపదయని విలసత్తంబున నల్లక[illegible]ల్లిగాని నావేసంబిత్తి యతను నల్లకేతం చెప్పెదవ తెలియంగంబున నరా । పెద్దదూ మణిని వల పవంత్తరయలున్న లల్లంగున్న నపురశ్చ భల్పిదాం కనాద్యైన కై ॥ ౨౫ వినుడునావచనంబు

శివశింఖ్వతిల్లాని సతులటైన గాలబునలపైనదె వియమవచ్చు వేలల్లు దేవసోద్యులు శ్వారదళనదిపృస్కాం సృతపశివంతవములు ౪ పు ౪ అనినారదుడు కృత్రకారంబున వాలకంల కల పుంవశివంబడిలినితెలియరయోంగి శివరమహా[illegible]న కాలం

బుగలుగలుఠంబేశి వృక్షుంబుగలుగులవలండ్లు పల్లలం బునే తేలబున్నసం త్రత్రనవ భనసస్త్రీంద్య పటిషకనా శంబులు ప్రాప్తించైన పెరంగునదేవాం బున్నేశతం గాని వుదివ్యకారంబులునాత్మకలవె [illegible] యధుండుట్టి

చైత్రబుణ్యుండు శాండ్యుం దుంక్రియరవింపలం డ్డ గగనా దులశ్వనాత్రయుండుక్రియం స్వాయం డ్ల సపయధ్యకాసేండ్ల సవిష్టి వేపోమి వాసప కేలండ్లనిస్సంగస్సండ్లపరిపూర్ణాయుండు [illegible] వివేకనము

ద్యంబులను నాత్మ లక్రైణంబులు పక్రాండు నైరలంద[illegible] మహాదేవహోదులం ద్యమోహాబ్యాలంబులగు నవరంశ్వారమమకారంబులు విద్దిచిపరం ద్దికే స్నయుగలనెలపృన విజ్ఞానమానవకనక్కె కంబున్నవైన సా

షాకాద్భుతం ద్యృవంబిమెల్లి వర్తిస్తుయుండెంబులు [illegible] నర్సగస్వాదివైామకారకలుండల్లు పారిపేవంబున్న పారవకంబున్నవిద్యలనొంగి నాస్త కేవలకారస్నకా రకాంబులనైరిసి [illegible] వివేకనారదుల

శ్రీకృష్ణా [illegible] వేసుదలన్నిశైవలిబులనాడి [illegible] విష్ణుపాదాపదాన్నునట పాదకన్నక్రమనపాదపాలావిన్నలుండన్ను [illegible] హితాంగ్రనాగనినకృష్ణుండగనుబాలకేలండన్నను పాయసాపూరపక్షి పాటపాయసంబులక్షీరముఖ్యాగవేంబునన్నెంచ్చిపాడువుడ్డుమ్మవిడ్డిడ్డుం
[illegible] విధ్రాంతమ్మువైశివమునద్భివదేవమునని [illegible] దే(శ్రీ)నని [illegible] ముల్లిన్నించిపాఠకనకృష్ణుండ [illegible] నావ్యననదేవేంద్రుండున్ను నక్కిబావంబునే మాయవ్వను విడిచి వలగానినె సమస్కరించ్చిసురలుతేంబున క్షుంబునితులవునేంద్రుండు
నజ్జునేనిందులుండుడున్నతిశ్రాప్రాప్తంబునేశీయయూరదించ్చి| నిబూచక్రమంబునకేలంగాన్నిపాదిని [illegible] ఎచ్చిత్రవనృసియుదరంబునేపరమపావగవద్దుండై నిదేవినయులునెవ్వాండుల తపోనపహత్యంబునంగ [illegible]
దైవ్వెప్పి మిత్రిరాగయండదంద్రాకనికృదేన్నుండున్నమనినసం పూతించ్చితారం(యో)ంకారప్రవ [illegible] నాథునావుతిక్రి విశాలమనోనపూతిన్నిని వైష్ణవ వళ్ళం బునినాథురాకేవలబియూవాంచ్చించ్చినిదోనీప [illegible] బురమ దీపతి
అనువెతికిగన్ననపరిత(క్రే)ంతాదిపారిం ఛ్చిశుల(స్తు)ంపుండ్రైవయవయునుంద్రైనాంతదునేక్రలకెసునన్నక్కనల [illegible] గనెక్షిశవయుల [illegible] పిరినిర్వన్నయునునన్నదేవ్వకనతుంచ్చినికి నాశ్రిత [illegible] విశాలదుండైనెనారదుండన్నినిబునావవ [illegible] సంబునె
చ్చయులంచ్చిన్నిన్ని గన్నెసున్నంగ్రైనెనన్నసార్ధైశిలచ్చిదన్నావపంబునెనినిశ్శలజ్ఞానంబునలసుపదిశ్శించ్చినేనెమ్మ్మరితేయునెద్దగాలంబుసాతులవినికి గాన్నెనెనాథదియంగుపం [illegible] శిపరిపాయిచిదప్పెనలాయితికేమ [illegible]

తనిజనిశులు యుష్ఠంరం చ్ఛిం చ్ఛియ యుద్ధా ద్యుర్ త్రైయ న్శాయు (ప్ర) స్త్రైనాంచి తష్ఠే శిద్ధాంకత్రము లతో పారకాశియే నాధ్యరుకు శ్శా। రుద్రక్ష్వింబులనెంగదెంచ్చినే త దించెపేయేతేవ వి(ష్ణు) రత్న త్రై। ప్రేక్షణము వెరిచినాండి పు (శు)ధనదాయాంశ్యాము (త్రు) స.
పపత్రైశ్యా। (ప్ర) స్త్రైనంబులు యుద్ధించ్చి పారికస్సు తకే (ప్రా) ణా వస్త్రాదవ్య త్ర త్రైయ మత్ర కాలెనై బాయ (ప్ర) ష్ఠధంబు నే త్రైత్యలు క్తతెచ్చిరి రాబు నివాంస వుయుతే। గాల్లవ ఖ్యస వమ స్త్ర విత్రము (త్ర) శా తత కె గానివాలెద గాలె నజ్ఞ చాజ్ఞి విశంకో త్రైయం వు
శెవృరుంధదవించ్చివమా। తల్లి తాంజి శవత్త్రైశిగ స్సినతప్రయాన్త్రపి లపింభ్యగనైయ వయుయుల్లు స్వరెం (ధ) ంప్ప వాంతల్లింజురగానిపాలె వు చెపంరదునవుప్పగుదంయుయ రిధగిదిక పులు గు (శ్రీ) యపె వురుయుడెన త్రైవరాయు... యున
దెశుఖునానాంతదుం డస్త్ర పాండ గనియుల్లనియెయ యఖ యన్వళ్వర్ వసాబ్దినాండ్ర స్వతస్త్రు మవె ఖ్యలయేణమిన్త్రి రిం (నిన ఖర్తకభ్) న్త్రమూ తెకవిసుక్తె తివివమానిని చబ్లుకెలయా। గఖ్యిగిరి నాతుల శకె విడుపృష్ఠల్పోయమానను
రాయుగాదున్న। దుష్కరెరతాషమ వమునెవ్వుంచనదుయుర్ యయుత్త్రెననివిం ప్రత్రైరిప్రియవయుఅ నికె వెయుభ్యంద హ... వెయుగ స్యులుగలభ్యవరయుల్లు నిరెయు ఉఅ ఉ అంత్రనిదానె మెత్రే ధనంబాధి హృవివ్వమ దెశి కు త్రైనే। శ్లోంత్రు స మృద్ధిమెంగ్గెడి
మవారిదవ్వె కాపునతప్పస ... మ (తప్ర) ప్పమున ద్విధనెశి బనిం తాన్కే కమ పేర్చును దారదవ్యంబినె। శ్లిం ద్ధు... ప్పునదినె విదుతలగె ద్విమనాకవెరాజు వప్లనెనై వఖ ఇప వికె నపె యుప్పశెనికె తపశియు ప్లనియెయ ఉ శ్యా ఉ నె క్షెక మంతో

౧౦

బాశేవివిన్నయునాతలంచెన్సె నిమురింప [illegible] యిట్లుంపన్నదుండిపన్నని యెఱుఁగవలయునరుఁడుందానునను మైత్రితోడఁ బలుగ [illegible] యుట్టునారాయణుఁగుండెంప్రయుక్తి । వరుసంన్యాసరదసంయుక్తమియా శప్తరునతలకై [illegible] నవమున్తోడవయుక్తి । వారినృక్షాత్రౌ షిప

రాగశుద్ధతను వేదాంతతత్త్వమువా కెంచు [illegible] క్తి । పరతత్త్వజ్ఞులు । గా నిన్నేరరుమందికిచ్చావింపవిజ్ఞా [illegible] వయుకేయువయుతాన్న నేనల దివ్యదృష్టి గల నారదమవహాకు శివల న విశేషంబైన యీయాజ్ఞానసంబునను పరమస్వాగవతధర్మంబులు నల

వింప్తనని నవెరసుపడితైత్త్వబాఖవల [illegible] దు రాజుకులవూ రునసిత్తనిరే [illegible] యవలంబు మితలాడి భాగవతులమూరతము బాడ్డినసేన సా (త్ర) వముకే । వింపుము మినేం ఉపస్తద్దగరుడు వేరాక తెన్నెడల రాజు శాలవముగ్రక్రంపు కి౩౨)

శరాదు బారగా వెళ్ళికెంజ సరాడుసేతలని పోంట్ర కవృత్తినె వృషభ (ప్ర) గళ్ళన్న వయిదెప్పైగ [illegible] పెప్పు [illegible] యున్నే వింపువిసించెన్నప్పుడు బ్రావింతప్రము రాజువనుమను వివాహమూన వయులుంగ్రాన వింతప్పమును తెవి

యుమునే కేవింతప్ప ముశి (ప్ర) తా శవేం గతి గవిసగన్యవయుఆప్తి యుట్లు తన్నడిగిన చైతన్యసంద్రసు [illegible] పరభుస్వాగవతవల [illegible] లంకారుం డైనప్పుడు వన్నెదకల మూరుం డన్న నగెతనకుంపూర్వంబు నందద్ది వినఁబడిన నారదుని వచనంబుల్లురలంచి

యుట్లనిరియుశాయుఆప్తే గోగ్రతపంబు మంస్థరమైన్న నర్థించి మాతృత్రికను [illegible] దినియు [illegible] చేవలగ మిచేతకై భోగించుద్దంబు నకై । [illegible] నప్పుంబెడి [illegible] వా చేపోపాహ్నకుంద్రంచ్చు వయుకై । రత్నసంఘువయు మా

భోగచాంచల్యవిశేషంబులు గాన్ రజ్జువల్లిక్షాలవిత్రంబులైనకళత్రంబులను తుదవానియస్యమంబులు [illegible] లాతంబులంగ విగిచి వశుప్రైనశిశుపులను శీలవయౌవ్వనంబులను ధనకనకగృహక్షేత్రవిషయ విషయవిభావాలంకారంబులైన నకల
మారులనుతామిత్రఘుల[illegible]దాపులగు ప్రాతలనుమవు తప్పుట్రమర్త్యనన్ జనకులయినజననీజనకులనంగ సతలనౌదార్యనిత్యులయినబంధుప్రముఖులనఘనవననవస్త్రవాహనసుందరంబులైనవుంద్రికంబులను సుకరంబులైనకలు
శుభ్రత్వనికేతంబులను పశురంతరాంతఃపుత్రంబులైనవిత్త ంబులను వదలించ్చు మహాయంబులు గానకపుత్రపులచేతనగణ మద్బాంధవశయాన్వంబైనమంద్రి రంబుచేరి చుట్టువడివెడవెడిపాటువంబు చాలకే తగులువ
దుఃఖిత కంబుతె తంగ్ నగవవాసుక్త [illegible]యంతకృతకత్మ బద్ధు ర్దాన్ని శ్వేదతాదినంబంధులు ప్రముఖత్వ ర్థ్యనిడుకలుగు ంచివావషగావారవశ్యంబున విరక్త్రివాంగ నంబుదెరియుక ప్రవ తె యస్యపరకై యస్తి ధిశ్రద్ధా ఘంబున నందు
కాలంబు ప్రవేశించ్చుంగ్నావునకే మాశేనము యుంబునవుక్తిత్వ గరిష్టుండైపరమభాగవతధర్మంబనుష్టింప్పవలయుగాదుర్జనంబులు వాంఛితంబులుగాకచేరలు ఘంగ్గిశను బంబులు కాలానసౌరంబులైయిబ్బింబులగుతవ్యత్యా(పు)యా
సంబులనాందుముప్రదాంబులు శ్వేయంగ్గదదు। మారిషబినంబున వైరాగ్యంబ్బుకిదిగ్ంచ్చు। విష్ణుండుద్దేసకృష్ణాత ంబులకునాత్మేశ్వరుండు ప్రియుండద్దిపు ముప్తు వృత్తైనదేహాలకత్మకేశ్వరుండైయుండుద్దేవాధవశాంనపర్యాప్తంబు

౯౮

ములు చెన్ను చిత్రక గానన గాం చెప్పుడు మననంయు ... ఇట్టిలాగ్ చెప్పెదనెక చదువు వినుడు చైత్ర ములు ... లకు ... నిరాధి కుమారుం ... గాఖ్యనం గరుణింంచి సంగ్ర ... డంజానరాయడి చంద్రుంబున ... డలాడా మానమూ

నవయుష్షు ... ప్యగాన వతుమారుం తెల్లనే తెం ... బున్నది ... నిరాయ ... బాలకులాకరండు ... వనె ... యుఫ ... లు గాంధ్రుల ... గసురాయి ... గంట్లు ... గురుడు ... రుడనర్థ చయుంట్ట్లు లందరిదు । శ్రీ ... పహనర్థకర్పు వలు ... చె

ప్పెడి గ్రాంవ శ్రీము గాంధు ... ప్రవీణ వేమ వెరిగెంచ్చై రకి వి ... నుడు మాంకలనిరంత్ర ర ... వుడు ... వినుం ... సతలకు ... ంబులు నుం ... నుధ ... చ ... రణాకారణి ప్రైనమూను ష ... ంబుడు ... ంచుడు ... రుపు

వ్యంబురుఘుటంబడియు త్తవషవరయి తం బ్రైనజలవిత ... కాలంబ్బునియు తం ప్రైయుం ... నంద్దు నగమం ... కారఖంరన్నిరం బ్రైం (త్రి) శూపంబున ని(ద్రా)ది ... వ్యవపారంబుల నిరర్థతం త్రై చను చిత్తే నవంచి ... శత్పత్నరం

బులం దొనుబాల్యపొగండ ... క్రైశోరక కౌమారవయూవి శేషంబులు విశతివావయనంబులు గడచి ... కడమ ముప్పదియు బ్బంబులనుయుం (డ్రి)యుంబుల చేతబట్టు వడిదుర వగావాంబు ... నకామ క్రోధ లోభ మోహ వావుద మత్స

రంబులనుపాశంబులం గట్టు వడి ఖడవడన వద్దునొడ్డ గారవప్రాణంబులకనమధులరాయమ్మా నవెన్ను నత్పష్ట కలలోన ... తన్నస్టరవనెక్క ... ంబులం (ప్రా)ణవానిర్మై నసంగ్రక రించి పదార్ధములును బుల ... చేచు ... వాంన్యు

నఘుందమ్మనుగుణవ్యతిరేకంబైనమహాత్మత్వభియందమ్మనుణజ్ఞానత్వతమోగుణంబుల్లందున్న… గవంతుల్లందుప్పుదయుండే శబ్దరుండహ్యపరమాత్మపర(బ్ర)హ్మమనియెడిబావకన బద్ధమ్ములంగేవలానమ్మవానంకస్యరూపకం.
దష్ఠినునవికల్పితుండణ్ణునునదిర్ధేశుండణ్ణునునైనపరమేశ్వరుండ్ల(త్రి)గుణాత్మకంబైనమాయచేతనంతర్యామిత్వకర్తృత్వంబైనవ్యాపకరూపంబునంజేసి (బ్ర)హ్మదుండణ్ణున (బ్ర)హ్మయుభోగస్తుండణ్ణునుభోక్తృండునైనదేహిపొప్పంద
గివికల్పితుండైయుండ్ణ్ణు వరార్థణాంబునన శబ్దావంబువి డిచినస్వభావంబులందున్ననుదయ[illegible]ప్రవృత్తివంబులుకర్తవ్యంబులుదయగవిగినన్న ధాత్రుడియుండెన్ననంతసించచ్చినసంత్రాండాదున్నుండున్నవాసం
త్రాశించిననమిచ్చియుండెప్పదివేదుల [illegible]నార్థనచదకానర్తే నవాయుగళస్మరణానుద్ధారనపోనపరవ[illegible]మైత్రివేలసియువనకర్త్రైవవశంబునధ కార్థకామంబులనకాంక్షితంబులైసిద్ధించుచు మెయాత్మ
బనసైల(త్రి)వర్గంబునునాత్మవిద్య[illegible]హప్రకైనదం. దశేష్టిద్ధిబిదాదులంబ్రియలన(త్రి)గుణ[illegible]వ్యయంబువైనపేదంబులవలన(ప్ర)తిపాదకంబులు త్రైగుణ్యవిషయంబులుబరమపురుషుండైనవారికిసాత్మయందున్నసర్వ[illegible]
బునునమపర్గాంబునిర్ణిత[illegible]నపరమాత్మసత్వజ్ఞాన[illegible]ందయంబునంజేసినపర(బ్ర)హ్మతత్వ[illegible]పురుషుండుప్పదయో[illegible]గావధూతత్వంబునమాత్మవి కల్పప్పత్తదనంబునంగ్గలయోగం[illegible]వివేకంబులుభంగినతధ్య

నా రాశియందు గోచరించు రవి [illegible] వసనంబులు [illegible] శేషుని [illegible] గవ్వాను [illegible] కొనని [illegible] నమయు [illegible] ప్రాప్తమ్మ [illegible] యుండె [illegible] సంసార [illegible] నూరకే పట్టు [illegible]
గర్భాదివసనస్థలపురుషుండు [illegible] పాండు [illegible] చుండు [illegible] తం [illegible] కర్మ [illegible] పటముల [illegible] భవ [illegible] తంబులను [illegible] యుచు [illegible] వేదు [illegible] ప్రాగతి [illegible] బుట్టుబుట్టు చచ్చి చచ్చి [illegible] పొరలు [illegible]
చావని [illegible] ప్రాణి వదెకిక [illegible] సుఖ [illegible] లాంచా [illegible] నవిధి [illegible] సంబంధా [illegible] తమ్మ [illegible] వేసము [illegible] దేలా [illegible] గాన [illegible] విద్యా [illegible]
సుదుస్సంగా [illegible] లం [illegible] కుశం [illegible] నవి [illegible] తత్త్వ [illegible] విముక్త [illegible] పూ [illegible] దాంతుల [illegible] ము [illegible] మార్గవాం [illegible] నాంది దేవు విష్ణు [illegible] ముక్త [illegible]
లగరాంతి [illegible] వసు [illegible] విషయంబులం [illegible] వడి [illegible] సులను [illegible] ప్రియాంత [illegible] ఘూంతా [illegible] సర్వ [illegible] సిద్ధు [illegible]
కడపల గాం [illegible] చరసల్లా [illegible] సంఘంబులం [illegible] సంభోవాయుకుంచి [illegible] బులని [illegible] మవాళ్ళూ తంబుల [illegible] గుణా [illegible] సం [illegible]

శ్రేయము చేసెన్నారాజును నన్ను వుత్రునిగాను నతిప్రింద బ్రహ్మాత్మకున్ విష్ణుని శేషు నాశ్రయము స్మృత్యాద్యతి విశే ప్రఖ్యావము మహాత్మ్యంబు [illegible] త్రిలోక స్థాయము గృహ మహాత్మ్యంబు గాంబునది గీత శ్రీ హవమున్ బోధకులకు విశ్వాత్మాంబు గడిచి వెలవిశే
గదా విశ్వరూపంబు వేండెంత యునాద బ్రోత్తకైగు గా దోషవాహమున్ను చింతాంబుజాక్షునే కేంద్రము [illegible] వక్త్రాంబుజనడానుండెడు [illegible] శివమహా [illegible] త్రాంత్రింప [illegible] పాంకేంబు బాలకునకు [illegible]
యుకు దిలోప్రాలింప్పు [illegible] శ్రీ ప్రాచార్యులు వచ్చు సంత్రునతడునీను [illegible] యుతుండ [illegible] నగురుకుప్పత్తుయు పవిశెన రాత్రస్నే [illegible] గన్న వా సద్ధికైన రాజ్యములకు నుపదేశింపుండగినధర్మార్థకామములు
ప్లవన్నేదుడికి నుపదేశింప్పుండుండినియు నజ్ఞ చేశినవారును నుం ద్రివగనంబు నున్నతనికి నుపదేశింప్పి నతండడుగంగ ద్వేషంబులచేతవిషయాసక్తైన వారలకు గ్రాంవశ్చంబుపైన ధర్మార్థకామంబులు పనకే గ్రాంవశ్చంబు
లనియునుపవ్వవమాశ ప్రశిద్ధికారకైవేదంబుగాని ఆత్మభేదంబు వేదనియున నర్థముయులంద్ధర్థకల్పనే [illegible] విగ్న్యమంబునియు [illegible] యుంచ్చి గురూపదిష్టమార్గంబు మంచ్చిదనితలంప్పకగురుపుయుతమగ్యవాస్త్రకర్మానుసంధానంబు
లకం [illegible] యుంబునందార్థ [illegible] అత్తలకుపన్ను కంఠమ్మకిని ప్రాయింపి నిరాటనుతులు భాషింప్పినదాప్పాటకుకేంద్రకుమారుడు ప్రాంపవయునవారిజేత్రి ప్రజ్ఞానిత్యత్రైయకేయ చెప్పడాకచతురుపు వుంచ్చిది చెప్పినగాంధ

ల త్ర్యయ[illegible]వచ్చి ఘనశరవులు లా| కాదేకసనైక వేషనము రాని క్రోధింయగు మఘవుమరియు నాక వశకోపాం యబు లం బాపరపాతల ండ్రైన పాపనిరూ ప్రమాపకేకే హేకాంత్రం బున్న దురంత్రశ చింత్రాపరి క్రాంత్రం
త్రైలాత్మ[illegible]పతనలోనాయు అయు వుంచ్చితి పాంథుల యంగ్గత యమైత్రితి శైలపలంగులయంచుచు ద్రా| చ్చిరంచ్చితి శ్రీరాజబాడి పెంచ్చితి యూర నిష్ఠం తపం త్రి రాక్షిం చ్చితి ద్విక్షరించ్చితి శపెంచ్చితి హైమాంశ దవాజ్ఞలం దన్న ద్రో|యు
చ్చితి పెక్కి బాధలుయించ్చితి బావడి దేమిచి త్రమెయాయుచేడు పొందగడు డోవనాం పుథ వులు పెవ్వరాన్నదేయ వేరుబాధలు లగ్గరలడు నైదైతేజాపలు నతథన్నిపు భూదవులు వేడుమిక్కై విశ మెరయుచు నుంన్నావాండాక ని యేమ
ముత్తైన్నవలు బూాండ్రడింప్పే నే తెకసు నధ్యంత్ర వేసరితి దివ్యము పేని ప్రశావమెట్టిదో వయ ఆదియ సుంగ్గాక తాళ్ళి సు నన్నెప్పుం డదు నువుని కలమారలం దలు తండ్రి చేతయూంగపశుపత్యంబు నకల దత్తు ర్తై తం ద్రి తనతల న
పతౌరింయుశుణి తలంప్పకె ప్రతి కిన చంద్రుంబ్బునాయుకేయు ఆగ్రహములు నశ్లే డౌశిన నిగ్రహములు పరు లతాడ నెరిసైకె నాం డుడ్నే| వి గ్రహములు లనల చలుబులుకదు| నగ్రహము లుగా స్మరించుచునెవ్వడు పంది లాకై| వలు కావ్యు నవేంతల మ
ప్రచారవసంప్పూ[illegible]న్నుండద్ద వేశికేంర్తునం నుయంబ్బు వేంతలు వేశితాడి విరోక్షంబునదన కలుపల్ల పల్లవ సంఘవంచ్చునని నినయించ్చి చింరన్నంబొయి చ్చినన్నం దై ప్రసన్నుం డద్దగారాక| రాం డాకశేపల త్రింద్దు చూచుచు విమలగ్నం దై చింత్ర

రాత్రి సేన త్రుంపు తన కెక్కి కులు సేత జ్ఞేయుంచి వుండుక కాకన్నుంబులు పావకరున్న నిలువుండున్న (శ్రీ) యట్టి క్షత్ర జైన ధర్మారం బులయు బాలె వివిధ పులుంన్నులగుట మాయిలు (శ్రీ) యున్న సాలు వయులుం నిన్ని సాంచకరు యుసల్క్ష కరిది వాను ని (గ్ర) హింపు గా

బాలుడు నౌవప్పె ఖడధ్రు సాంకడు చావడు హం(శ్రీ)నైనె సాం। పావిత్రి వచ్చి వత్రతడు పత్రము మాంసి తినం చప్పి గాదవుకై। షాలవులు సౌం కె(ప్పె)క్కె డన పాయాత నుండున్నయుకే తి వౌహవో యు(శ్రీ)న్ని వితశ్రీం చప్పి చూయు న్ని యు వాక మాయు దిక్కుం

యుగాళ్ళుం బూడెప్పించ్చి కెరవిడింపకు నిద్రాత్రెంపు బంపుణు। వాక్రమాలు విషమెక రాంరగ(త్రె)గా। లకేడు వడి నమ్మకేతు గరు వరుంపు। నౌంకవూంయు వెంతి సంస్కారా (గ్రా) నలవయు లానె విసరితు వూంరు ని(త్రి)యు బంపుణు।

నౌంకవూంయు క్రూలుంక్షత్రోల్లాలు బలధిలువెయు త్రించ్చి సాం బవు వలుంపు బంపుణు। విషయు వెళ్ళబంపు విదళ్ళింపు గాలుంపుణు। వాడవూ కౌండ చరుల (శ్రీ) యుషంపుణు। పట్టి క్షత్రు బంపు సాధ్యింపు దశి బంశుణు। బాయి

కిని శిదసు(కు)సాలు దతిపయుక్కి యుడి కేవే శనశిచె కారు వానేవుం। ఛిప్పి శెయుం చప్పి నౌక వేషనెంక్కల నుం దుంక బంపుణు। వాకవేశ వానెల నుదవాతి నెయుం ద్రిం చప్పి నౌక వేష రం(ధ్ర)ం బుప్పలుక్రె బల్లు। వాకవేశ తనవూంయు నౌంకవింప్పివె

దరి(...)యుకె వేశ వుంచప్పి కెనుం క్ర బంపుణు। నౌంక వేశ పెను గాంవి కలన్నుయు గాపించప్పి నౌంకవేశ్య పాంంతించప్పి నల శ్ర్వయుం దుధ్ధి సేరుల నన్నియు నిదశ్రే తని (గ్ర) హించప్పి। గశల నదపెంచప్పి రుప్పించప్పి గంధము శిలలు। గద

౬౭

తాప్రస్నంక్షా ంబుప్రైనక్కెశంబులుబెమరడుషేదనచ్చేదనవా ధనంబులుశేయుచుయలుబాల్లుస్తుం చవిదర్భుడు కర్పవాయిడునొంద్రుడుయనేకమానసన్యం శైయుడువేంఢవద్వైడనిచికైకస్వకై కకర్వారచిత్తుశ్రై శూలవము
పంధదంష్ట్ర వయు యునన్ని శుశ్రైత్రువాం రించ్చైరు గ్రావాం చాంపతనం ద్దరుకై దివిజు శత్రు హతల్ల నదయెత్నిష్ఠావకాలుచుప యు ఫుశుధానఫుకేవాడు వచ్చాంబునిదేవాంము వేశమాత్రువుం, స్నవియలు బూశపలకంధిరవము బ్బదు శంద్ర
దుశల్యసంఘమువేనవిధుడుదుష్టిప్రైషవమున్నష్టమగా ధుమున్నెంద్ర్యకాంత్రియుకై బూవియుదుసూంతనశ్రమము పృష్టుదు ఫుష్టిగుదేవబ్బాంపవముకేయు అయుహేన్నశా చరుకైవాడు పత్రైస్తుకుమారుడువాంయితె
మాంయుకొంపంచ్చిగశాయురెమెంధనుభుషంబోడ్డానరయెం బౌగదేశెయొంమువశేపంచ్చిశరత్స్యెయొంనిశ్శిపపొందనయుంచ్చినుతించ్చుగాంనిరాంకేం నన్నలనేనుడేం ఢుష్ణయుకంప్పనపు హుడుగాండుభ్యావరాం
అయుపోరడువేచిదిశల్లుకలుషాంవుం వనెుదుడు బంధుద్రాభ్రిలోధూరండుష్టైయాశకృష్టుమనిదూరకహుతంత్రినిమిశ్రీవగవమునేబోరడు వూత్రసంధ్యువువశింవ్వసువర్ణగర్పవాంబు లానికింధ్దారడుక్రావశేయునడు
వయునెంద్రదుకంట్టనింప్పుడుకోయువయియుల్లుసరాప్తిస్త్రకంచ్చైయుబ్లుదయ్యుత్తనినదేకింప్పుకాన్నివరత్రుంవస్త్రాంబుచ్చారాక్రైనవుపౌవిష్ణునియుంద్ధచిత్రుంబు చేచిద్దస్నయుంద్రైపరమాసంద్రంబునేనునేనిష్ఠంవస్నదన్నినియుం

లక్ష్మినుండ నేకగాబ్బునదిగ(ద్రా)జ్ఞనిబ్బరంబులగు తావకోపంబులు దీపింప్ప వేండి చూపులయింప్ప మంట్ర వెగంయ వుం(ద్ర)యంబూచి యుష్ట నివెలు శాయు(క్రీ)డం ప్పెపినతం(డ్రి)జుంప్పె ననితా (క్రో)ధించి చిత్తంబులా (క్రీ)డం
యదులబంప్ప భంగ్గివాంరికికి విద్యషికికి భ తత్త్వ|యొండండ కైట (ప్రా)ణావాంయువ్రులు వీండా ప్పించ్చు చుంన్న దునాం| తా దుకై ప్పెరమ చేసెని బ్బ్రజునక (ద్రో)హాంన్న వింగంబు రెయువుల అని రాత్రసవేరుల న్ద్రించ్చి యుష్ట నివెలు శాయు
పంచాబ్బింబులవాంర్దుతం(త్రి)నగు నాంప త్రేంబ్బునిండ్రిం చ్చియు|త్రించ్చి ర్ప్ప తీయుచు వెకవిష్ణు నతాంతప్పకిగే తినిచ్చు చుంన్నాండుమ|ల్దంచ్చు ంబాప్పిన వలానదుంగ్గయు నయు (ద్రా)తాంరతకివాచ్చి ధిజా|న్మించ్చెని వేశివ
ధించ్చిరండద్దు దను దృయు వెతూం తూంపయుప్పంబ్బునకేయు ౘ శాయు|అంగ్న(ప్రా)హతములలోంచి కిచ్చుకలదుదు తుష్ట్రాంగ్గంబ్బులుం దిద్దంచ్చి శే|షాంగ్న(తే)నికికరత్న శే యు(త్రి)యునేయు బ్బ్నాంగుల(ద్రో)హాంధు(స్నం)గ్గనిగే శదుత్త్ర
హాంతినధములిజాంప్పించ్చి వీర(ప్రా)తాం|త్రుస్త్రంగ్గ బ్బ్చితిజరించ్చె తంగ్గలమునిదోర్పంబుగా వించ్చెదకు| తెలు వాంత్రవునదలకత్రింప్పనుపుంత్ర వ్రునదు గాండుల యుదుయు నిమంద్దిరము నతలకి|గంత్ర వుచదుల వధయు నతలవు|రం
రత్రవ్రుండదకవ చంప్పిరంద్దీపదు చుకియమయు అనిదానవేం(ద్రు)ండాంనతిచ్చినవాంద్దే కోశలరన్నె యుఘ్యరం (దూ)శాలవాంస్త్రప్పెవత్త్రంబు యుదెరచు కానియయు బ్బ్బాబ్బవిదుచుర్యాంవు సహాంతధావద వాంసంబు ధుంబాత

మా(త్ర)యముఖ్యంబులతో వాంతులవివాదాంతర్భువెలవేదములయుగాంక ఖాగర్వులముని(ప్ర)(త్రు)తనియ వివాజ్ఞాయను(నే)(త్రు)లమే ద్రష్టజులధి చే(ద)మవింప్రై యువయ(అ)నినే సుశులనర్ద్రసుంగ్ని పింప్పకైత్స్యవల్ల న్మంచేద్రి కొడురన
వలోకించిన్లియుగ్న నిరెటుయ్యకయ్య బడిన్టుయు చెప్పనియూవు తిమ జ్ఞానితులద్వైననికేంవమరియొప్పరిచేస్తు జ్ఞాతము రెల్పెబాలక తజ్ఞనులుంవేరు కాను వయు తగనాం(ప్ర)యాలనాయ్య(అ)నినప్పంవస్తే యుండిన్లనిరెయ్య(అ)యు
కు (అ)చ్చుచుచేదితేయుంబడిగృవాం(వ్ర)తుపైవిషంయు(ప్ర)వతుల। ప్రైచచ్చుచుబుల్లుచుంవుర[illegible]త చెర్పు గుపైనవాని తెంద్రాచైర ముష్ట్రనేపరు యుచెప్పినప్పైననిజోచ్చేపైనకే। యుచ్చినప్పైనగానేలకు
నైంగికనైనవాంరి(ర)భోధవయు(అ)యుకానేనివాంనినూంత గానికానేనివాండ్లవిశిష్టపస్తు[illegible]షంగ్రికమర్చవయుయుగ్నకొనికొండ్రరుకర్త బడిపైకొనరు విష్ణుగోంద్రిరముకంఠస్థిరాకెంచద్భు
కవైష్ణవాం(క్షి)సంగస్తైనరబోధిషిరస్తులగుసంహారకర్తుయు దానవేశ్వరాయ్యనాయ్యశాధింపుంబడెనర్వశా(స్త్ర)ములయుర(క్రో)నాంధవేదాల్పంయుతెక్రి గగ్నధ్రితే వూంధవశేము షీతరకినిసాంగ్రత్వాంబునంగా[illegible]
మేష్టిదాంయుగవచ్చునేసుతవధూమింంనెం(గ)వాంచ్చావుదు। (క్రో)ధాల్లలవిశాలనంస్తృతిమువాపులూరాంయిహాంభోనిధ్రికై(అ)నిపవితెనకాడులకునుధీశ్వరించి మస్తంవస్తేయుతకకైస్తుండద్యవాడ

నే నా వేల్పుదేం [illegible] తై వేక। సర్వంకే సాహసాపూర్ణ బలరాము వింకను నే నా శివలకే సాంబ ఢంబాంబి నేవేక। ఘనవి పఖాధాంత్ర కారం బులగాగునే పద్మాసనుపతిర వి(ప్రి)న్నయి వేక। నిను పమా స్థనత్రా వప్రతి ని [illegible] ంకే [illegible]
వివి గానే వనను నే వేయ శ్రీ వెల్సనే। శాడిదే కోదంత్ర నింత్ర నాడిబ్రున్న వెయువేక। తావుల వసగణ్యున్నే కంన్నైన దానే వెం(ద్ర)॥ వ॥ అనియు వివిధంబున వెరె ష్ప వెలర ష్ప వెరుంగ్న కంయయు తను చెడిపవి కెడి కాడు తల నందలప్పయు [illegible]
కలవములకలు(త్రి)యు నైదివినం బెదవులదరంగదరు। చునుధిరిపడి గురులను తున్నింగ్గను గ్గాన్నివివులహకకథయు గెరపినాంచ వనిదానతే (శ్రీ) వ్రిష్ణుని దెలు॥ చయపయు హర నే తి శా(స్త్ర) చయుల శాంరగల జైశె దనం చప్పవా
యనే। వయు గానివానయు వానికెననవార్ణవయు త్రైనవిరో దిశాం(త్రి)వయు పే(క్రు)లయుం దొప్పి నాందక [illegible] వరుండు(ం)వలుం చప్పినం మ్మితి। కటుకటు(బ్రా) ంవ్వగాంకృతి విగాంకే యథాంధ। పు(త్రా)ం వన్న ఘంట్రవే॥
కయు థర్మ హరుయు నధర్ముల। (భు)లర్మం(శ్రీ) యున్నై నబెను లమ శివయు బాంధల్ల నేయ ఋష్యములయుం గయ చికల [illegible] కర్మములు రోగవయులబాంధెడ్డి నైవడి వి(త్తి)యవయు అనిన రాంజ నకు బురోవిందయుండి జ్ఞానిరయు॥ అయ హప్పు యువేవృమూంవల్ల నదా
నవనాథ విరోధిశా (త్రి)వయుకే। చెప్పమకర్ణాంరుత్రైపరలయు చెప్పరు నేచరణంబు ల [illegible] యు కుమారులనకు నెంత్రయు త్రైజు పలనేమమొవ్వను నే। చెప్ప డిపాయుంగాదు (ప్రతి)చింత్రదలం ప్పువయు నేరల్పు త్రైవడెనే॥ కేటు

షడ్వేద్యశాస్త్రాంతర్గతే కర్తృత్వస్వరూపవలె బంధ్యత్వంబు యున్నట్లు స్వతంత్రములు ఉన్న (ద్ర)వ్యములతో [illegible] చేతే పాంచభౌతికే బద్ధిలైన దేహములకు ద్వంద్వములు సంసారములు ॥ సె॥ కేవలాత్మస్వరూపంబు కేవలములు
శరీరములు త్రిగుణాత్మకంబు పంచభూతాత్మకంబు ప్రాణేంద్రియ సంబంధంబు నిజస్వరూపములను ఆరుషడ్వికారములకు [illegible] స్థూలశరీరము సూక్ష్మశరీరము కారణశరీరము దినక్కునకు నిర్గుణంబును ఏమను ఋషులను మద్ధులవైరిదని దినమునను మనము ॥ ఇగ [illegible]
౧౧౩ లగాను పదవములు పదవములు స్వరూపస్తోత్రమును విను దిబుద్ధి బుద్ధి గది వనే [illegible] బింబీబింబించు దినవములు దినమును వ(ర్త)మానస్త్రి (స)కలు బింబించు చదువు వ్యవధుమృత్యుసంబంధదుష్ట ఎప్పుడి గలరంజు గలరు దుర్ల
గతి వారి జోరుమధురుడు తం (ద్రి) తం (ద్రి) ౹౹౧౹౹ జాడ్యములు కలగానికె యుపంబు కాయమున (నా)నె కలంబిత మను శ్రవణస్త్రిగానికే ॥ ప్రకటంబుగుభు గతిని వర్త్తంబు వర్త్తమె ధమ ధమ ధ్వనితో తడకేగాకే ॥
వారి పర్యాయనే మును వెధి వర్ణనంబు వాస్త్ర మెతరకాబ్రహ్మత దర్శనగాకే ॥ కేవలవేకలం బుడాదని కేన్నలు కేస్త [illegible] కలదిన్నదాయలరం (ద్ర)ములు బాతే ॥ వ(క్ర)చింత్రతెని జునస్తంబు బున్న మెతరక్షనలిలబు దున్నదం
బుగాన్న వివిధ్ద వశ్యత్వెని విబుధులం దున్న విబుధుడే పొందలయుగములతో ఉపశమవ్యగానికే ॥౨॥ సం సారబద్ధ ములతో సంపూర్ణంబు విన్నెనె ను(క్రి)చారసన్న(ద్ర)న్నంబడ్డునె మను తెకే ॥ తాప(త్ర)య [illegible] దారావిజ్ఞులారగనె వి [illegible]

సంపత్తి సామ్య[illegible] పదవనాదిరూ విరుద్ధం బు పదస్థలము మొదలు మధురాలాపంబులు పలుకుచుననె రాలు గాయకు దస్యం బు రాజ్య దేనింత్రగాలు వంచగినె సాధ్యం బు రయు పేలు వినసం న్నే దాసదస [illegible] చెప్పరానిక్షు రంపు నృత్తవెంబ్లు
విశిశేకశిష్యురాలు విబాల్యగొంతె మెయు మంచనగణరేదనపనె దివ్యభూష్మానె శాస్త్రంబులు ప్రసన్నంబులక్కె యుతి చెప్పె కావర్ష మఖ్యగ[illegible]తప్పరివ్యం బు ద్వారా పెంప్పుమారాగ్రాం ఒకిసంస్కృ చెయు కృపకు చేసి చందగమంచిరాయంబ్నె దావిడె వ్యాసచ్చన కేయు శ్రీకరస్తు
శ్రీనివాసయు బసదప్పనెవలంకారుకవారుభ్రంబుల్లాధ్యకమయు విద్రష్ట్రె అస్వామయుక్తమునె వృత్తిభినిది శాక్షప్పునిపువాసవారంశ్య తతో కు స్వామిదంనె సంకరంస్ తం క్రిష్ణ వదిదయాళ్ళ కృత్యా మలంబ్బులాకు వెలుభ్రాని నంతం క్రి
కింబ్సింవన్ని యుం కిళ్ళిని తయుశక్ష్య చరిత్రింబ్బిరి నెగాలు కుశ్యాలు పరిదివిసిద్ధ్యా క్రాద్యకమయుష్ప్రకశాస్త్రంబులు నె ళ్లు దివినె విగ్రహవృత్తినె న్నౌ లు చదు వ్యలులు యేమ మునివలు ల్లు బుదివిశి తం క్రి
మంచిత సంపాగాద్య మెయు సంస్కృమయుసె క్రమరం పయు సె దా సత్త్వ మయుసె వంధ్యసారాసెన మయుసె స్నేవరయు నారాత్త్వలు సెనె రుకెదయుసె సంశ్లే తర్కనె బ్ది శాస్త్రసం బుస్యసం శ్రీ తాం బిష్ట్ర దిశక్తి వయాగకసె మయులు స[illegible]
[illegible] సత్త్రం బిష్టి గ్రీ బెట్టు సం శైవయుం రద్క బివ త్ర మంచివెట్టె దయుతము సె స తస్యంపు ప్రతినా తమయు శాస్త్రకర్మంద్యం దుప్పా దయుదయు మయు శే పెప చాంబి దిరశం శ్రారారావ మయు శ్రీమయాగస క్రం ద్వా శాసవచ మయు[illegible]

౨౧౫

నేసూవేయునే బ్ర[illegible]న నీతగరాని పురినె వృక్షము వున్న వెలతె కృతనైతము నీ(త్రి)మ్మోడు మున్నమూర్త పోగు పిమ్మ చెరిత్ర కద్దార్యగ్రహాలు మేఘవేళ అని బుద్ధి గెంచ్చి దానవేంద్రుని సంద్రదిక్కెంట నెడ చిన్నికెసు ఆదలన

ధుంధున్నేయ శారదపార్నసం చెంత్ర నసుదా మూంధుం కన్నెయున మేను మరకము పానె[illegible]ంబ్బా జూగన్నాగములు లున్నసంప్రదన్నేని పాంరిన్నక్తి ప్రాంబావ మెన్నెనవా ని మ్రాంత్యగన్నెనవేయున్నారు పున్నది మెయపలుసారం చి[illegible]వలస

తుషియాంద బ్రేమున్న వాంని (అం క్రింప్పి) పనలునెనె వెలు (హ్ర)పంచ్చాంబు (త్రి)వి[illegible] మురయవుంని చెలగుపాని । వినెయోలకారరు గ్రాబుద్ధి విపే కలు(క్రి)।నేదిసంగ్రాములు లకారిపాలతెనవాని । కొమున్ని బున్న

లునక్కె సంఘాన్యలు బ్రతికి కుపు గొయి వుండ్ర తి కె(ద్రో) చి తం(డ్రి) కి (ద్రు)బ్బు కన్న్య మెనసు వెంట్లకెట్లు చేత్రిం బ్రితిమునకుములుగా । పు(త్రు)ంబులు వివిధి వినెతి పారగుడదని బ్నికె । పత్రో వంగ్రాండ్లె శీవలెలె । వి(త్రు)ం పృథుమలు కెక్క

మారుపెద్దాక్షులముకేలు మెట్లుచితివినె శృం(ద్రే)కులసూరుని వనెసంబు లూనెసెక్కింప్పి దానె పద(ద్యుం)ద్యు పెనె కనుదంత్య(ర్మి)నె మేంబునె శిరిని యేమున్న కొంపుకు దివంచ్చి । చారెవాయిదంద్రంబు బుసాంంచి విదనెదగరం

ది దిద్రి [illegible] దధష్య గాంధావింగ్గనెంబు నేకితనె తాంరలి పినాదనిడుకాని సాంం[illegible]వివింపుబుకెంబు ష్ప్రసి(రి) నెన్నె విపాలు ద్దిగానిశిరంబు మనూనానని (ప్ర)మూతితెనె కెంబున్నెసుం బున్నినితెబాంవ్యపలిం

కేన వాక్యమ వలుము చెప్పిన శాస్త్రములు లేనియ ధర్మ మెట్లెం చన్నకేయన్న దౌష్ట్యవేను కెం(ద్రు)ని సుం డయి మాకేల నాదలకే వం నృపులా నంగ ప్రతికత్తి వి వైరి విన్నాపగా వంశ దూషణులు నగుత న వాలు ధుగాండ్రు శాం(త్రు)పుడు
దాంన వ కమ వే తల తుత్ర వంగ ధ్వన వన మం దుష్టి కంట్టికే యము త(క్రి)తి బూంత వను శ్యం ఖుట్టి వింగ డనవర తం ఖు ంత్రుస కల లొంత్ర కెం(బ్ర)స్తుతి శై యము నుం దుృంద్గ దన ములగాని శ్రి(క్రు)లకు దాయుడ డు షపట్టి
ధుకొయ్య డౌష్టి తిన్నె ॥ కయ మొూ పాపని బుది విం చ్చెద । శ్రీ పం దషుల లాన యుంక నిష్ఠూరా తొడకే । కోశింపుము దండ్రింపవు కొపింపు కల వలుట్టి దనల బు కెంబెప్పుర వింవుట్టె ॥ వ ॥ అశ్రి వంరి అయు నూరా
చె పొవి కి కెట్టంవిం చూం దుష్ట విది దో వెం యుటంబుల వె శ పృ చూ పృను రా బుతం స్నిఢింబాపి తొడుకొని పోయి యుటంకాం త్రంబున ॥ కే ॥ బ్రాగ వనం ద్వను డ త సి కి మొూగ పొను వ ద కలం ధ్ధ పె కల్ల మొరుడు
ఋని ష్షవే నగ ॥ (త్రి)త యము చెప్పెనే । నగ ॥ రవ గంగు గావి శే షగా మూనె నె రెం(ద్రు) ॥ వ ॥ మ రింయు నం గురుం దుష్టి శిష్యునకెం కెం మ షై దచాన దం డోపా యుటం బు లిస్సిలయు నై కింని ం జి నెతి కొ విదుం డయ్యె నదిన ప్పి
నిష్టుయత్తి నెరం గ్గి పళ్లి నే త నలం కేవ తు యున్న కెల లదిపకెం నె వెలుగ కెంచ్చి ॥ (క్రి)ష్ణ కేలమన్న మూ వత వలు దోర్ఘ సముద్ర నే (త్రి)వగ పాత్ర ముల ది దప్ప కల మన్న నేడు మన దైత్య వా రి గా ప్పెనే (శ్రీ)పం

ఖనంబుచేశెయుప్పనెంతయుం దల్లి తప్పక ఉత్తైన యొరులకగల ప్రోరుష్యంలకు ప [illegible]
శనుమ మారయుంబ్రుంద్రిన కావి కంటె । శ్రీ బ్రాహ్మణునెవలశన్వ యు శ్రీ [illegible]
త్రు
నేతు రెగ నిగ యునుమయా హ్మాం తుంన్నిది నెంటు శ్రీం [illegible]
కృహా ధృ చృ మున నే ఖ మ దు వం బ్ని హో వృ నె వలద [illegible]
లబ్రుమల తల । వ్యాం నే దే వం శ్రీ కా న్నుకి [illegible]
గుణం త్రై ల మాలయుత్తై యునెలు ॥ వ ॥ అని నవిని రాషించ్చి రాం బ్రుత్తై వ కలం [illegible]

శ్రీనే కనాయబ్బవిష్ణు(చిత్తు)ల్ని యునే నెవ్వడు దిచెప్పు మనిన నం(ద్రి)కిం(గ్రి)యనంద్రనుం డిట్లనే యుత్తయియొల్ల నేరేరధారులకు నిట్లనుచుం వేంకటయిం నూం తిబాలిపలనే(గ్రి)ల్ల కదేరునే మనమతి(భృ)మగుంబున నెనరాళ్లి(భు)వ
త్రిన్నకనన్న్వమున్నవ నిదివ్యకేశావమయమంచ్చ విష్ణునం ద్దళ్ళమచే చినతారడవినుం దత్తపే మయునిశాచర(గి)నిలువయ(ల్లి)నకుమంతం దాండిన(ప్ర)తిప న్నా నుకరాపంబునైన నల్లాపంబు యువిడి బ్రానతెం
(ద్వం)దల్లినగుచు నిష్ణనిరెయుకయు మెప్పొడినన ల్లొడుదు రిత్తత్తనిపయునే నేరరల్లనికంపు యునే(ధ)యెత్తించి రెవృరేదు ని(ప)యత్తించి తాంబాల కుమ్న కలుపరవ త్రంబున్నే యశాయునాకుం బాండగజాదవి
మరొప్పుడిగదానాం తం(ద్రి)యాం బుద్ధితాం నేకుంనెన్నాపల దాంచెనానాపరలు యురునిర్మల తేపరించింపించిరాం(మే)కాంతుం బునద్బాంగ(వృ)ళ్ళ వితి గాయాదానవ(శ్రే)ణికినే (వై)కుంఠుం డట్లితేర దారురా
ధురదవినేవనినొప్పనేత్రకేంయుట్ల తెనయువయ్యసుకలందోయుడు మోనలరద్దిపతులయిన న్నుల్కించచ్చుయునే శిల్లవికేయిరివేష్టించ్చుట యోం మని(త్రు)వరులనే వాధించచ్చితే యునేయాత్ర కెలనరగం డ్రక్కవి మాంగ్గనా
గవిత్తులలనాన్నతం బునెందిలించ్చుయునే వారియుంచెన్నికి రియుంచచ్చునెల చెడమోంవరంత్తుంక్త వైభు(త్త)క్కాయువయ్యల్లినందం(ద్రి)మాంల్లుకులబు రాం వాతలలనేత్రించిప్పంవల్ల దుం డిట్ల నిరమొగ వెళ్ళాం వారెల్లా

పతెం [illegible] చ్చిరిపె [illegible] దయ [illegible] చక్రవములు యు వెక్కలు యు శా(త్రి)ము [illegible] మాఘుడా వించ్చి పరిం చ్చె నన్ని యయు [illegible] వెల్లి [illegible] గురి [illegible]
[illegible] రూపించ్చెన మధ్య యన్ని [illegible] డుకు నే షష్ఠీ యశా యు (అ) ంత్ర ంగ్గాంన్నిది నంబు నేంకి నే నసు రే (ద్రా) ం తి శంక్కా [illegible] ంత్ర [illegible]
వ షించ్చి విదాభ్య పరి (శ్రా) ంత్రిం ంగ్గు యూ చె తగాంవ నే శివ వ [illegible] స్నా ధ్యాంత్ర రక్షే నస్త్ర [illegible] యము తవము తాం డు [illegible] తులు వము [illegible]
మలా [illegible] చిచి [illegible] వర్ణ [illegible] దివ [illegible] రకవలగే శ వ చింత్ర నా [illegible] మృత్యా [illegible] దక [illegible] కయు షడా లము వె రి (గా) వనే కవ [illegible]
వెంచ్చి నా యు [illegible] షము వ (త్ర) శే త్రెణలు త వెల్ల యము [illegible] సంప్ప [illegible] మ్నడ వ్రైతి వే చదివితే వే దం బు యు [illegible]
[illegible] నేవ వి [illegible] హం ద దే పింవ్వగ నే యు నే యు (అ) ను దిన సంత్రో ష్మగా వ యు యు బా నిత త్రి వ [illegible] సం శ్వా గా ము కే [illegible] యు లు సం [illegible]

జానకి తిప్రియుడు మిసాంద్రభక్తం విచారించి తై తేజసుం డౌకై దినంబు న ఋషియు సుమతి కై వీక్షించి నెడృత సుఖైను కేన చదవని వాండ జప్యం దగు । వదివినే రసద్ధి వేక భవులరహనగయగును ॥
చదువగ వేలయుయు సుబ్బునేలకలు । వేది వింపై వనారణ్య యొండ్ర నవ పాలు పుత్రి ॥ వ ॥ అని పలికి యయ్యు రలకే పురోహితుం డున్న సుఖ గవం తప్పం దగ్గ నై వ్ర్య శం క్రాచారయ్యకాండు కల
ప్రసంధృవి తకుండయు వంధృమా కుండలను వా రలకా విందు నెవం ఛ్రించి యుట్లు నె యెసు ॥ తా ॥ అంధ్ర ప్రియయ సుక్ష్మ వాండ దుల కుకుండ
వేదం మీమారు గంకులు పృతె కారులు నాని తత్రిలే మసోత్రబుందుప్ప కేక్షే నప్ప మూ కం పై ధృయు మవలం చాయుందుం యూచాల
చ్ఛిరత్రింప్పు తె ॥ వ ॥ అని పలికి వారలకుం జ్ఞం వేని దల నేప్పుగించి తోడ్డాని పొందుడ నిక్ష వారు నెవ సుజీరా జ్ఞకులు మారు నింవో దర్శి ని పోయి యయ్యె నికి నెమా నె వలయు సు సై నె ప వాంఛ కం స్త్రం గృం యు త్రీ చదివిం చి నె తి కేన నే యుం గాచిం
త్రోతలనే సురకలే మారులం గాంధ్ర రిగెయా నిక ॥ ఆ ॥ అంచి తశే త్రై తో డదను జూది పట్టి వాస మాపము కై ప్రవే । శించి సురారి రాజు నంతు జేకొని నంప్రకృత వేషధరుంపె

నడుమ కనుంగ్రచరణారవింద్ర సేవాతిరేకంబున నబుద్ధి [illegible] శాస్త్రాభ్యాసంబు నవివిత్రతం జేసి చనునప్పుడు [illegible] కిదుముజ్జేనె [illegible] త్రంబున దనచిత్తంబు చెదరి యుత్తంబు గాంచెనని [illegible] యుత్తంబున [illegible]
తత్త్వంబు నసంసారనివృత్తంబు నబుద్ధివిధేయుండు నపవాక్యాగద్వయుండు నసద్గుణ [illegible] నపరమభాగవతశ్రేష్ఠుండు నకర్మబంధ్యాలవిహీనుండు [illegible] యుండై [illegible] వినోదించి
సుకవిరాజ్ఞియను నకలిశ్రేష్ఠుడైన కంప్రాబనిచెనభిద్విక నరాకరుడైన వేదధర్మదుర్లభ [illegible] నవ [illegible] జనకంపే పోషింపు రెల్ల వ్యందుకొ విను [illegible] బున బుద్ధి జెప్పదుడి [illegible]
బుపారింతురే శ్రద్ధం బుదలంపుర [illegible] డనాసాఖాన్సర [illegible] కెరలనె ప్రత్యక్షలూకెపవిత్రవతశ్రీనె గలలంబులాంద్ధింప్పనె [illegible] బాలు [illegible] వికాలు [illegible]
నలోరు [illegible] త్రనక్రియారా లూలుగవ్యపాలు సాధుగురులు లూకెక [illegible] [illegible] [illegible] యిసమస్తనస్నె [illegible] [illegible] నఖండ్ర [illegible] మాపఖి [illegible] వేదిజంప్పగబిం వ్వవలు
సంద్రనెప్పవే॥ అనెన నారదుండిట్లనియె॥ రా॥ లక్షణంబైన సలరాశి రాజుపగమునై లో [illegible] దశ్రాంత్ర [illegible] నవనవ్యాం [illegible] బాలుడై [illegible] బుతో [illegible] రువి॥ దానస్నానసంబు [illegible]

శ్రీ వృష్ణిన మః ... తంత్రా రకతులంత్రాలు నెలు (శ్రీ) వెళ్ళవాడు తనన్న దేవి నష్టైన వలికాం (ద్ర) నెవ్వరి జేరమురచు ॥ అసురారి దన ప్రాలు లాడిన వి నను అసుర వాయులతో దనాం వరచు ॥ తత్త్వవతులు సంస్తుప్తిం
శ్రీ నష్టైన వరభాషలకు మూరలపలుకమర చు ॥ సురవంద్యుదనలో నిజా చినష్టైనను బ్రహ్మైన దుత్తం బెట్టి బూడమరచు ॥ వ శివదాం భోజ యుగ చింత్రా నాంవ్యతం బెట్టి నంద్ర రంగ యు నింద్రి నష్టైన నతడు ॥ నతత్వ వతి శ్రీ
యుగ దేగుచుననంచెనిలయులనుమురచి ॥ దాడరుబాంక్ష కయుం ఉష్ణసుడు దునింధుంన్ని ॥ నాయపానిత్యుంబు యు (ద్రా) వులగుడు చుచుంక్షాషింపు చం నీతాన వి ॥ ... ద్రాడు యు శ్రేయచుకరి రుగుచుకె యత్రిం
చెప్పుచుం నరిత్రాత (శ్రీ) నారాయణ గొపాదవత్రయు గనేచి ంతాకైవ వృత్తపుధ్యానసంధ్యానత్రవుఁరచెకె సురారిసుతుడేతద్విశ్వమును విష్ణు రాయుశ్రీ ॥ శ్రీకృష్ణ చింతావరు వశి వత్ర్ఋష్ణ్రైరామ్యుక్తే నైరయు జలు
కైవల్యై చూరపన శ్రీంత్రావారి శ్రీవన్నారుండ్ల చిత్తుల్ద్రైన యుక్తతుడ్రై పాడునెక్కైచూరు ॥ విష్ణుడింత్రాయు గా నివేంద్రం ద్వైకనిరామ్య త్రిపీనగుచుంద్య నెక్కై చూరంసరి నా శ్రుతనునిధానవయు గంయుల్తే నేనని యు శైవగంతుప్యు యువైచు నెక్కేంః
బానెట ॥ వయుకనునెక్కే చూరపరవేంకురగేశవు ॥ (త్రా) యుబ్రహ్మిత వాం షడాబొహ్మసతిత్వయు ఫిత్వలక్షుత్రైనిమారివత్నే (త్రుడ్రై) ॥ యెక్కచూరునివిచయులారకలం దృ యువుటు యుష్ణు ఫ్యాన్య డెక్కారవుభాగవతు సంనుగానెనమారంగ తంత్రై

ఉనుదేన మాగావజింత్తిం చెప్పి వాండ్లు। సమయులయందు నానేక శాస్త్రతెదిరెప్పు వాండ్లు। దైవతములం చెప్పి గు కుష్ఠులదిల వాండ్లు। వేలలంరిద్లే నను బాంక్ష్మ యుక్తేని వాండ్లు। (అ)మి తమరాప్నే తపత్రినే పెంవెన్నే రూడ దీపము వము మరిరము నూరాయ్యకు యుక్తకారె
జనక్షవిధాపేథ విశిష్టు దైగరవ్యసంత్రంభసంగ్రహము డుగాండు। వివిధ మహాకే కేవి షంవసంపాంకన్నె దైవం చెంద్రి యమములచే బట్టువడదు। షవ్న వదెమొ బలద్రో షవాప్ప మత్రికామంగాస్థా దులుగ్రం దర్ద్రకా నదు। కామిశ్రే వయు ఖ్యాత్రే
గన్నముకె కిన్గరిగినే వన్ననసంక్షిణావంతే బాంఢు। విశ్వే ముందర్ధిగనన్నవిన్నయమర్త్య మలంధ్ర వమ్మురు ప్రికషే శివాంస్మేయుడదు। ధరణి నాథ త్రెత్వతే నయుంఢ్రువాంరిమరు। తం త్రిద్రైవా త్రాన్వతం త్రిడగు చేము
గియునదన్నాంఖు వెళ్లినంఘ్లాంఖు త్రైవచ్చినసురక్షాధునయు నంధర్ధి జాం చైత్రా పాశిచన వృవిష్ణు బాంయని విధము॥ నిం దితగిలియుండద్దనిర్మలాత్మ్యముపగ వాణ్రైనసురేంద్రయు కేయచలుతోష్లం వన్నెదయరక్షా శులకేనసుశకు
గోపేతులలక్నెంధ్రన్నె వెముకగము చెప్పినె వృత్తాబంధ్యం బులంబు। బాగడంజా తత్త్రకలసప్ర వేం(ద్రు)లత్రియుం భాంగాంధమిత్రాం బాంలుపస। దన్ని గవర్ష్మ కేప్రయుద్రైతనా రాంబు తనయులంబాయుంచ్చి కేతిం వృణేయకయగునాశ్రీ దియమగుప్లంవన్నెడు
నెగునామలనే కేవలు ఖు గలప్రగురుకాలమున నే। గణితిం ప్పనసంబ్యుంబుయు। షశిప తితె బృహాంస్పతితెని బ్రాహ్మాపతి కెకెయువయయుష్లునదన్నిగ గరిష్టాంక్లై నష్లంవన్నెడుంత్స్య। షగవత్తుంత్రైనవానుదేవుని లయంయుద్దనవాడు

[illegible] సంతు [illegible]
[illegible] కర్మ [illegible] కాలము [illegible]
[illegible] సనుతి [illegible] పక్షాంబు [illegible]
[illegible] మనుగోపాన [illegible]
[illegible] సుగుణ [illegible] నిర్మించి [illegible] నడి [illegible]
[illegible] పెద్దలబాడగని [illegible] తపము [illegible]

౨౪ బునతి (శ్రీ) మించ్చి వినించ్చి వరఋనిషదు శాస్త్రరగర్భ తిరికరం బునసుశాస్త్రం ఇతి ఇహ్యైశ్వర్యవంతున్నెత్రవేల్పుగా ఉలంఖ్యచే శెనసమయుంబునాయెడియు వెలశ్రి. వుమాకంబిన్నగల దెనిషు శ్రీపుర సాభాణాపమనుపు
వెంనిషు వృద్ధిబాంధ్రగల మొప్పదు శత్రుకుడంచ్చు దేవతా. కినృర కిద్ధ సాధ్యవము నిశ్వేచరనాంను క్రమల (శ్రీ) యుంచ్చి నా (పన్నగల ఇఫ్రు) చ్ఛూర్తి క్ష పబంధ్యవి మోచన సుపద్మలోచనాకీయ పద్మయు ఉల్లగొనపం (ద్ర) నిరయు
(స) కంఠ (బ్రం) బునసవెరవునసన్య శర గ్భ్య ప్రైరవంన్నంబు ననంద్రకు లంగూడ శ్రీ కొనియడియు యెంకడను న్నివాండు డిగదే శ్వరుడాత్రు వుంయుం దుర్త్రమాధవుం. డెకడికే ంనెన్నాంత్రల యు వుణేష్పయుశి
శ్రీయాంను (శ్రీ) వుప్పర కైలివిత్మల కెడ్డి నైనే యాదించిబ్బీల కది వైస్యసర్వాడికన్నికులకై (మై) వైకరమే ము వాస్యము గము ఖ్యాకు క్షించ్చై మది యప్పర త్రేకు కైయు వము (శ్రీ) నిమరియయనం పచెరని (ద్ర) యు వమాని చిత్రం
బుబువరారిగాత్రంబుబు గానకేసవమాపాంపబు ద్ధుప్రైళ్ళగవంత్తుండస్తని సుమ వశోపుశలష్మండస్తని మువారిత్తుం రులిను ద్విదిన్నా నాంనంద్రమయుండస్తనుస్త్రై నవ్వా దేకే శునకు నమస్కరించ్చిచుంనడినియుడ
మేఘురవసమానసంభ్రశనినదంబునదిశలు (మ్రో) రియుంచ్చుచు సాధ్యులుతునవయుంబు గావింప్పుచు దేవ్యశ్వమానోదు గానకురవేశ్వరుండైనవారియుల్లయొయవ్య ఛంయు ము కైదొంద్రతలరయ్యె

డుడునవత్వం బొప్పిలప్ప గాఢ్ల నులాంర చేరకవెయ్యి కన్నె డు సిద్ధులాంర (శుద్ధ కప్పురాలిర వాసి తసుల రక్షిమ ధ్యులర (వృద్ధనూం తనవల ధ్యులకే యుపాన [illegible] (సుఖవిశేలతన్నవల రారి చాం[illegible] నొంఛుశాంతి వేదండ (వ్ర) నిచ్చుబు చాంకల
ఋద్ధిపఖు శాంఖు వేళనధ్యాన లతాంనివాంన వలులలావేలాంవతే యుఋక్త్రతైవశోలాంవాంన వివర్ధ ౯ వమాంన వదలుణేలాం వృత [illegible] (ప్రా)కలకైకే వింబ్రాంయుగనే వలుడుంబు రుదుసంగ్గెత [illegible] సంగ్రంబులకైవాలాం యుంచ్చికరంగ్రజై
యుడువలు దేవవ్రషిను శ్రీశ్వరాం ఋతేఋదియాంగవలుఋ ఋద్ధులుఋద్ధలనే (ణాగవలుబంజే యుఋచుండ (వ) బర [illegible] వాం వి(ష్ణా ౯ గవలుఋతాంనైగ్రె కాని (సాగింపుడు త్రితప్పిడవలు శనంఖుంబులకునైఋనిఋ
సకలవనద్వపసవాంత విశ్వంషణాం సఖినిదులిన్నకపండ్లు సస్వచరితవలు (క్రాంవల ధ్యేనాసుబుకరణనధ్యుగ్లుఋగోఋ క్రొక్కర్య ఋ గగనంబు గలరియుఋ చుండ్ర్మవననిధు వేడల నలవాంవాంన్నె సంఖ్యాంతవలుఋ
నువేచులరతన్నవలుఋ వవాంంచెచ్చి (నశ్వరువాంం బుఋ సువవనధాంలంబులక్షెలాంర్షగుణవలులనతినెంయుశ్వి(నాం బు సంపూరిత (త్రా)గులగుచునైవృ ౹ వరద్వతంబు ఋసకలచిత్రాలు ఋద్ధివిద్ధ (గుణావలువెల్లనుతానెగ్రె
రానుచూద్రిత్వ (విష్ణుడుత్రై (లోకేకనరాంజ్ఞసంప్రీతిసుఅక్ష్మ ఋవఋయుఋష్ణుసకలదివ్వెఋ నిజాతింబ్బిలోకైకనాంయకలవ్యాప్తనయుఋ ఛ్వ్యా(త్రా)కారం బునయుం (వి) యునంబాబులను భవింప్పు [illegible] దనియుకశాం(త్రి)వమాంగని

ప్ర. [illegible]

నంబులు గాంచి కంత్తరే ఘూర్ణిల్లి. కలసముద్రములన్నియు నేకమై ... పవమానాహతంబులై ... [illegible] ... గంభీర నిర్ఘోష ... వరంబులు ... [illegible]
రక్షిత ... మండ్రమా ... రుతంబులు ... వృష్టి ... మధుకర ... [illegible] ... లంబులు ... గతి ... విశ్వకర్మ ... [illegible] ... రాజు ... [illegible]
మనే నంబు ... [illegible] ... విష్ణు ... దేవేంద్ర ... [illegible] ... రాజ్యంబు ... [illegible]
మరుదంధ ... [illegible] ... [illegible] ... ప్రకారంబున ... [illegible] ... [illegible]
వసనోమ ... [illegible] ... హంస ... [illegible] ... ఇంద్రాదులు ... [illegible] ... వేది ... [illegible] ... మొదలు ... [illegible]
వుండు ... [illegible] ... మంత్రములు ... ప్రగతులై ... [illegible] ... గంధర్వవరులు ... సంక్షుడిపడ ... [illegible]

జూడ తివేళ నాకే నాడు గంధర్వ రయము మాత్ర విధిబులను నేకే నాండు తెరల బోయి | [illegible] లను నేకే నాండు బుణ గంబుల [illegible] మాత్ర గ్రహములు నేకే నాండు
గలు నేకే నాడు యోగ్యులు నే గ్ర తిడం దిక్కులు నేకే నాండు వివాహ గతులు నేడి శిపత్తు | నేకే నాడు శిద్ధ నైవేద్యం బులు దిక్కులు వినంబులు నేకే నాండు వంద వంగ్రాంచళ్ళు | కెడి విభెళ్ళి దాయి కే నాండు
స్వర్గ నాంధన చారగా ష్యాంత పిశాచ వేశ్య | నదవవి దానధర్మాదులు సంపాదించి | దివి దనారాజు ఉదు దుర్వాసా తెలుపు దగల వేళ కేవ ఉప్పిడల దోడ గోపాలు | కే ఖైలు కేంగలా అగ్రోచి గ్రహ
బో నలయ్యవిదిబితి కాబలు | పవిత్ర నాములు గా ని యొక్క తదురు బలమున నదిపుల కేక కర్మశల తైలం తాపి తదుర్దశ తైలస్నానం కో గ్రహ తే యారాజ్యా | వేశల తైల నాలయను దివవను | దివ
నవ్వువేదియొ దినత నేనప్పుడు వేళ వుణియుతే దాన వెంద్రుడు ఉద్విగ్రహ నారాయణంబులు నేను వరకే తవ ఈశ మండల త్రిదేశం బుల్లయును వైఢూర్యం ర తృప్తింధ సముదయంబులును | వధ్రసం విన్ద తన
తే సంప్లయు తేకం గ్రహంబులు నేను | పద్మరాగ పెత్తే కేనకే కేవాంధ నేవాత్తి విటంకే నారాయణం బ్బాయలను | విలంబ మానే ముత్యాల దాము విరా నేసొంబిర ధ మఖ్య హత్యం గ్రంభయలును | వివిధ విచి తా

శ్రీ విష్ణుదేవ కోటి కళలు ష్నవ... గాంభీర్యగాంభీర గంగాన్ని నిర్మలనే యుద్ధములు సాకార్యతిశయ దినమ్మ [illegible] క్షేత్రములు నీళ్ల ప్రత్యక్ష సాక్షాత్ గ్రాహ్య శ్రీ పర్వగ। వాచ్యా దిక్కున దిక్కులు ... ప్తినే నమస్త్ర శ్రీ ప్రాణి స్థాన

భూవ్యవహార చేసే నేను లెక్కల తక్కువలు పెంపు పుష్పవేళ వళ మంత్రయు శరణం బులు దగ్గ నీత నేమను నిరు తరువాత స్తోత్రం బుసలు లోకేపాల కలు నచిత్ర విలువ నే మేము యుగ సేవ ప్రయోగ బూరుగం బు నవ విరక్తి

కరిష్యం దృష్టి గోచర నేను నివసించు నే కంపించు స్నింప్రాప్త ఏది ఉపాలన్నం బువైన పరం బుల్ల అంగ్నియ యి చ్ఛి కరుణించ్చి విధించి యుండి నియుక్తిరు ఆజ్ఞా కక్ష సంప్రదాయ దేవులకు నమఃవి యుద్ధం బు తె వ్యాప్తి

నీకే। మహా నవమరు నగరి శ్రీ వర వేములు న్నే మెయి విచ్చి వెంట్రియ చెక్కి। నంస్థం గోచర నే వెలు నిష్ప్రయోజన నిగ్రహం బుతో బుద్ధి నేం ప్రస్తా తథ్యం బున నుండ్ర విహార సమ్మతి వెన్ ప్రక్రియ క్షేత్రంబు చెప్పిన

అ శ్రీయు ప్లవ మహోత్సాహం బుపై నే వ తరం బువిచ్చి దిత నం ధనము నిత పూజి తుండ్రై యుత విండ్రి నం ప్రపంచ ప్రసాద కె నం ద్వాపరం దృశ్యమా నుండు గంగ ను ని బూ మందిరం బున కలం బు నియో। నిష్ఠ శ్రీ బున నిర్వింధపాలా

తి వరం బులు నెం పొడి దిం చెప్పకొని౹ కథ సాదరు బుం ప్పైనే ప రెక్కై యాదర ప్రపంచ కయుపే కే యుద్ధ లోరిం దుడు క లబుద్ధి దరు పై నైన ములు వ। స్వామి వర నుం దగల నం భూత నివెన్ను

౨

జైమినివి యొక్క యము క్షేత్రపాలకులైన వ్యాసుడు విష్ణుడవైరశి। సమయము మెల్లనే సూనసప్రాగాములై। త్రియము మలు [illegible] దోడ్డనై వృద్ధులమ్ము [illegible] వివాపు। నేదేరు సత్యసన్నిదానం వ్యయము నకలు వివాహనతి

నేనవునే [illegible] తప్పు॥ నవు పేవాకే నే మంత్రముల ప్రాణాంబవగు వింజటేశి ప్రబ్రావేతివి। వమనోంబుద్ధి నిత్రం త్రియం [illegible] నేతి వరుం ధృవ్య। తమవే [illegible] వగునంబులకు నా [illegible] ద్వారమహూం దశ్య। త్రియుహా తనువ్య

నం ప్రతువ్యయు విస్తరం తత్త్వ కేళయు విద్యయుక్తే తే నవ్యయు సర్వసాధ్యులకు నారకనియుక్తుం ద [illegible] కాలి మయయుం ధృవై బీజ నుబకు నా యయునాగ్నేయం బుకైయయు దవ [illegible] జ్ఞానవిజ్ఞా

న మయూరాధి వాద్యం త్రర వివాతుం ధృవ్య అంత్రాం త్రశ్వ। మయూరుమయూరుయక్తుల మొదలైన పరమాత్మవ్య। బతే వయూకంబ్బునేకు బతే వాత్రసేవ నర్వంబున [illegible] వ్యర్థానిదివెళ్ళం

బునవేదుమ్య కన్యయోగ్య నికాకేపర మాత్మవైక్య రాగాయ్యరుయుం ధృవైయునం తత్త్వం ధృవైనసేక్య ప్రాణేంద్రియ మనోబుద్ధిగుణం బులనం నేకరింవ్యపర మేలు పేదవిశేషం బున నిలిచిసూ

యునేకిరంబునం ప్రాణకియుం మ్యయు ప్రజలం శ్రేయస్సు వ్యక్తగవంత్యుం ధృవైనశ్చక్తుముయిదైరనని మరియును నివనైయు॥ నే॥ కోశనేవాళలకోకంగలునేరు వృతోనిమ్మి మనుమకేత్రియునసవైనేరమకరుం సత్యకనై। నాయోధ

వాంఛయమౌదకవంద్యలజులకుయుద్రోక్తిం జ్చినశాన్త వేదమంద్రతవములాదనకరకవులనకమణియొక్కకవకమయదివ్యాయుధకమండలునిగళితసత్యులర్కర [illegible] సంద్రోవ [illegible] గంగ [illegible] తఉంచు
వారింజ్చెసాంద్రకేచతేసంస్థాతసంస్థావ్రితవాముయాంశు మగ్నంబుల్వెయువడిమవాత్రిభావములసాంద్రకృతాంకుంబ్లునవొంతయంద్రునుమత్రిసంకెనౌశనిత్యుల దేవ [illegible] సువనదీవసుసం [illegible] సంద్రనరికర
శ్రిగటిటవవిస్తాయుంబోలివెలుంగగ్నచేవసత్రంజ్చెయుమయు విని బాశేకేవిశోధిగ్రెయుకె గని వాగ్దేనీమసాన్తేతకేవుక్కె॥ వివిశ్నేతనివేసంపద్వాదకను [illegible] తమ్మం [illegible] కెయనేనత్రుకేళ్ని వవ [illegible] షవశస్త్రధాతు
నుబగన్రిహ్తాతకేయకేదాతకుకే వివిధప్రాణిలలాదవే ఇనేమవాఆవిద్యానుసంస్థాతేకసేఇవడయుయ్యద్వై తెన్నివారుండకిదివినుసన్నవాంసవాంస సునేసుధరక్షితలంబునేశాశ్యాంగ [illegible] నమంబుచే
శిసంత్రో [illegible] బాస్పసలిపినంవిద్రవపూబుకూస్తైటుంద్రెయుంబులినేనకేంబుగస్థంచిమాదత్రిప్తైనిలిపిగవ్వదసావరంబునేనియుక్తినినుపింన్నైఇనైఇకల్పాం త్రమునసంద కారసంవృత [illegible] బిగ [illegible] నుదైవృతదద
నసం [illegible] కైకె। వేయు [illegible] రిశన్ని సుపూదుషంగ్గులవే బుస్యద్వదమొగుగా బునేనుదసువే॥ గల్పిన్యస్తాతేత్ర్తి సువేద పలత్రిపారింస్ [illegible] వృద్దాప్యదుసక్తదేవాతులవేగుపరి [illegible] బిలుదైనయ

హా. తిరువళూరి దంన త్తుతోశ వంబిన్ని నోశ॥ ౯౪ యయు (త్రియూతె) నసంత్రుమశరణ్యున్నై ద్విత్యర్గా బుతశ్రే వవానె విజయుంన గాయు స్సెరింప్పరె నితింప్పులు నాక్కంబు విదిచి (బ్రం)ప్తాతిశ కంబునె కరంజూనా [illegible] వరశోం[illegible] (త్రం)ప్తాకవిసు
ఉప్పైయు విన్నె బింన్న వింత్రాశియకేఖ తితి త్రూరదం కటత ప మెయాశ ం డివిలి నెతిట ప్రాలుమ్మైతి విలతినె నలబ్బడినె పురా। వతి సంరం వెర తంమెయయునది। గతి మా కవసుదె వతి [illegible] నాకుయునిధి॥ శాఖ నంకార్యాతెశ వతుతి ఉండవ (తి)[illegible]
వెశ్వర పుసెవవారా। సంక్షేశంబు నువెదశా(త్ర) పచవి సత్రైనమెయుంగా శ్రేయు। వంక్షంవేందనె బుంహ్యదు న్నవా ఉవేశ వాస్య త్తి చిత్తుంబులుతి। సంక్ర త్రిపం [illegible] [illegible] త్రితిసంన్యారంబు బిం [illegible] ప్పవెతి శాం [illegible] వశ
తి వ[illegible] పోత్రలంబునె బూగద్రాన్నాగా వుంగతె శియాదె వాద్భి నల కంపెనెన్న కంశి శింధి పెంచ్చిత ష్నంగిదా। శ్రీవిశ్వంబు దప ప్ను మాద్భిమ పాపుం వంరోసంజ్ఞిపె శాక. ది। శాన్వవిజ్జాశవ కె కే [illegible] శ త్రైమ దిలునాదిం
న్నిదాం జిశ వారాఖ నవ౪ అ దియాయునసంగాకశ తాంలాత్తులకం శ ధ్న[illegible] ఉన్వంబుగాలుగు దుం దా శి తరో[illegible] గెసమా భ్బిబలంబు నంద నశంశ ధ్వంబున సం పావు దింత్తునె నితలంఙ్ఞినాం ఉన్ని మరియయు నిఖ[illegible] శి[illegible] నవదియుజ్ఞం
బగునున్న [illegible] మున్నరి (బ్రం)వెన్నై కపెతం బునం। స్రవనియన్నంబు వి జ్ఞా తెయయు నవిబుంయువు ప్నెనా [illegible] యవుస్నె నువనే(త్రి)శి కి నిళ్ళి ద్వితయ[illegible] త ఘం। న్యాప్పతిం న్నిహా రింఙ్ఞియెయాం। ప్తు [illegible] ది. శవ [illegible] పె ప్న

౧

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

చే
౩

మేఘనాదానే శివుం(బొ)ఱచ్ఛేను గూంటలులోనే నతిప్రోవ దనే రత్నములున్న పల్లెయల్లా। వికొన్న నొండ్లి వచ్చునని త్రిపురని మొందుల నిక్కి పిక్కి నే। వ్వి కేళ్లు లుహు మునుండ్యెం నటి దినత
నె మన్నెశరింత్యె నెక్క వెకకెక వాకె మంటలు మనల నంవ్వర ప్రకటింప్పె కెరాఘవ పేరుల నడబేతలకే నిం।న్నె కెయికె వల బడ బేతెశనె। వికెయి కలిత దక్కె ఔత్యెక వికెనే మంద్యెకెక అనిరొయిద్వ వకంబునకక కెల
వలిత తెనాంద వేయుతోడనల కెంతముల్లాంప్పింప్ప వగమునునన వేలను వేంనన నెగా। త్యం త్సు ద్యె నౌరాంతుద। కలంత్రితనతినె శెనెన కె కోలం గూల నెకకెక కాలవయు వచ్చిన శబరంని
కోలనేవ లగూవె భగము హ్మాసముతోడనే। కా లముదారిశినె నెలం। గూలకెపోవకె మై యుయిస్మి గుణావం త్యులకలనలకల అక నొ కావ్య ప్రారు నమ్మత తి గానరుచబిచ్చరితి
బదు దాత్రి విశ్వదేహాముంగ దిశి బీనతన్నెదుల వ నెల పోంద్యెవిం। త్రా పచలలూర వత్సర శతంబుప్పెలన్నెనె నిజశుచక్రి క్రి నె భూవ్వల దులనత్యంబు మృతి బూంద్యెనవారలు శ్రీర
వ త్మారె కకల అరాయి మల్లకపలబాల కెలంబ్లె క్రిరింపున్నవం న్నయిము ముఙ ని ప్రలాపంబులు విని నలయు బుద్ధి నిబం ధ్ధి ప్పలు వెర నుపరి న రవు ప్రపంచంబునక ని ఫ్యంబుగాద నిలెలంప్పి శెప్పెంప్పెకెను

యంబారద్విదరదిం[illegible]ష్ణునిఁ[illegible]ల్లియొక్కె మవశిగదానంబునఁ విపా గ్నియులఘునంత్ర కృష్ణాయుండై నయొక్కనునగలంతెంత్ర [illegible] బాళంబునఁ వీచిపొయుమంత్రైన వేంప వమ కంబు నయుగు వలయు మెడ్రి గుర్ర గంతెయ [illegible]

యు చికేంబు వ్వినపృశిరవయు యు గానం వంశ్రిపృయుగులవి
ద్విల నవ 8 గోల దిగ్ని చి వికు సు నే రె కకే వ మ్మి వికి చి
వ(శ్రి)కేయంబుల కేగనంవ ప్పిర సంరంవ్న కలదైన లు
దిగి చిసెకె వికేంబు లశ్లై చిగేం జూచి దుకృ ఖంచ్ని
కిరాయుల్కె మంయకగనేయు మె ని(శ్రా)నెక్కె నం రుం వ పొ పక్కై

ష్ణి మ వెమకె । యు యగయువెరు లత్త గ కవిం యుకవికినదిరా కె॥ వే॥ యుష్ట్రీ విశ్లేం బని
చికె మలశ్రెనెమ్మినం ది సారిం ప్పై లకకె నేకే ర ళిలకె॥ పాశ్లమ 8 యు నానా విశ్లేం
వ్రి కేంయం మ కె మం దృకి కా లునొదిమంశు వై నంమృ 8 ంమృ మ న్న కు ళంగ వ
కేం ళింగ నవ్రితయు కి యాంవ॥ మీశ ల శేవులు మెశ మెశ్లి మిన మ మ్నుల కైంగ దం యు
దెవము కేం ళ్ళి కి న్నీయొ। [illegible] ని నుంవ యొక్కెనె (శ్రి) మంగ్లం నొనులి తొమ వంకేనె యుశ్రాజై

వ (శ్రీ) కే నంబు నంద్రు॥ [illegible] శ్రీ యుకి [illegible] యుల శ్రి
[illegible] కంతృంబు లు నంత్రంబు నెంబ్రింవప్పు వశ। నకలి
(శ్రి) మెశ్లం నంబు గ నం గానె యుంద్ర కేళింగి నమ 8 కిం
గన్న నెయు శ్రీ కే విశా రింపు [illegible]
ష్ణి కెషు (శ్రి)॥ నెక్కె లశా ప్పు వి ష్ణు [illegible]

బ్బయను వేడుగాని యేనకత్వంబు గానబడదు [illegible]
గను నిట్లు [illegible]
ర దు [illegible] నిదేవ [illegible] వములకు [illegible]
నికె వెంచు [illegible]
దల్లులు [illegible]
దపగిగ [illegible]

(శ్రీ) త్రైడిసవమంత్రుపుంబ్రదివ్యే నానేవు యసంబున। వాంతబవిలాపంబులు వినిచాలుత్తలంత్రైయమ వుంత్రు బనసదెంచ్చి శ్రీప్రతబంత్రుపులంబులాచి యుల్లనియొఱశ్రీఱవమచ్చి గజేరితెల్లబవాలమహా(త్ర)వు [illegible]
రిబచ్చి చునసంత్రు బూంశైతరులచాపవేమూనైడివాంరిభంగ్నినే। వచ్చినవారికే త్రిదరుచాప్యనకాన్నికడాంగవచ్చునే తెచ్చుటబుట్టునయప్పడలకేంగుతుస్తైబుమ (ప్రా) ణికోలిశకెనిఱకఱబునకేడునతుప్త [illegible]
రిబాధుబడకగడులక్షిన్నలవెప్ప చనితెడమెప్పడుగవ్రు॥ ॥బునవమమబుశేషింపు వాండపా [illegible] కలడవనినెఱకఱతెలవృథుస్ప జరించుచు (ప్రా)ణ [illegible] కత్రించుచుద్రు [illegible] వృడకంత్రుం। దెవృత
విష్ణుడెవృండలవాంఢదిక్కిథమునవమనువృబనుపృవెళలా శ్రీతత్త్రుగిఱథనముపేధిబడినత్రివవశంబునే। నుండు బాత్వమూయనునన్నత్రనే। శ్రీడవిరత్ర్రు తైనిని [illegible] బయుండెక్కవధిక్కట్లు। తత్రితుండక్కువమండ్రిరముసజ
చచ్చియకఱకేఱగునుమతిపేకుండునుక్రేలచ్చూతవుపెల్లి గాలకేర్మవశమువ్రేనిల్లువడ ప్రకృతింద్రుడ్రు నాకేవియుడుగాండా త్మమయుడగమ్మడుశల పన్నేఱస్నిఱపాంవభోతికవెప్పనక్షవనంబుదేవాంబుప్పపురు
ముండ్రుదేనిలో బూర్ప్రకేశ్మావశము ననెంకవే శరత్తించ్చు। శ్రీపించచ్చుహరిద్వాసనొకవేశతలగిపొత్తకచెడెనేనిదేవాంబుచెడుగానిపృరుషులండ్రుచెడ శ్రాడనికెరింత్రుచేయువేదాభ్రురుష్యనమనుతే [illegible] ంట్రుంజ్ఞా

౭౮

ఖ్యాతిరావినవ్వారమునారాజితోడ (ప్రేకరవారానిశ్వినన్నవేశ్రమము తోడపరవశమగారెడిశాశిశతంబులతోడ (కేశావత్సరాడికేశబంధ్రము తోడరంగు తోష్ణశం (ప్రా) థరంబుతోడ (నిమిషవానంద్రేననే (త్రి) యమున్నమతోడ

తన్నురత్నవేయమతమువ్యాపించు బుము తోడ (తప్పనిశిపడి నవేష్టూదిదేవర్ణంగ్రమములతోడ (జీవరవిరాశమను శ్వేనరంద్ర (ముయుత్తిబంధ్యుడను యుస్తారి దినుండడగన్నయు (క్రాంతు యగుచున తనిశాంతు వెల్లు

(స) స్తోకంబుపుతకేశబంధ్రమయతోడసుభ్రిన్నిపారికాంశితోడ (పాంక్తా బ్బాంబులుచాంచిమెయాదులకాంచుకెనాశనాథుంయం చెప్పికిబవరు (ప్ర) స్తావతో త్కలతోడ నేకిరవగశి (ప్రా) హేశుపాదయు ... ద్ర

స్యుంకర్ణ మారు రాగివినికార్య (ప్రం) బువ్వేవ పేదింపు గక్కులు గురుఅనవృష్ణానిన్ననుశ్రీనర (ప) బుయక్కుకి (అ) ంద్రుసంధ్యాయుగా (మునుని ద్రించిన (బ్ర) వ్మాని ద్యంయుత నన్నావింప్పెనే వేరికి ... (శ్రే) గకి

తిక్కాగఘదే ధా (త్రే) శశైపుబలుకికి (చసున్నేపాశివిచనంగపార (త) బానులకిసన్ని (త్రు) లకి ... వినితానేకేశ్వ్రశనైన్నవాశినని మేఘయంబుల్లవాళ్ళంబు ప్రే (చనులతోశాంత్పారగా మిప్రెవుర ... ంబు వంత

యున్నన్నే షంగ్గిజై రింద్యుపాయుల్లములగదారింబూలాలోకేవప్రత్రంబునే (దనయబ్బాలలయు హాచ్చివెన్నైథముని నేయ మంద్రు (ప్ర) త్యయుంగ్యూరాదగనేఉవయు (అ) నియుచ్ఛంగ్గి రాజుభారవ్యలాంకవంబు ...

అనంతర, వారల్పకేశిఖండ్రుడు మహత్తు పృథులంద్రనె సౌధకునకు దకవారు సాధికారశ్యంబులం జరించ్చు [illegible] దనిపు జులసేవను నిశంబరక్కాలు సాక్షము వసనాక్ష ఘటియోత వ ప్రముఖులనూరకు డించ్చి వా [illegible]
తుసభ్యాశ్యాల సంస్కారావించ్చి తమ తల్లిదెల్ల నభిషిక్తనవలోకించ్చి యుట్లనె దెయ్యుశారుల [illegible] ర విశిష్టు సాంద్ర [illegible] లగ తిక్కెనె క్షెంబు సంసారఘం చెప్పిరుకవత్తురు కూడి విత్తురు సదానంగంబు లే దాన్నె చారు [illegible]
ననుషవంహుల్ల సుండెత్తె నా ఘోర శ్వాసుండాత దుఃఖితమై యాగ వను నకు నైనాక్రెంపనె [illegible] సర్వక [illegible] దేశుండును శేక్షు దవ్యయుడవు ఖుండెత్రె నత్తు దనంతుత్త దాడుట్టి దాత్తరురా [illegible] న [illegible] త్తు వయునను
వూరాయూ(శ్రు) వదునే నవుపిమ్మ వుల వలనె గుణావులు లగవింప్పి గుణాసంగ్రవుంబుల లవింగ్ర శరీరంబు శేల [illegible] (క్రెంప్పిత దొలవు లాకెద దెవెవు (శ్రీ) యుతో [illegible] ం చుపాదపంబుల ల శ్యంగ్రి [illegible] వూ [illegible] వృధరి(త)
చవితవొక్కానంగ్ర బడిననుగిరి సక్ర లష్కావర వాతు దా త్తుమయుడుక్కంప్పితాంత్తురంగంబుల (క్రె) విలిన [illegible] దాంచు తదల దహదు లవులుత్రవ్వాయి వృధంబున లత్త్రుగా వంత్తురుండ [illegible] గానై యు [illegible] రుండు [illegible]
లత్రైతంధదైకత్త్మ సంస్కారంబున మొరగవిరియోగంబు లెనెండుప్పు సంభవ వినాశ శోక వివేక చింత్తా [illegible] ంబు ల వివిధంబుల యొంరు [illegible] నకు పెద్దయుత్ర బంధుయమ సంపాపదంబనను యతి వశ సంబుట్టి
వరదావారింతుత్తరత్రవి నుండెట్టిచెప్పెద । నాశ్వనెరదేశంబున [illegible] సుయుబజ్జ్రుండ [illegible] రాజు [illegible] దత్తం [illegible] శత్రుపులచారులయుక్త్న సంనిదొంరు [illegible] ఖాంతం త్రైనయుడ [illegible] చిరి దినచవురతన్నిచిత్రవర్మం

౨౭

[illegible]
[illegible] చేసి [illegible]
[illegible]
[illegible] ధర్మ [illegible]
[illegible]
[illegible]
[illegible] కులము [illegible]
[illegible]

కంబు యిక్కరవ..ంసారజు లభినిశ్చ ధనంబు ..లె తేసరిక ధనంబు ..పతిశక్తి తదేవయు ..బుకేయ్యవయ్యవు కేం శ్రావిష్ణు హింప్పు వనిన నారదుండిట్లని యెయ్యక వులాగ వరదుచే తసవె ..దరవ.. వాతిండ దయొని
..విని శోకరాత ..వాబ్ధ..ంనసు ంత్రిస్యగారి నిట్లచు నా.షిలదాం వచనాం నడిక్క్రలా విశాలంబైన వియాకతన జా.లంబులగగ నంబు నంబాగ తెగనయున్నికత్రిం చచ్చి చుప యుత్ల తాంకట్రి రసంరా..ళగద్గిత దంతు.సందిష్ట దశ
నవసనుండ..అచ(భు..)యాంక్రరక్షాకులతి ఘాల ఖాగుండవ్వినంత్రి రంతు రశ్రాంత్రు దుర రంత్రు రప్రైరి వగుణ్ణుడు నసునై వువా(శ్రి)శ్రాడాలడాలయిలం ..బుగనశూలంబు కైలనవు చిగ్గ భూవుంట్రపంబున నిలువరిబు
డి (త్రి)భుత్రకె(త్రి)లో చనశక్తు నిశంబరశేత బాహువులనవు చివాంయు(గ్రీ)వప్పలోవు వి(ప్ర)జి(త్తు)వు బ్బూపైన ధైత్యదానవులనాలాకేంచ్చి యిట్లనియెయ్య శాయ్య నాకులంద వమ్మూరు విూంకనాని చెప్ప వికనానాళ్ళు వెప్పకద
త్రుండుప్పాణి వాకుంత్రెకృత దేవయు త్రుడు షార..క్రో.. ..ండుప్పా నాకివు వాష్ట్రసాకరాజ్యంగ్గవయుదాబ్ధి బ్దానదవ ధూం స్వాకెవ్య వుంన్నిరుగాం(ప్రై)శుంతు ..ండుప్పవధింప్ప పోయెనటు యూతేవా.తల్లిద్దితులప్పింత్తురేయ్య
చేయ్యవన యులనుండి చాచ్చు తుయ్యివగరివయులోపల సంచ్చు లించచ్చినర్ ఖిడ్డు నకి వెలలంగ్రరెవ్వరులనడు ..యెయికింత్రు యయులేదుతన్న దా.శిక్షిన వలరిదాంయు వెంట్లుబడి చికక చికేదు ఖీనినైత్రకే ఖులనతునవెలల్ల లాకబ
దరలాబడలప్పుకానంగ్రవ చప్పినే ..షులజునక్కినా..లాడబాకరాండ శంఖ్రింప్పిన వుకేప్పట వయునిళిన వునుగుగాంకె (అ)లల్లుంచ్చి వెనుకనాంయు ..సం(ఖ్య)వు వేునవెరగి వేంనిగ్గచ్చి నని చుప్పిగాంకె

ష్టగనుచు వసుధాధీశా యుధయువు రియు నాపెంన్నపెద్దలు పొంరిం ద్బూంచి మాంరియ్యెడ నుండెడు నవారు ల్లును గాంకు నారాయణ చరణము [illegible] లంబు విడిచి విర [illegible] మో [illegible] ంబుట్టై నరాత్మ నయోనియందుద్భవుట్లు [illegible] నిశేషియు లెచ్చిన
శాంప వశం [illegible] బు నపద ద్రుష్టు పై నవాయు చు మొరయు ద్రినన వహ్ని వెంత్తు [illegible] యాంత్రపై క్రంమ్మరంగ్ర రుశింప్పి భూండు ద్బుస్సంబు యుత్తమ పైరంబు న భగవత్సంనిధానం బ్బుగ తి గెడిన నినిర్దేశింప్పి చనిరి త్రి ధంబున శాంపాలు వారాయ పైవారి
పాంశ్వనచ [illegible] యుత్తైన వృరుష వివ్రరు పెంట న్నోకశిప పాంర గొర్ని త్రులన రితి కిబ స్నింప్పి రెండటిక నిమ్మ ండ్తైన వింత సాభిక్రంని వారి వర్గ వరూపంబున సంవత్సరం వెష్టినగ్రి యుండ్డ నవింరణ్బికశిప్పు యుట్టిన నరశింవ్యాప్రము తిరి
౯౯ రెట్టన వారి నాంత విడుశ్చి తుండు రెమ్మె (అ) తనికాడు కవస్ఠం వౌ ధుండుడ్డి తంద్రి నాంత వెంసితుండు రెమ్మె నునారాయణ చరణా పరాయణుండై శాస్త్రోతు ండుండెబెభి రెండ్త వషవంబునాక్తై కేశియు నురాత్రి [illegible] కేరా
వణకుంప్పక [illegible] పెన్నం షపెంప్పి నవి శ్వంపెరుండ త్రేతస్థు కులంబున కాంషు బ్రుండ్రెయు వతరింప్పి వర్థించ్చె త్రతియు జుక్మంబున మాంతన్ని చెప్పెవికి శిశుపాలదంత్తువ (క్రో) లన నుబ్బ్వింప్పి యాగ్ను వ (క్ర) ంబెం
తాం యుయు పెకపా [illegible] నిమహా పైరంబు తాంనివ్య జూం, వ్రక్రోధ స్మరణాబు బున కె విరక్షిత సద్వ తాపసంపూంతు ప్రైవక్రచ్చి నకి శిరస్సైమునివచ్చి శ్చపాంవధి (ప్రా) వృస్త్రై చెక్రోండెంద్రిరి వారు వాంశ్వరిచక్రు త్తైసాయూం ష్బ్బా
చంబున న్నె (అ) [illegible] నండిప్లని మొయ్యకయూంబుకవాంరివథ పంత్త్రా, శ్రీలుకెనపు సృగాలవాంబు [illegible] రడ్బూంలాం లాబుకెనంత్తోషింప్పక, మెలుంపాం సింప్పె రాంత్రి నం (ధ్రు) ండ నపూ [illegible] కయు పరిభ్రూంతవృథ

చన్నగాండె భుజముల యొగ్గపలుననై బుంబు వ్రిధంబులనాం [illegible] కిపెకకైపెషముల మునకై [illegible] వైశ్రేయస్సౌమాగ్నికై శిశుపాల వముఖ్యనృపతుకీన [illegible] వ్రైపృష్టికులై ప్రేమునకైర్మ [illegible] చౌరంగంబుత్తె
బున్ననసముద్రాదిమహోధ్భుతనగరి [illegible] టంకదనప్రచత్పిలఘాత్రిశక్తి [illegible] మెరియయ భక్తింద్రుకామహర్షిమయ [illegible] లెకంబులచిత్రంబున వారి పరాయత్తంబుచే కితుర్లతింధ్రైంద్రిరి వారినసుద్రేశించి [illegible] లౌకపులు [illegible]
యెట్టన వెంకన్నకు నిత్తె [illegible] నిమిత్తరచు వనతంకదప్పత్తెంచద్రి మిాపత్నివెన్నెలికాదు కేవ్రెనశిశుపాలదంత్రపత్రీయుతాంబ్లి విష్ణుమంద్రిర దర్పరపాల శయవిప్ర [illegible] శౌంబుకవర ప్పష్టప్రత్యూతలంబునజాత్రింధ్రిరకనవిని
బు బుద్ధిపిత్రికు [illegible] నారదుండన కిత్త నిరాయుమయబ్రయగంగా రకామెమివిప్రుచతలమున్నా విప్రవపాత్రితంనికృచలు వేకాం పత్తులుని దొక్కించి ద్రియలు ని [illegible] సేరు విచారున వర్షులువైతుంతకు పురకని వానులన
విందుదన్నికై వానకెత్తంగి నీకు బుద్ధిని స్వంబున్నెయు వచ్చెనాంకద వినంగో తువావంబు రెట్టిడి నై [illegible] నారదుంరిష్ణ నిరామునెక్కె నాండు బ్రంహ్మత్రశ్రమ్రై ననకనసనందనాందులు బ్రెవయాగంబున భవన ద్రియుం
బునున [illegible] రింపు మానయు దారేంకశ్ర ప్రాయంబున్న వాలు కులు భావంబునదిగం బరుప్రైవారివదంద్రిరంబునకు వచ్చెబావచ్చు నెడవెలు గనౌలునున్నె శుకుష్ఠ విశువ్రరువారలం [illegible] కలుడించికులు ననగ [illegible] వి ప్రం
భకుంబు [illegible] మూర్తిశాంతకన్నా ప్రపాయా రంధకులమున్న మూన్నెదంభకులు బ్రారగకేకతరి [illegible] పెరాయతెవారించ్చినతమకంబున వారించ్చు కృత్తిలున్నె [illegible] దిట్టరికెవ్వారికులనకురతయోనిన వారితుబెన్న

[illegible] గుణంబు [illegible] కాలంబున నవాని వృద్ధి యగుగుణ [illegible] యూపవరుండు [illegible] గుణంబు [illegible] విశేషం [illegible]
సంపదించు [illegible] తరుండై [illegible] విధుమ్మె [illegible] మూర్తి స్వరూపం [illegible] నైమంగ [illegible] బహుండై నసర్వ [illegible]
[illegible] చెప్పి [illegible] యుం తప్పం గనా [illegible] బున సంగ్రహింపం గనరి [illegible] మంబు [illegible] చెప్పినకాలం [illegible] బున స్వర్జాయుం చెప్పి [illegible] యు
[illegible] కాలంబు [illegible] నవారి [illegible] నైన దేవా [illegible] కంబున [illegible] యుంబై యుచుం [illegible] నకాయ [illegible]
[illegible] కాలము [illegible] విని పించ్రైద [illegible] చెప్పు [illegible] యుం [illegible] పాల [illegible] శిశు [illegible]
[illegible] వచ్చి [illegible] దేవాంబు [illegible] వారికైన [illegible] వచ్చి
[illegible] దేవ [illegible] వానికి [illegible] విన్నదు [illegible]

(శ్రీ) వేఖ్యమా(శ్రీ)తలనా॥ (శ్రీ) మి త రాణే ధాం త్ర రాజ్య కే ము నియత్స్ మవే శః శ్రీ మూంత తులిత దేవా (శ్రా)వలలకు చిజూల కావల చం (త్రి) నే పాలాభువయు అవధాంప్పుల వ పోషాం యత్స్ గుణా గలి శ్రీ నగల నవయ్య నిశ్రీ మంత్ర లక్ష్మి నసై లక్ష్మ రాఘా
వాభి స్వా నే త్రై శేష వేమ తం త్ర్ర నగాంవం ండిల్లని యెు। నస్థ్లు వ రి త్రినశిరే (దుం)ండర్శ్ర కే యెంగెం (ద్రు) నవదాకే త్రిం చ్చి సయ్య నల్ప స్వాం తమయ్య నము (దు) నచ్చై వి (త్రి) వ్వ ప్త్రై పైషాతు దనం త్తు దాం ద్దు। డిం శర్ప్రక్కా ళ కతాత్రి త్వం (శ్రీ) లకే లతి తె
వెషమూ నస్త్రై వడె వెతక్కి దిరొప్పు। (అ)సుతలజాంత్పు లగ్గనకు కులవాదక్క కే యెప్పె దులాషే మంత్రై నగల ... గానాధుం డన్న నిగల్ణు ండ గుత నకనురులవ లనిన్వయం చుచగయ్యు గలు గక్కె తద యుల్లు ఘు నల దుత్రై తుస్సుల
జొంపి ప్రనలకలి గాంచం చుసక్కి చాకేదన్వమం చ్చుక్క్కి। నం శయాం బునాకు డునియంచ్చె పయ్య నే ... (శ్రీ) ... మే కశితె వి యవు బయ్యకేవ యత్స్య। ఆ నినశుకు ండెిళ్లనియెయ్య శాయ్య నేళం (శ్రీ) ళ్ళయు వవరి నయత్స్య వయ్య గ దానిక్కం
బ్బారాంశోం (త్రి) ల। త్రీ నయాంప్పశ్ని న శ్వ్వురి (త్రు) వయ్యమువా చి (త్రో) బుచిం త్రాంపు తు। ద్వానం ఖ్యక్క నపా ... ష్టు చతగా ద్రాక్కే న (శు) ద్వానం ఖుత్రై। (త్రి) సంధానన్న వుల్ప్రై వయ్యనే శ్వర వచానే డైగెం యత్స్ వయాం నం బుప్రైయ్య తే య్యచి (త్రో) ంబు
(త్రై) లశిక స్త్రిప। వి (త్రు) ంబుబుషవల తాం ఖువి (తు) ంబు యునన్ని (త్రు) ంబుబుచులు నిడు నత నః। స్తై (త్రో) ంబుబుషిన్న దె వు చారి (తు) ంబుబుకాయవయ్య నకెం (త్రా) వ కథ త్తై పాంయునననెకెవం స్వ రిం చ్చి వారి కళ నం చ్చుచెప్పద వనవి వయ్య వన్య శృణ్ణంతస్త్ర గా
శేసుగాంబుబుచేక (ప్రు) కే పతిం డొం త్తక శ యాం బులనుం ట్టకక పరమశవ్వరు ం త్తు తనమాం ఖంవల న్నాన స్మ ... ంబుశ్చల నావే శిం చ్చి। ఖా వ్య యబ ధక స్వం బ్బుబాం త్తు నహం త్తు గుగర పాతుం డ్తుం నత్తు ... స్త్ర మం బ్బుయ (ప్ర) కృతి గుగాం

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] తప్పులు తప్పులు దిద్దుకొని [illegible]
వికృతి నామ సంవత్సర ఫాల్గుణ [illegible] నివారము

శ్రీ ప్రపదము వారిదయం[illegible] వగలిమునెగడున వరులల బ్రహ్మ [illegible] చేపట్టియుంచ్చిన। అశయగ గుశల వేషధారి [illegible] వారవగలపడు చేయువఱ అవివిష్ణుకధా శ్రీవనా కేవ మావాయాయవమాంశమా సర్వేశ్వరా నకాదిమవవేదముల ఉన్న
సూమయుడై శుక యోగీంద్రుండప్పుడు ప్రశ్నిత్రికరింద్రునతుండప్పినను దయయుఱ కేఱరాజోవరాడిపరాజ్ఞి శ్రీ జిత గోపేకయాత్రశేవాంతర విరి। శ్రీజితవమాతిన్నవ దోషతరా దుష్కలభూతా నవాగలగావిరావమా నైనదేఱ వరలాంఱవమర విదార
నమశ్రీకారగవమారయతష్ట విచారణా। గురితతారణాదులు వారణధుర్య దానుర వమాదలా। కెరివివశాణ కేత్తిరఫలాంశాకేపర్తికింప వహరణా। ధరణిధార నుకు క్రిచారణ దావ ప్రశ్న తిరాగా [illegible] దంయు కవ్య పాత్ర మయూరయా
౬౮ కరుణాకరశ్రీకరకరణంబున్న కేశవశరణాగత సంగత ప్రార్థ వారా। పరికర్షితశేత్రి తత్వక్రమున [illegible] కరిరాజ శుభ ప్రధకాంత్రివరాఖ్యే గద్యఖ్యా ఇది శ్రీపరమేశ్వర శరణాగత వివారాదిబి శ్రీకేశవమం శ్రీ
ప్రతృసమాధిపాండిత్య పోతనామాత్య ప్రణీతంబైన శ్రీమహాభాగవతపరాణంబునందు। అష్టమస్కంధమునకు ప్రథమాశ్వాసము బుద్దిం ప్రాంద్యశ్రీ మం త్రింబు చెప్పె ముత్తయు। ద్రోపతి త్రియుయ
ప్రజానసగరింబున్నేం। దత్తెండ్లి తిమారింటాగ్న విరలపంబునే యుయుయు। అతనికెనప్పురవేశ్వరుండట్లి పుత్రుంబుగులయు। వారిలు శరచబలాశక్తుల జన్మంబును। వారల నారదుండట్లు బోధించుటయు। నారదుండట్లి దత్తే
శాపత్రిపుత్రు త్రిపాంచ్చలయు। దేవాసురనరతిర్యక్ప్రభగబ్బాదిబ్రహ్మంబునను। దివిజు రాజుపరాజయంబునను। ప్రింహ్మావాతనంబునవిశ్వరూపుడనా వారలంగాదే వతలుపరియు [illegible] చప్పుటయుఱ నారాయణవ

ధారలక్షకముం ... ప్రసకు పేరాశరుండు ... బిన్నరులాఖ్య ప్రసంప్రశ్నరంబు చేసినకు సైతింత్ర కరామగా వారింబు ... చ్చిన వారం డుగా ... తోడం గో... వేం చాచ్చె శాస్త్ర వవదైనము రుద్రగాంబు ... ఇతి గచ్ఛరంబు వెలువడియె
అంతర దిశాపాలకులు ... రుమ నలప్రకాశులై యుండు తోడంగూడ వెలుగు చున్న కుమారులం జూచి సంతోషింపకయుం ... నిం జూచి నే... వచ్చి తప్పరూపం బైనకు ... నింగారి దుస్తర ... ప్రహంబు చేసితి సంతోషింపం
చిన కుమారుండు కాకరుండు యూనస ప్రసన్న సంఖ్యంబైనకు మా ... రుయగు టకు గతంచె యిశ్వేరింగినవేతింత ధర్మంబు మయుకు ... నిననిం ... ండెక్కి నా వెంగనా పశ్చ ... షవ ... తషంగంబు చింతిం ... సము యువిచ్చే దంబు నగ
వర్ణింబు సాంచి పాంప చిత్తుం ... రైవ ... థారుల గచ్ఛంబు వి ... దర్శనం బు చేశిన నారకలంబు ... రకేమవ వాశ్చర్యంబు నన విధంబు నంగ ... మారుపైరిడు ... వాళ్ళరుషపూజా ... ర్యానలపూంగ్ని గాంకుండ ... నే
... గవదారాంధనంబు ... కోరికె లంబా ... యువ్వరుగా వింత్త ... రుమ్రవారవిదాప రంబులస్యార్థకు ... లగుదురు ... వ్యవాళ్ళ రుష ... తసముప్పంచ నతే బుం ... బుకనాంప్పా నెవ్వండో ప్పుంగా ... దుమంద్రంబు న వాశీశ ...
... పుండడుప్పై దాసమంబు చేశిన నాంఢా బోనకేకరంబు చ్చిన పాంప్పుంధవిన సై నెవ్వరున వమఘు ... ప్రా ... తప్పుం ... ననగు ననన్నంగా ... నేను వీరలతో డివాండనన నిష్ట పటంబు సం ... చినన దైవ యప్ప కానయనిశాంతృచిత్త
... తావ్యూ బుం ... రుండ్ల వారలంగాడి ... ది వం బ్బినకు ... సోమం పానవావిష్ణా ... గంబు యువారలకు బంచ్చియు చ్చ చును సుఖాబుండైనపరి ... త్రిప్పునకు శుతకుండ్లు చెప్పెయున్న ని వెలుగు కమ్మ వారివరధ

త్యమాశ్రిత్రిపురాంతకంబెరిగించి తివ్వంబునే నే వెంబడి నేగి (ప్ర)తంబు నకుం దగినే ... ఫలప్రమిత్యశ్రేయ త్రాణ్క్రరంబు యుమొదల్పనవె (త్రి)కాలంబున్నసంప్రెచ్చియు చప్పచుచుబ్రుం దర్శి కంబుజ్జివా రినికెంబాంచ్చియున్న యున్నత (ద్వ)తంబు గా చిగు (గ్రా)
షనయు చ (శ్రీ)సాక్షి గెన్నబున ధరియుంచినతె ద్రోవి స్వేరుంబు నెన్న దిగులు కుధనుచు చు కెవ్వరియుంప్పుచు స్తే నంత్రనెన్నె సాంతమా ఖిలవాం మాంత్రియు నుదిన (ప్ర)తధారా గొ నత రచక వి ధులచెబడవియులశి వాంఛస్త్ర సంధాన్యవేశ ...
త్యవాష్రుత (ప్ర)త్రిష్ట నాదుల వాశివులచే తనకర్తమొూవా వెల్లుతవివి (ధ)ంప్పంగ్ర తిం(త్తు)ంటు(స్ప)న యస్సిన నెదరుగాంచ్చి యెయ్యాగమా రంయూంబలలేత్పు క్తె త్రై(శ్రీ) యుంత్రియుధరంయుదాశర లచేరయు (గ) దగు చున్నతివారిదే దేవ్య
ముూర్తవెన్నెవే వారిని (శ్రీ)వ్వ కునివ(ప్ర)ధారలనడచె నే దన్గీతు శనకయుగవాండధు నిశ్శంయు ... కధునుక వెడెక్కవెయుక్కా నైవాయుత్తిచెలగు చున్నియుత ఉవారే ద్రవ్యరగు చుగ లయిన్ని గా నైవా కే దన్వ కుమ్మం చప్పి తవ్వంచ్చినాలు
కొ కెక్కెనివా శూర్పుడే డేశి తపున్నకయు గాంరయమునేనిప్పు ధ్వచెడకత్తునుంకంయుల వెల్లిక్కియులుంద్దము లన్నెయయునంక రలు చందాచలసము (ప్ర)తాశనా నెన్వతులగు మకీ వెంబడిం కొని నిరిచి యుని రాగ్యుంద్దయు నెకు
గరు గావుప్పు గతి దాంపంగ్గ వయువాారంద్రుల ముకేవిప కెరక మయు ప్రైనికుందా దంబుప్పు వులవు మువ్వుపాం శింప్పం ఖని వేదుస్నే ... ధాని షధుఖ్య వ్యుమరుస్తగ ముల్లెవెన్ని నెన్నశ వరుచ్చెదమ మధువ్యు రత్రింప్పు వలనిన సాంకాయు గాద(బ)
౮౧ సాంచు ... వైద్యచెడనివరుధ్లగాంబులపయుకులకుంగన్న పాయుం ద్రెయుం (త్రు)ండక్కి వారలనే పొదళు యుంగాన్ని క్రైకొని మరి విాం నెంప్ప కేవలా నే (శ్రీ)శ్వధ్నావ శరాక్షి వేయనే నాంశాయునారత్రిపుఅంత్త వైనే నే వు నుం బో వె కువిన

౧౩౧ చేసి దశకణ్ఠుఁడు వేత్రహస్తకపాలాదిఅపర్ణశ్రంబులు లంకలోకుపత ॥ జ్వలంబులు నొచ్చి తానిశిఖకుశనదకంబులు సేన్నానంబు సేంవ్వతతులు జ్యోనసంభ్రా... బులు వచ్చి నెచ్చికెల్లనకొకంయువులు డించినవృక్షంబులును క్రవ్యాదఘశయంవరకేగ్భోద్బానంబుల్
తంత్రులతి చ్ఛత్రధ్వానంబులును । చంద్రికాన్నివేదితాన్నంబులును । పిశితకాదిదూషితాన్నంబులును । నానాభిష్వాంన్నంబులును । వృక్షఫలాంవితాన్నంబులును । యూ... పిష్టాంన్నంబులు... చ్చి । వెగియుట నే ఖడ్గ ప్రాగకే । ఆచ్చిప్పలంబులు గాకే । సంధ్యాకాలం
బు నెవుకున్న కేశిగాంక ॥ అలంకారవిహీనగాంతే । మృతవాంశిధెల్లి వెలుపలఁబిరుగతే । పాండుప్రక్షాళనంబుచేశికానిశయను న్ర్భ కఁత్ర(దక్షి)పాందవెల్లిపవళింపువే । పశ్చిమశిరస్సయ్యును నగ్నయయున్నసంధ్యాత్తాలంబుననిద్
రింపుచుకనిత్యంబులును ధ్రావప్రంబులు గుల్లక్షచిత్తెల్లసర్వమ ంగళసంయుక్తవెల్లిప్రాతఃకృత్యంబులుననుష్ఠించుట మునిశ్రేష్ఠుల శ్రీనారాయణులనా రాధించి ఆవాహనాయుష్యుపాంయుష్యపుష్పకర్ణనస్నానవాసనో
పవీతభూషణమధూపకశీపాన్నపవారంభప్రచారంబులనర్చించి పావనవిశ్వేశ్వరున్నాప్తదశావతారవేష్పించియుండు ప్రణవంబులాచరించి సగవన్తం త్రుంబులుదశవారంబనంలానిడించిసోత్రంబుచేశిగంధర్వ
స్థాపితయుపంబులు యనుమతియు ఫలంబుల్గావించినపతిని సేవించి తృణంగల్లక్షిగతులుంగావించియుమిక్షంబునమాంగళ్యశిఖప్రతిపదాంశంబుల్యగానైకస్తంభప్రతకరంబుసనిషేధయాండ్లపదశవరాంసాంయెదివేశంబునవిధున్యత్వంబుల్
గాఅత్తల్లోకనంబుల్లచేశియుంపుంసవనంబనెడిప్రతంబుదాల్చి దశవర్షాసంబుయనేమేరకనవిపినక్షేత్రగౌరిశకువరాంకుండల్తగవిగెడునని తేదితియతాప్రతంబుదాల్చనగత్సాంబుల్లఘరియించి ప్రతంబుసయుపుచుండ్రు । నిపిప్రతంబుల్మా

1

నయాతానకదళవనష్పత్రిక (ప్రా)త్ము।కైంచ... జాడదనివాన్నినిమ్మనాథు॥ అనవృద్ధుయుక్తయుక్తుల్లుపడనయుల్లవరమాంశక్ష్మిదినకైన్యల్లవెండెకటుకటయనుచు...మియుల్లిపడియుతడు వలదియాన్॥ బుయుల్లినతత్తరమున్నందర్భబాణ... నాత్మనిలువ

(ప్ర)కల్పితపుకర్తవ్యానదతులు... దక్షైతిగదయస్సనేడునే।విక్షేప తిస్వరూపముసదెంచుతలగావ్పినమాయయనిం(ద్రి)యాణాధికమతిదెల్సినవాండు తనతెంపునదిత్తు ముఖ వెత్సపెల్లిపాపతకేయునగూలకలనైననూత్రపమునవ్వదెలా

లితాత్మనిశేషనియుండశతకరి... దగలపొంచ్చపలుకులు... పద్మవికాసవేలశ్చరత్రమోయ్యముతపానాంశలకేళలంతానితలుబదలాంగుచైవ్పుచునెమలు (క్రొం) నైనత్త్రశుత్తేయులుపేనఘనిఖివెల్లగరగించ్చిసింపులలనేర్పుల

ముష్పులకరుత్తైన(ప్రా)దిచేప।తమకంబురెట్టించ్చిపరితేర్పు తలపులుయునశినదుదిలానేయిచ్చిగింత్రు।కెడగికేరవనునెచెతౌలాపింపానేవికే।చెలగుచు నోసతులచిత్రవృత్తి।తెవియవ...మెలంతృత్తిగలవా

కినాకరాదుయుల్లవాకికదులలకలయుగియుకోరిక్షనతులకెన్నగూం చలివానౌవ్వరల।పతులల్త్రైనసుతులపింతులల్త్రై।బవిమిడెవిమిత్రైనబరవాంస్త్రమునన్త్రైన।పాం నన్నేతురాత్మపాంతవృకారతల్యువ...చేసికికేమనిశ్రుతివాక్యం

విచ్చుపాండమచ్చచళంబుదెంతుర్దినమెయాహ్నంబు।(త్రి)లోకపరిపాలనశీలుంత్రైనఘ్నిదురపాశివధా...ర్యాండే॥ అయునదీక్షి కెంద...కేయుగవ్విం...నదిదితి...బాచివాకనుమద్ధానికికనల్లదేవవాండ్లుపుండ్రైనింద్రవాంస్త్రకుం

పైనపుత్రుష్ణగవిగడూనైకసంవ్వహనంబే(ప్ర)తంబు చెరియుంపల్లవముధారి(శ్రు)కారంబుచెప్పిద...ల్లజోవంబులవలనపాంసే...వంబు।వెకెఅ...నిపా...కన్యంబుతుడిగి।కాకపంబుమానిఅనప్తంబుపలుకకతనచ్చరానిమ

మున్నే యది [illegible] స్తావంబులు [illegible] వములు సత్త్వశోషణములు (చ)[illegible] చేత బరిచర్య గతి చేత [illegible] తులచేత సౌఖ్యకరతులు [illegible] కమా క్రేవే [illegible] విచారము లకీవారు వయానను రాగసంశ్రిత విశేష హావ భావమధురంబు [illegible] ములు
బుద్ధిమాన్ [illegible] వము డడుల పరితోషితా మెప్పు విడంబి తస్మిత స(తు) సంక్షాత భాషలరు చిర(ప్ర)దాన ములు భా[illegible] నిష్ఠత వసంబుల [illegible] గానే [illegible] లమెరి [illegible] పునంతరాం ॥ పొంతి పురలకే కర్పూరతులు సంగతులు చేతున వశంగాం విలాస్త్రై (శ్రీ)
[illegible] సిన బిడ్డవడి సుపుతుల (గు)ణముయించుచెనో ఘనసతులు గలరే ॥ కల్ దేవతలపెరుగక నిలిచి స్వర్గాంతంబులదియో చిధాత పురుష [illegible] మననములు కే ॥ షతి గొలుపంగ [illegible] వతీ (శ్రో)తంబులు పుత్రి లింప్పై బహులు వారలు కరుడే యవయుయి
[illegible] నతి స్వాత నుపలా విధుండ్రకే శ్వప (ప్ర)జాపతి యయి సతి త్రైబ రమ(శ్రీ)తుండై యిట్లనిరిమె నైతా తక్షిప్తికే కు(ప్ర)సంపన్నుండగు కైతి వరంబు గోరుమిచ్చెద నాథుండు [illegible] సనమ్మిండ్రిన సతులుతేను గోరికె సంభవింపుకు తమ నేమి గాని రంత్రస
తికి పతి దేహార్ధవంబ్బున సర్వస్వరూప తరబు బమానసంబు యిక్కుల వా సుదేవుండు ష్టిపతీనామరూప విశేషితులైన సకల దేవతా పూజాతు లచేత నుపురుషులచేత ను షతి రూప [illegible] తంత్రాను గవంతగాం [illegible] సేవింపుంబడు చుండెడివి
[illegible] లచేత [illegible] పంబు సేవ జొయింపుంబడు చు దత్తగారు నంబుతి (ప్ర)తమైన సుందరులు (స్త్రీ)యు స్వామయ్యే యుచేచిత్రంబు నసాత్మేశ్వరులగు దృనషత భా వంబు నవపూర్వమె శ్వరులగు సేవింపం చుండు లుదు రూ (ఆ)స్నే నున్నే కే
[illegible] రంబున [illegible] శ్వేల పైన వనిత ఖతంబు గాంధర్వ రాత్రి వత్సరంబు నే కైచ్చె దవేండు వనిన నా కశ్వపు నకు బిత్తి యిట్లని రెండుగిబు వరము గోరు నా తుపర దు ండ్రు వేని యయ్యు ఇం (శ్రు)జుం పృనయ్యోయి కృబుబు నీనమితచే జుబ్బ

తఖ్యముఖ్యవకదస్తానవేతు వైప్రెద దానవవంద్రితు వైవెలసిరి॥ వారత్ర్యక శివవారతొ శ్రీమను [illegible] ద్విరి॥ అందట్టివారత్ర్యకె [illegible] నకుల [illegible] రదసాబు దెల్పనసురతంత్ర కుల ప్రవర్తనాద అనువర్తనాద [illegible] వర్తనాదులు నలు సురులు ప్రింపారె

శయలనుకనచకెంసునుబునిను ంచ్చెరి॥ నాశింపిప్పకసురాంవేలు వరి ంచ్చెన రారంపాలు ప్పశరంబునునవప్పతసానంబున్నియు వారిచ శ్రేంబు నందర్యంచ్చెసంవన్నాడు నతలవుతియ నుఖార్క్యయంతద్ధి షంచ్చెడినుంద్సు చిప్పమై వర్నాడు నకులదవునిరియు

సుఖార్కయంతద్దినాతాపియుప్పడు వు॥ వారలు నగస్తచంద్ర వృత్రెంచ్చె అనువర్నాడు నకులర్ధ ంవుయును ఖార్కయంతర్ధి ఖ్రామ్మలవువిశాఖయు గవిగెరి॥ ప్రవర్తనాదు నకుదెవియునుఖార్క్యయంద్యె విరాణవెనుండర్ధి లుబ్బె॥ నతనికిబవి

బుద్దించ్చెనాలలికెవు శయునుఖార్క్యయంతద్గి ఖాంగ్ము చర్ద్రజిచ్చె ష్టుం [illegible] ద్దగానాగుగరుక్రాడ్డు [illegible] యుప్పబ్బె॥ అటవిప్రఖావంబున్నవెనక వినుపించ్చెతచా గానుతుంకర్ణపశపుశ్చకునారాంధించ్చె ప్రవర్ధగణంబులకు

పటుచ్చండవెళ్ళి॥ మరియులనితిసంతానంబువలననెక్కానవం॥ చ్చదశకంబునవిగెరివారలంద్దరునపద్మ్యత్రయుంద్రు తాతేడంగసూడిదెవప్పంబునెయిద్దిరనినవి నిపరిత్రెన్నరంద్రుండిద్దర్ని నియమ్ము గొలిచెలమిగాంతగామునయుం

ద్రునికెకేమశు॥ చ్చయుమునలాఖ్య లగుచుశాంత్ర వెలుంద్రి॥ అరదివుదథ్యవమూంనులగుచువతించ్చెరి॥ దేనివినగనాకలలైయపవయప్ప॥ అనిరశుకలంతిప్పనియమ్ము నిలనరనాడ్ధవిసుతననంత్రసులిందరు అవురె ఉద్రచెవాతులగుచునుండదుతొ

సుశానెకంబున్న గుచ్చమదనలోనవుండద్దిచు చిరిచాలమురుగదాగాన్ము॥ బ్రా ద్రుహాంత్రకుడదతిపాతకుడెయింద్రుడుంప్పకనాకెళసెంపప్పుగవి గహంద్రి చెన్నమశేయుపాని గాంను తేనుతులబడనెదననిచాలన్నతదగాదిరి॥ ప్రవు

౧ విగత

మదురోక్షలగు ఛత్ర బంధు పుత్ర మిత్ర పౌత్రాదుల నెల్లగూడి అనుభవింపను చుండ్దర ధికసంభవుయు యి నీయి విన వయన్ర నరనాథ పిశదేం చ్చగా వత్రస్త్ర వంక్ష బునెడి పితివాని వెన్నక స్రవితుం [illegible] శృస్త్రియు సాం వి త్రియాం వాల్తి యున బు

క్యలం దర్లి నేరపెప్రారవేష్ట్ర నగిప్రివెే ప్రం బునున రంయం గప నేల సౌవు బంచ్చుయు జన్నింబులు బరగన నిరెబు నృగు డు శిర్దికయు నుభార్యం దర్లి రుపా వగానను పు ప్పు విచ్చు వృ లనగ బ డ శ్రే ము వృ రి తన యు నై కతె గాం న్నై పద నంత్ర రంబు న తర ఘ్నే త్రి

న త్రవ్రు త్రై కథాం వ ప్రశ్నె శిలు సంధిప్ర పూ పచారి త్ర నే పగన | శక్తిం యు నై రుచాని నత రుము యిమ వరించియుధా తకు అవవ నప్పన నిమి బు న అనుమతి శినే వావియు | ను దివసంబు యుం ము ష్ట్రిరి విధాల క్రీ ముయును భార్య యుం దర్లి

అరిప్పురిష్యం దు లంగ నిరెబ వరు గు నతు చషీ నెంయు ను | భార్యయుం దర్లి పుత్ర కాలంబు త్రుం వ్వాపు త్రు ర్లైన భృగు పుసు వ ప్రేకంబు న జినియుంచ్చి న | వా ప్రోకియు నుం బులప్రిరి మిత్రావరుణులకు [illegible] శిసం

నిధియుం దర్లి రె తాలైర వుంబై నకుం ఖంబు లంచెబ్రినద | ఘుం చ్చుంబు లందర్లి నగ న్ఫ్రం డ నువ శిష్టుం డర్లి నుం డి న్నిం చ్చిరి ప్రత్యేకంబున మిత్ర నకు రవ | తి యం దర్లి పు పు గస్సం చ్ఛ పు త్రై అ గ స్త్యుం యు పిప్పలుం డర్లి నను

పారుడు నియుంచ్చిరి శత్రు నకు పౌలస్త్య మియుం దర్లి బుయుం త్రరిష చ్చయిూ ర్ఘులనవుప్పురంబున్నిం చ్చిరి వావు సంరైన త్రి వి క్రు మ దేవు నకు క్రే త్రియును భార్యయుం దర్లి బృహా చాక్షు ద కౌండిన్య వృత్తై నా బ్రహ్మ చాక్షు ద కను

నకు. సాంఖ్యగాదుబు పృ త్రిరి మరియు వవాసను యా వృ రిత్రైన నకన్య వ త్రిం వ్వాక [illegible] నుం దర్లి నారాంయు [illegible] రంబు వెనక నైరిం గైంచ్చెదు దితి సుతు త్రైదైత్యులు వంశంబు న దర్లిన త్రుం వ సె

౬

సూర్య ప్రభానే నడుగు చేరం దన నారతమ యశోదను గన్నులభేను దిన్యనం ఘుల ముక్తే। మూనీంత యోగీశ వర్వవతు నిమాం శ్రవి ము నీగసు … నా … నవ విత్తీమాం శ జూచి నితంబులు వలయుట్లుదవి యుట్లుత తన్నదియుం గన నగనే శ మాంన్య ఘనగర్వ ము నం

దల పోశెక్షిజూం చు చుక్షేమ్ర కత్రు త్రతనికి ప్రియుడు నప్రియుడ్డితె రవున నేండా నిచ్చిల మెల్లనదా … వృంతములు కొత్తయుగం పయులగ్గంత ప్రియుడగా నేడాదివృకు షుద్రుత నిత్యగెల్లు ఆకరయజ్ఞ క్రకే … దతి శాంత్రప్రద తి యానే కాసమహ దవి

ష్ణుల తృత్రి సంగ్రహంబున్ యుతనినే యిమాప్రశే శుండ్రనగులనే నను। యు విద యమశ్రీత త్రియుం … దియూం చెలి కట్టాంవు నచె గవ ధన్య తృ ఖ్యావములనకు విస్మయంబున్ పనికేదుమువా। శ్రీ విశ వశాంత్రి చిత్తయు ప్రూవనపు రవ మర్త్యనిశృగా

షప్పన్యువారకేళ్ళవ ఆశ్రీనె విని త్రి నండ్రనే విస్మయంబు వూనిశాంత్రచిత్రంయు రెప్పే నష్ణు పరమ భాగవతుం … నచి త్రుకే తుండద్దె విచె ప్రతిశాపం వియ్యన్న ముద్దునిండ ప్రయుల్ల్యనతిశాంత్ర రూపమయు నద చ్ఛాపంబున్

శిరంబు నదధరియుంచె నిష్ఠ నొద్దుల ప్రేగొంబు నే నారాం యుగాపరాయుగుపై నెవారలక్కగా కేశ క్రోరులకలంగలుగనే చుర్నే ఆత్మ దుష్ణావవా తుంత్రచి త్రుకే తుండట్టె క్షు ప్రశే యయుజ్ఞంబునద త్రి గాగ్నియుం దత్తి

దానవయోగాసి౦ బాంబ్లివప్ర త్రాసురుండనే విష్ణు భక్తుండై భగవద్ధ్యానపరి గతుండ దాప్పుం గన్నవు నయ్యశ్రియ్య నశనాధయూం వశ్రు తృప్త నతులాంత్ర సాంకవతి గవిగినే యూపృ ర్పతారగాని బుద్ధి చికట్నకృత్త నయ్యి చి త్రు నేషు వలవూ నజ్ఞాన వంబు

షకోత్తా భరగవీన్న నుజు దివినవారికి సకలధర్మంబు యునిధిలంబుల గంచునను బౌదరి పోవృ నకేల వైష్ణవములు సమనూరురర నయంత్ర తాలకూడు గోకులకు తోడ గుండి। నిత్య లాం తల్లులగుచు నిత్య సత్య జ్ఞానే। నికేదుల గన్న

ములు (యుండన్ జేకోపశతం బుచ్చైన వాకు ఆత్మపరస్సుఖదుఃఖంబులు వినుము వృకు గత(యాయాలగాగాంబులు నుగా పానను (గ) మాంబులు నుస్వర్గనరకంబులు సుఖదుఃఖంబులు స్వమంబులు | ద్వంద్వంబులు దానికే కుండె తన మాయచే త
భోగంబులు స్వభావింపుచుండక్కి వారికి బంధ్యక్కి దిరాగంబుల స్వభావింపుచు జ్ఞానవేనికిలోనుగాంక నిష్టుర్యం కర్మకర్త్రయుండక్కి యాయావిశ్వంబు నంబుట్టు చునన్నినరు నవేంబు తన్నబంధ్యు శే తస్య మిత్రోదార్యం నంబు వెక్కడి విషారిహరి నేర్పు వేశంబు
సంబరవేము శ్వరుండక్కి గవ్వింపుచుండక్కి సర్వంబులుయుండక్కను సర్వ సమయుంత్రేయుండక్కి నవ్వర వేంచ్వకు నేకు సుఖదుఃఖంబులచే తనాగంబు వేదుర్గాగానను బంధ్య ంబున గాణ యుంబుచ్చు వేదు (త) పంచి మాయాగుణా విస్సర్గించబుచి
భూంత్రంభులకు సుఖదుఃఖంబులు నుబంధ్యమోక్షంబులు సుంగవ్యింపుచుండక్కిగ్గానున శకునమస్థరింపుచు చునన్నినన్ని సు (గ) పాంచభూతా పభయకుంప్పి తుండక్కంగానుజ్ఞు గస్తా తన్మైనని స్వంబవి కినవాకేషంబు నకర
శర్మకింప్పు చునన్నవాం డక(నవిదంతుం (త) స్తా వయంబులంచెరిం చ్చిపాల్పతిపరవేశ్వరులం (బ) సంస్కులండ్డే శతనవి మయంసంబెక్కి చనిరమెనళ్ళుడు వశమే శ్వరుండక్కు (బ) మహా విదేహములు శేద్దత్యదానవ (త్రి) ముళగణంబు ఖివిను చుం
దశపాల్పతి కెళ్ళ గమోక్షతనిస్సుఖ దత్తస్థంబు యొస్య గదాసానాయ (గాదాసదాసాను చరులని స్వప్వే ఖావంబు మరితులాభ్యర్థదశేనసుప్రనిప్పవాయుప్రైనచ్చాగవతులక్కు స్వర్గాద్యపవర్గ నరకచ్ఛేద శ్యావంబులు వేళ్ళ((త్రి) గాబులకు వేర—
శంవ్యోర్గగంబువబన నాకాంయు గాశేవబండ్జయుచుండె ర్త్యం దాప్పతి సుఖదుఃఖంబులాత్మ ఈశం దృష్ట్యానంబున షేదం బుచ్చేనే యమ్మడిరతుసిఖ్యు విపర్యయను ంబున్న గవంత్రు చైనవాసు దేవ్వ విష్ణుత్రిగల వార లండక్కండ్లపుడు రియు

౧౮

యజ్ఞపశునెప్రాణవ్యక్తత్వవిశేషమ [illegible] బయుండనేనిష్పు నశాంతాలంబునేజ్ఞగద్వలకుప్పంపెతల్ల(తు)ల్లదంబులాంధు [illegible] తుంబుగాంవిభ [illegible] క్షమమునుభాళంబు [illegible] క్షమమునుభవంగమునకును

నోహింపగా నమితాబ్జాక్షనిష్ఠుగుండడగు శ్రమనుంత్వార్ద్రం శ్రేండ్రుజగమలకెల్లన్నశ్రతేయు నృత్తగలసారతకపెలాచుబు నశమరాంత్రణస్నటుసటయెరా [illegible] యనిప్ప వే(త్రి)గ [illegible] ప్రసు నగరంకనృడు పాంశవ ఖశ్మనంగ

మొతుగతకోళ్ళసెఖ్యయెవ్వనివదవక్తు మింద్రాదివిబుధులచూ [illegible] డా(గ్రే)హంత్ర్యలనేడచూచు యెవ్వనివత్తుంబునయెనయుంగ(బ్ర)ంహ్మాదిరయోగిమానసవంక్తిసెూ [illegible] ఫల్గుయెవ్వ [illegible] పయ్యెయెపాళలుగానకవేదంబులందు

ధనాదవమడుచు యెవ్వనికొరకు శ్రీమాయాశకములనెల్లదని పియుంత్రంయబుద్ధసేవతమలుడెంగు (త్రు)ల్లంనకృష్ణశంచాపసంవేశరుభేదు శాశ్వతప్రశ్వరస్నసాత్రు సంసారనేశన [illegible] నపాపాత్తుడెల్ల శృంగ్నిదందు(గ్రా)నాపహార్యం

దక్షిగాకెక్షుతలగగలదుయుగియునిష్కలంకరా(త్రే)యమయునంన్ని పొతనయుగవయ్యసకలనృ(త్రి)కమలాలంబుసంఘాన వృత్తిప్నతండ్రు (త్రే)పాదపద్మాచసంబున సువరింపంగ [illegible] వేంపమ [illegible] డగునైయ్యవ యతొవ్వనసైవారిదు

రాత్త్రియాపాపంబునపాపస్వరూపపెన్నతాత్రేసయెూరింబు పుట్టమనిశపియుంచ్చియుంత్రునుండ్యయమవశిత్తులకునవజన్నాశయకులంపద్దమ్మిపమికెన (తు)కేతుండప్ప విమా [illegible] డిగ్గివచ్చియఅగ్ర్రవితిహంద్ర (వు)గావం [illegible]

కరకవలంబుఖాణాయింవిడ్రేయుష్టనిరతు వాద్రుగన్నాతాశవచ్చిపవాకనంబుష్టక్రైకాంటుల్లా (ప్రా)చే [illegible] నంబులచేష(ప్రా)పుత్రునసంసారచ(క్రం)బునననజ్ఞానసెూరుపా [illegible] తితుగ నున్నజ్ఞానంతువ్వులకునుబ్బుడుబ్బంబు [illegible]

నంబున్ననారంగనుం దక్షిణోక్త ప్రొంచక్ష (ఆ)ష్టయటంబున్ననారంగను ంతున్నన చ్ఛిగత చెప్పుంయున్నాదున్న నచ్ఛిగత దప్పుంయున్నంతున్నను [illegible] ప్రొం చప్పవాంతా త్మవిశ్వమెల్లను [illegible] చిమెల్ల [illegible] గాంవివేకం దప్పవహాంద్రి

నజీవదేశ (మాంయు దిగనాండె పరమ పుర్కంబున్నదె వి యటబుగి [illegible] ద్రవాశ్వవేశ్వనిర పుశ్రై జీవుండున్న (ఘెబుట్టిగటకొవయు చేత నిం(త్రి)యవబుయు గతచినయిట్టునుమ్ము వము గనునయిట్టు ప్రుంమ్మెంచున్న (శడి మి [illegible] యనన్న గాంనైరుం గన్నటు ని యు

న్వోప్తమం దద్దెన్నను నంచాచ్ఛేరమెనరి ంచచ్చుకవేంయుక్కాం చ్చిదత్వప్లు వెల్లనైరుగటన్నను వ్యయమెరుగునయిట్టలయుత్పము జ్ఞానం బున్న పత్తవయిట్టైన పటు [illegible] నెనయునియ్యిరయు [illegible] కలవిగాం నయిట్టు యుం న [illegible] లవి

యుప్రవృత్తికి వత్తి మాంగటంబుల

తమాంనుష జాతిబుయిట్టు (ఆ)త్మత ప్వజ్ఞానపాంతుడై నవాంనికిగయుగల నైయుండున్న సబూవా నిత్తు (వెలయుంగ్గ తత్త్వ ప్రవృత్తి మాంగణంబున నలుమ్మనమును దుఖ్ఖంబు సౌ [illegible] లకున్న పని వడిసంగ్రహ బద్ధయుపులుల

న్నాంపుల లక్షణ సబుద బద్ధ మెయాంగ్రేము లకార కోరదంప్ర తి(త్రి)యరావుల తటబుబ్బవతి [illegible] ప్పురట రాంన వెయాంప్రే, దెంలదనైయుంతున్న ఆ షిల [illegible] హంతుల ప్రైన యుం కత్వంబు (యుదిగినే నస్నదలుతుల శిచ్చు లోన్నవట్టు

మరియు జ్ఞాన విజ్ఞానాంచివరాంన సూత్రైన వు నను పున్నిలనం ఆతినరాంత్ర్యంబైన ఆప్పగతిని సెద్దన త్రుయంల త్రైంబు నుచపుదాంిం శంబు నెరింగ్గి వివరాంక్తాం ముష్టి కవిషయ [illegible] బుం చే [illegible] తనవిదేకబలంబు యుచాంతను

౧౦ నికక్షుపైజ్ఞాన విజ్ఞాన సంప్తుప్పుంటైన పురుష ంతున్నా పుశక్తికద్దగు యుంవిదంబైన వాంరబు రయాంగనైపు ప్పన్నిగల ప్యారపై సౌధికోర్ప్రైన ఆత్మేనాంత పాంశమాంత్రుండెవియు చుండద [illegible] శివునేత్ర వటంబున్నన

రక్షలనే వింప్పుమే నన్నవాంశగ(యి గ్నాగవతధర్మంబు బంధద్ధనలజ్ఞాన
చయుంధ(గ్నాశసోంగ్రము త్రాశిసవయుంపాంబులంధర్మసవ ంత్ర
శేయుమయుండద్నైత్రి(మయాధ్యాంత్ర సైనసాంక్షల శ్రూ(శ్వకాలం
చలుండద్గ్నాశిమాంద్రి బాగధాత్మశలంధద్నైననేవవా
గి(ఆశలయు బ్రంమోర్రద్దుల వెవ్వనినవను నయుం చ్చి(భక్రియు
లశతకనియెుననంత్ర్మాద్దేవివములబుద్దినేదగు(క్షేవిష్ణువంబునకల
నేకుల నంమ్మకవిగేయుబిబ్బుపూంనిసాశూంవంబుస్వమాంతబ్బ్రంబంబుబు

[illegible]

గాంక్షైవాంరక్షేవాక్షత్తృవా తాశ్రీసముల్ (౩౫) వి (ష్ణా) జితముల్ నిరత్న గిరిజాంన్నే వాంగతాయాంసముల్ దేవాన్నేకవి [illegible] సముల్ శుష్మషుల వాదేవాం (౬౯) సంవాల్లసముల్ త్రూవిభాత్పత విలాంసమ [illegible] (౪౧) ష్ణువ [illegible] గ్ర [illegible] ముల్ల కయా అరణ్ర [illegible]
ధరంబున నేతెజా చ్ఛే వామురాది నికరముల గాయవక్ష్మే తోంగముల్లనుండెను గా తేయుతు ప్రైనవాంతు నిగనివెమెనే రం (ద్రా) యా సియ్యాతననిజరూప మింత్రింత్రనైతె వియుత వాందం [illegible] చేసె డిపదరవముల్ [illegible] వలాత్కసాకాం త్రితుప్రైయుంశ్న (ఘ) వ [illegible]
దిసనకసప్రగుతరవమ్ముసరసనే వాంనం ద్రసల్లాపములనెప్పు (ప) మురఖగణావియాంష్టకటరవం బున్ వి దుమరువభృదంగాన్నది ధమధమ (శ్రీ) ధ్వనితాంఢెపటుశ్వంగ్గానాట్యకో సాప్టైరరవముల్ [illegible] జూమురవమ్ము విడుమూం (తు) కాంచి కాంమి
నీజానమువాంతకంక్ష గారవం బున్ మెండ్రుచెలగంగగన్నలవం దువదలెల్లి గాంత్రరాచూంవిపెనిమియు నిండక్షి గాయ వృష్య వల్లయుష్ణ ప్రంవ్మో దిహారనికరస్నే వితుం ధైవ్రాంతుపే తుం [illegible] నన్నిచ్ఛవాంనిగాంగ్గి టజ్జేచిని వాడ్డేలగంబు
నన్నియుప్పరమ శ్వేతుంబూంచా చిత్రకేతుంటడుపతేపకనగి యుత్తైవి వినుచుండ నిష్టనిబొయ్యనియ్యకోమరాప్పగాంజ్ఞేకగురుడనగదవేనిధర్మసప్త రూపం బున్ కాన్నైయగు [illegible] ధరింప్క [illegible] నిత పమశబూంఢదయుష్యనిజూమెప్పగి పుం
గ్గవులన్ను (త్రి) ంవ్మా వాడుయు గాయ్యవిష్ణానైల్లు గాయ్యయో మిధ్యనేరూ పంబున వెంలతతాడు (ప్రా) కెవితుండ్నను బాలై బద్ధానురాగుప్తైలాంవితుండయ్యనిబ్జును తాండు (ఆ) శప (ప్ర) కృతిపు [illegible] నను [illegible] త్రశేమస్నతుంతాండెబెలగుంగా
[illegible] యుమ్మ ధర్మనవలనింత్తు [illegible] నూండు పరిత్రవింప్పవేండు (ష్ణా) ంత్రినొంద్నియకయ్య అనవినిసత్ప్రశ్ఫరుడాం త నిన్నెమియయున్ననకన వ్విభప్పవా [illegible] కంయుండైనల్ మునజ [illegible] శైరక్కవవమానె మొయ్యడనెమాయువ [illegible]

౮౦

మఱియు త్రేతాద్వాపరయుగంబులందు బ్రహ్మవిజ్ఞానప్రపంచమున సంచరించిన వశిష్ఠుడు బ్రహ్మవిద్యాచార్యుండై యుండె నతనిచే నుపదేశంబు వడసిన విద్యాధరరాజపుత్రి చిత్రరేఖ యను నది తపోనిష్ఠయై [illegible] దివ్యజ్ఞానసంపన్నయై [illegible]
ప్రద్యుమ్నకుమారుండైన యనిరుద్ధుని వివాహమునకు ద్వారకకు వచ్చి గగనచరుండైన వసిష్ఠుల దివ్యవర్షంబులు [illegible] విద్యాధరులు సభాస్థలమున [illegible] దివ్యకుసుమవర్షంబులు విచిత్రగంధర్వులు [illegible]
దివ్యలింగంబులను శక్తిప్రదేశంబులను సంకల్పసిద్ధిప్రదేశంబు లను విశేషించి సూర్యచంద్రాదిగ్రహంబులు దివ్యవిమానంబులందు యుండు [illegible] దివ్యగంధర్వులు [illegible]
భువనంబులు చిత్రరేఖావతారముగా [illegible] తన్మూలంబుగా సతతంబు బ్రహ్మవిద్యాసంపన్నుండైన [illegible] ఈ [illegible]
చిత్రరేఖావతారమున [illegible] ప్రద్యుమ్నపుత్రు [illegible] కార్యంబు [illegible] యుగంబులు [illegible] వచ్చు [illegible]
యుగములందు [illegible] నరకాసురుని [illegible] బ్రహ్మజ్ఞాన [illegible] ప్రతిపాదించి [illegible]
వృషభ [illegible] రాజ్యంబు [illegible] విద్యాధరులు [illegible] గిరిప్రదేశంబు [illegible] ఆవిర్భవించె [illegible]

యములు కంస్గనకేకాంద్రకవజికెనైయువయువుదియొకేయుత్రహా(ప్ర)ముసమంబ్బుగ జేయుచునాం వత్సవత్సరంగదినే నయుం(త్రి)యంబులు వికారవములువయాంద్వవచూవిలోచనముకే గురుదురుగడే తత్వములగూచుచేము శాశ్వతవి(శ్రీ)వాం
బ్బునాంనదయు(బ్రి)శాంత్వంబాళకేగుకసంనన్నతిసేయుదానాంగ్గెనిమ్ములనైయుకయు(అ)జితుడుప్రవక్తలచే విజితుతత్రైయమ్యంబుల్త విభుడు వేదుకవారుకే విజితులు ననే చేకోకర్ణయుచ్చజియింపనివాడు నింసన్నబుదయుదురు వంశేయు(జి)యునే వెన్న
వంబ్బువేజుగవయున్నిండ్లింటవుండ్డిట నాశ్వమెయుంత్తుదుటకే(నే)విము యాంశజ్ఞాంశముయునైమ్మజెగంబ్బునిదింమ్బువారయాదేవశవతల్నాంబుద్ధులతీరముగానక యాంశయుద్ధితానే వావిరజెచేసేయుదురువారికివారయుదా
రంద్రవారశప్రైయుకయుపరవూంబువ్పవురివెయుదయుగ(పుర)వమువుతు దేగాంగమధ్యపరివత్సనచేస్తిరుదవు(త్రి)యూంవిదుడప్రైసరితత్వాద్వంత్రశుద్ధసద్వవగతిప్రై ఇయవృద్ధివెయుదయుగనేడుసుండత్రాంయుప్రాతేంబ్రైరశ్వసుగాధికె
ప్రయుండ్లదానిసండదు శ్లోకమంత్తుదురుయాయుండద్రకోటు వెత్వద్వంద్వదినయుమా(త్ర)ముగునసంత్రాబ్బుడతదయు వయితురియయునైకానాశచోటువిషయుత్రిష్టా తుకుప్రైననరవశువృయుపరతత్వాం చప్రైననింన్నమానిబిశ్చక్రా
తుప్రైషకైసదేవతలవ్రజింత్తుకుమవారిచ్చునపుదయురాజొకుఎం బునుంబుకెవారయుంగూడినాంశంబ్బునైయుంద్ద్యముండద్భవిషయుకాముప్రైనకునింనన్నసేవించ్చిరిన వేంచిన విత్సనంబునుంబుశెదేవతాంత్రరాతస్త్రిప్తిసెయుండ్రేమంబ్బురుయునిగుణగుం
పద్రైనశ్రీన్నజెసంసేకూవంబునప్రైననువెయాంత్రేంబ్బు(ప్ర)సాదింబ్బుజితముతిప్రైనేవృభాగవతద్వముకేచే(ప్ర)కారంబునసినయుంచ్చితివా(ప్ర)కారంబునననోవ్వతప్పునిద్దప్రైననింనన్నసనేపుపూనాదయుమెయాంత్రేంబ్బునా

శేషశయనవికీలింతయూ గోవుండ్లవాలయు నశ్రీ కేతుండద్రిసు బంధుభృత్యులను శ్రుతివిస్మయచిత్తప్రాణశోకంబులు విడిచి మోహంబులంబాసి యుమునొంన్న దియలు దద్దినక్కమూ రునకతనను త్రకశమంబులు నివే ... బాలుని శ్రీకేశవుండద్రుగాంధ
పంక్తింబు నంబుదివెడలి నమేనుంగన్నసుంబులోవెగవరపోంద్రకలూంపరంబు వలన వెడలి కొంశ్వింద్రనదికిం బోలియుయండద్దవిధిప్రాప్తతంబ్బుగాకవ దస్నానంద్రవెతానంబు బాలోడుత సౌ రదునరలనవమస్నే లింశ్చినెనతండన్గుడుర్త్రేస నేన్నింద్రుగవన్నెత్రంబుబ్బ
విధిప్రాప్తకంబుగానతనికేనుపదేశించుళి అంగీకరసుతాంధ్రం గూండి బ్రహ్మాలోకంబున్నోకుండును నిలిచి త్రికేతుండద్దను నారదోపదేశమూంగనంబునజీరావ రల స్తోసమూంధినియుతుండ్రె నారాయణగారూపుండు నవిద్యానారా
ధ్యాంచ్చిననవ్యత్రాణాంత్రాలున నప్రతివాంతంత్రైనవిద్యార్థంాధి శతృంబును భ్యాసవద్రుతన్నదివ్యవిమానంబును నారాయణగానుస్త వాంబున నెుంద్రివమనోగమ నంబునంబురియింపు మంత్రికొన్నదినంబులతేనైక్రచాలయుగనిల
రాతకశరకవుఠిరభవళదేవాంతుండాని రమశియ్యనివారంబ్బరం బువాంని మునికెకెయస్పుటమంత్రకంబులవాంని కంత్రనొకెయరూరత్రములవాంని క్రబురరమయుజప్తిక యుతిసూత్రములువాంని తరభ్యయ ప్రవేశ వే మతములవాంని ఆతిసల
ప్రవరంఇవ త్రాంబుల్లుంబులవాని తరుణనివృత్తనే ప్రమయులవానిసిద్ధవండలమయునేవింపబు న్నప్రసిద్ధివెలసిన ఋష్యయుద్ధచెరితుపత్యుగేచనునతలపొంద పేశంద్యనగునునిబనిగెండ్రగాంచ్చెనపకటయుగికెకెవమూత్రనతడులకళ్ల
మంబులనాశి విమలచిత్తుడగుమవిశదశత్రె నిష్ఠరాగవభమలకటబట్ట్రోచవనాంనంద్రచాపృనేత్రుంతగంచుప్రగుతిచేసె యశయ్యసంతాత్రేస్తోత్రముల చేతకేశంత్తునిబరిషిక్తజోశియతడుప్రవెలాందంబెంత్తయోనరికభ్త్రిక నైకొ కాంత్ర

నమ్మకంబున నీ వలయూవవైన(శ్మంగ్లినరులం బద్దజే వుండుటు (ప్రా)ప్తు డగుచు (వెలలమి విరుగ చునుండేడు దాక్షిం దద్దజౌడ కుయుగ యువాక్షై దైని తప్పు దైవమెక్కడ గడ వేకె నారద బు క్కాదు ... శూంన్పు దగుచు సర్వంబు నందు దృంకి నర్వంబు
తనయుండద్దినుండు దంగ్లసరాబ (శ్రే)యుండ నంగ్ల సూత్రమ్ము వెల్ల సత్వాల మ్మె సూత్రమ్ము దిక్కవులకు నావప్పు వెల్ల సవ (ప్ర)కాశముననె విగి (శ్రీ) శిలంబు జూచు చునతిల (...) (ప్ర)న్నా కృ దైయు శీలంబు తనయుండద్దిననాచి కొను చును (ఆ)త్మదూంయూం
గుణంబుల నాత్మయంయుయు గాంగబి శక్తింబు తనసర్వస్థి ఫల తన నై ... ంద్య జైయు చుండద్దిను సర్వసంజీవనుండగు(ర మునివిశ్వా)త్మాద్భైన నారాంయుగుండద్దు యుక్తయునతులవెవ్వై రు నుతూ వెవ్వరు పతులవెవ్వరు ఋ(త్రి)న (త్రి)బంధు (త్రి)యుసంగ
తుల వెవ్వరు సర్వాత్మ గతుపత్రి(త్రై) గుణాశం(త్రై) రవైనమ్మనండాక నైకెనియుతియు పరిణయు నద్రవతుంయుంవుయుంద్రైజే వుండద్దినానా రెయూనివు బుంబులంబుల్లై పై కల్గి రూపంబు యుధరియుంచ్చి వతి (ని)చ్చు చు నద్దనంబ్బం
ద్దంబు నేనరు బకుబ్బి తన్వంబ్రయుండ నేరదు దేవా (ప్రా)ప్తి సం బ్బంద్దంబ్బుయుంత్ర గాంబంబ్బు గలుగ సంత్ర గాంబంబ్బు వెయాంవ బు చెడదు (వెయుం)నిగతుం ద్రైన జేవుండద్దినితప్పు(త్రై)యువాంక్షాక కొంతుంత్రైయుపలుబద్దూా
(త్రు)ం(త్రై)యుతద్వయుంబ్రైసూత్ర (త్రై)రూపంబు నేసరాబ(త్రై)యుంబ్రైవ తిని చెప్పు నప్పురమ ఫలుగుఫల నకుల (ప్రి)యుయుండద్దిన సన (ప్రి)యుంజే నుచెందుల కత్తున గుణదోషంబు జూచుచు నాగుణదోషంబులం జూడకముక్తవసద్దినా వంబు ననుభవయ్యాంబులం
నూంద్దృశ్యసంగ్రైవా శేషముంద్రైపరాపరతత్త్వసం(త్రై)దేవాసంబ్బం ధంబుడిగినయుడ (త్రి) వ్యారమెయుంవాబ ద్దుంద్దుగాండునశ్వర మేశ్వరుండద్దయూంరూపంబైననాశునను యూక్షైను యుక్తై డిసంబంధంబ్బునయూ క్తుకుల్ల జ్ఞానంబు వర్తేంబు డి

సుత ప్రేరిత్తునబుఖువెలదప్పైన విశోకత పొంచనా స్వయుపడేడయుంత్తో యుచుండెంగౌనసభుబుదాలనే నేశవు (అవికర్త్రోనగరంబుబుంబునొవిజవృద్ధులిద్ధ మనైరాధంబుయుంబూనౌవేనర్ధ్యంబులంబాశికానంబడుచుమహ... వంబువ్వైనఅర్థులబులం
మూండిసాృవృద్ధులబుప్పైకానంబడనైరవు (కెర్మంబులచేవధ్వానంబుల్లనే యుచుండద్దెమనంబునకునానాకర్మంబులగుచుండట్టిదవిశాదవంబు (త్రవృద్ధినే (త్రిం యాత్మకంతైద పొంకివివిథ్రక్షేకసంత్రాపంబులుండేయి చుండట్టిగాత్రునహతుకలం
౨ త్రైనవునంబుపాతసాత్మగతివెదకెద్రవంత్రైనపదంబునెంచుట్టిమ నిరంతనప్పుడునారదుండిట్లనియె (అపనిషద్వాక్యేవ్వైనేనిచ్చువం (త్రుంబుల్లయవ్వండనేనప్రసాత్రిం బులనునంద్దింప్పునాతండట్టినంత్రైపెడిగుండ్రనేవృగవంత్రం
ఋూంచ్చునైవ్వనిపాదమూలంబ్బునర్వ (శ్రీయువెన్నెయుండట్టి నల్లురినారాయణపదంబులునేవించియొప్పువాండ్లువివిడిచిఅతిశే (ఘ్రంబునఅత్రమపదం బ్బునైయెండట్టిమిప్పుడ్డేకుమూరునకునే శలం (బ్రి) యూంబునం
...లదేనిచూండమునినారదుండాఘు (త్రాంబులూవివారోయుజ్జే వృండంనేకుశంఖంబయెప్పెడుమాంపల్లిదండద్రలంబుంభ్లబనంబులంబూచివికలదుఃఖంబులంచిన్ని యూకకోబరంబునందుల్లం (బ్రి) వేశించ్చి (అయుక్తేశ్రపంబ్బునను
చెవించ్చిపె (త్రాడినంత్రైనరాంబూన్నననంబునంగూన్నచూనొడుమునినవచ్చుయుండెట్లనియెయుగియుకర్మవశమునకైందుద్దనుబ్బూబువేవే (దేవతిర్య జ్మయోనులబెరుగు నాకర్మ (వెలయునే జన్మమండట్లువెశంతల్లిదండ్రు లైనారు చెప్పవేతారు
సారవ్యుగిపుపొండ్రవదన్న తెనుతులునుపగతులాంప్ప (వశంబుదాశేనమభవస్త్రవగలిమునునుసరవినగుచుండుద్దాకృకైడినమ్మయులనలనైరయ (ప్రా) ణికినైనకపానిబొవులుగల దేయుగియురతప్పుమునుపోవముమునునకురాగతేయ్య

స్త్రీనవాంశుకుశలంగల్గింగానై వ్రనననిఖిలయునుమహామోహమాత్రంబని తెలిసి శివమోహాపవమంబువాసిభగవత్పతంత్రైనవాసుదేవపాదయుగళద్ధజీవత్రంబువెట్టినిత్యులా తమ్మింగ్రవేగుపంశి బూర్లించినప్రవృత్తిశేషుండగుచేవివారలచేత్తులనిపొల్ల
సిలుచియుతివేషములుల్ఫురించియుతేగహాద్ధగతినిందక్కికేతెంచినబుత్త్రమారెవ్వరేయన్నకదంగిమాంద్యశలమైనగ్రామస్థులుతన్నెల్లనెల్లబూదింపవచ్చినపుత్రులుమతులురమణాగమహారనాకరదశంబుధనంబులదేవాలయమునకుపైనదీరగుణులు
పవత్రిష్టమువారిసమాకేనిండేయుసాతవమశముతేరాంవకేపిలక గ్రామయహాద్రిసావపైంయుతకుతియునాకుతియునుచ్చవకరోవమశ్రమసురిచక్కదేవుదత్తవృత్తి యమవతచ్చరద్వారిజబూశ్యదంచ్చశినపరాశరప్రశ్నతిమును
బుల్లకెపుపేకలబాకైవృకునుశచారణగంధర్వసిద్ధసంఘంబు బులతోవారలబుసునుజ్ఞానమునుకారణపైవెంవక్కంతద్దిగంచుతలంకృష్ణపక్షపాంరద్దిగ్రా వృపశుత్వములప్రాంద్రిమహాశ్లోకతమముషుంగినాకుని
మునిస్వరదివ్యజ్ఞానములుపొందింపైనవారిమిప్పుడెప్పుడు తెలియుక్షేత్రములుఅనినసాంగీరసుండిట్లనిరెంద్ర త్రికాలత్రైవైనసేతంబుప్రసాదించినయ ంస్నేరసుంద్రనేనునితండప్రెంప్పాప్రెంత్రైనాంరదవగవం
త్తంజిత్తదిమత్తరింపైనపుత్రశాంతంబునందమ్మవగల్లందత్రైనక్షించ్చననుగ్రహించిపరమసుజ్ఞానంబుపదేశింపవచ్చితిమిగ్నేదుంబుబుచైరింగ్రిపుత్రునినిచ్చితివేల నియుప్పుడుపుత్రవంతమ్పైనవారికిపంబునిచేతనసుచ్చపింపుం
బడిరెంబెట్టుయుప్రవేశారంబునసతులునుగర్భవాంఛలునుసంపదలునునశ్చాదమైనవిషయంబులునుకరాజ్యవైభవంబులునునువంచ్చలంబులువరిలాజ్యంబునుసుఘామియు బులంబులుధనంబులునువృత్తాంతములు

ఘుపావెదకుమంద్స్య! ఆకే తి ప్రాణులకె తికాలకృతి చేతయూం ఇవె
వలదె ఘూతస్యకష్టంబవలమూరింటుననె మునె వృయూంత్తైన వారలు సుప్ర వర్ద
తనదూంయు చేత ఘూతంబుల వలనె ఘూతంబులంబులుం
తేనే దేవాంపె నపితృదేహంబు చేతయూం ప్ర దేవాంబు వలనె
దేహాగలుగండు దేహాకెంయు దిశా శ్వితంబై దారలగు చుండు
నచివిశాగంబున జన్మనకెప్పటంబ మైయ్యె। జాకొర్యలంబులిన్ని పూంచు
నంబున్ని చాల కేదేహాస్యందాయ్యెగంబు నప్పవంబు నందుత్త్యయూంవ

బాలధ్రింప్ప బొనియు తనివి తల్లితొన్కొనలు చూచె విస్మయమందె నంతట తను మొన తల మొల్లస్తుడ మొందబడెయు (శ్రే)ంద్రించ్చెనప్పుడు తక్కలు ...డ మాని ప్రకెని ...సెంబడెపొత్త చుంగడు దనల్లొ ...కువె ఈ యుం వేని వెన్కను కార్యకంబు ...పదరొన్ని మందిర్దు ఉరు
తొంపచ్చ్రాశొతురాంన్నితి నేత్తిన సివనిచ్చెతితో (కడుపు విష్టవియుంగ్గ చూపతికొంత్త (సె) కల్ల నేనంగు చుక్కెు గిలుబాయి దొక్క రుండట్టి పరిగొమునేయుండట్టి వంశకతట్టు తపస్సి వరమున నందిట్టి ప్రభుత్తమిన్నతి ... యొం కాడుకుట్టు
చిపబ్బియుడులడ్డూసైయు ... కుంత్తి వారాగరవచ్చకు చక్కుంది చ్చమలకె కడుగడ్డు లంబుతానె బుంగ్రైలు మెల్లనవొప్పులు నొ ...పి తిపొండ్డెనవూచరింప్పుమునే కంక్తబొపొంశిపల్లవయు గంబు నెవక్క మడు వెఖొంపు కొంచె నొప్పి
నొప్పుక్కెరువచ్చి తెంత్త్రిపరిఖావితపంచ్చివునుస్సకంబు నకెఖకెఖ ఆయొంత్తరవమునకలపూ నాయకుడత్తయుంబునైండ్రి నయువలిడి గిసలతునే ౹౽ డాయుగవేగంబున దానిపొయునివెుం వంబు తొడబాలు
నిమొందనేళు (స) గ్గ్రనేళు (ప్రా)వివెుంపు (పు)క్కెవొంతరదంబుకొళ్ళిప్పె క్రలంలు గా (ప్రే)యు క్కెకొడ్డినంచ్చెఖుకెం బ్రొంవినైంద్రించ్చైనాడొంత యుంత్తై ... దొ తపూంబు మొం త్తవిక్కెంపుక్కిబు మెప్పొరంనెఖ వళ్ళ ఆనితలమెు ... గక్క
పలవింపుడు చుత్త తొప్పమాంతప్పబుంక్కసబు నంబు లంగాండెయుదులు చున్నయాంరాజు కుక్కిబ్బుంతెరిండ్లి ఆంగేరనుండట్టి నారదు తొడంగాండి వచ్చుడెంచి వుప్పలుం ద్వైనపు (త్రు)పదంబున వుల్లతుండబ్బురం ఖొనిపడి యుబునశారాద్దుం
గ్గనుంగొని యిట్లనియెఖ నేళుక్కెకుపెండె వృథు ... కసంత్తాపమొందైదుసారప్వ భొవ ... (క్రు)మిత్రాందు ఉపూర్వవచిమ్నంబు నయుప్పరివారలాడెును గగఖ్ఖ్మై మొదలునదెవెగముననా ... కొండకులశికథంబు గూం

౨౮౦

కులవిన్నదకంబున్ గవిగిరియున్నదికతంభే మియని [illegible] మువు నివసించిన తేనెతండెల్లనిరావోయిమాపహాంతలంపున నమాకులనెలగరాకయున్నవియలునలంధ్ర [illegible] వియలనిహవచ్చి యమూకకల్లన్నియుపనిరాన్సి [illegible] అష్టగవంతర్పం [illegible]

స్రుంవన్నప్రత్తుండెద యమాన్నలంత్తైన త్రోగంబున్ల బ్రత్రకా మేస్త్రుచే శియమజోన్నిశేషంబతనియు గ్రివలపాపిరచెన్నకతేవతకుస్పతెకిచ్చిరాంజాంజూనావి నీకలు ప్రత్తుండేగలిగెడుల నతనివలననలబుధుబ్రుంబున్నీల నన్న దింప్పంగలవనియు [illegible]

తేంచనిబాలనాకేల తేవ్వతియునుదేవిగష్టగోబుతృకియుంచ్చి నవమంనెంవసానంబు నక్కమూరలంగనిబొ । నారకాలంబునరాజుననసమస్త్రషవ్రత్ప్రమాత్వఖనం బులపరమూనంక్షంబునంబాంజైరి । అప్పుడువిత్రకేమంచెల్లు [illegible]

హన్నాతుండ్రెనకలమ్మూషణభూషితులంత్రద్రావకర్తంబు మునికవ్వతిని ఖ్ఛొబ్రాంవ్నాగులకునపరిమితఫలంక్షీర జెరిమంబులునువస్త్రాభరణంబులునను । గ్రామంబులగభూంబులునపాదియంబులునంపాపానంబు

బున్నపధేనువులునాంకేశెయ ఋర్గదంబులు దానంబులు చేసిప్రా నిస్సముదయంబునకపజోకనుండెండెనంబులోవెపక్రైనదాలు నలన్నష్టకామంబులు వమ్మించ్చిరి । పరమానందప్రేరయులుండ్రైయ్యూడ్రతమానంతుండునమాంత్రు

పిత్వలందులుభనంబులకలసంత్తోషంబున్ జేయుచుదినదిన ప్రవర్ధమానులుండ్రెపెరుగుచున్నవంత్రపుత్రివెయూవాంబున్నేరుతేన్నెయూవాంబున్నకపతున్పతియుందుడేమరాగుండ్రైనువానిధ్వుండుశ్నవతియున్ని మ్మండయతక్రినప్పాకవ్వబు

సంత్రానక [illegible] యూమెరూవాంబున్నేనతేలంగాళకాంబున్ ప్రత్తుండ్రయునియూమ్మ్యాంజేశిదాశులగాచిత్తప్పైనమాంతునతలకాళ్ళైనాంబురాం త్రిష్ఠపేసి [illegible] వెమ్మొంచ్చినసునిత్రితమ్మండునసంబోవెమ్మవింబాడ్రైనప్పుడులవెంగ్గలపయయిదాంది

త్రపుత్రస్నేహాత్ర సగుంతుష్టులు పెంపు చూపె వచ్చెర వ్రత్రేప్రే ప్రాప్తాయ గిరిశిఖరంబులు వమ్మినచ్చి నాయ మయు గిరిపంక్తులు వాడు వరుపె గాలి గాగా గెర్వ్ గులం నిర్జరాత్ర సారశ్ చ వశంప్పు కవి పరవు చూంబులు [illegible] బు గా
వెంప్పని ఖర్వ కరలందవు చేయలు సత్య్ వము యు దాశ్చర్యంగ్గంబు వెల్లి వగా ధిరవెకె రాత్రే సతెయోంధ్ర వీరులవు దాత్రే తెంబు సంచ్చింపెన్న వెప్పు కయ్యు ప్రెచెంకవుగరాం త్రి సో [illegible] చరుల ప్రె నేయు నిబిడ కాంతు [illegible] దుల వదె చనుదె ద
౨ నాత్రుల వాయలు సుచరి త్రి దియంచన్ని బాకె చార వవెస్రి స్రవాఖ అప్పు తూయ వనవు ఠయ లంకఖ అంత్ర సురవేయు [illegible] దాత్రుల పొత్రె పంత్రవులు ద త్రిత్రాత పౌరుష వము తానె శ్చెంత్ర గతి శక్తినులు నిగ్గడి నిష్పూ
మిక్కి గంత్ప్ర గాని పొరి శ పకార వసు లాంత్ర కైయ్యకాయు క్రాంక్ష్య ల వావెడి రక్తె సమ్మయాంద్రి రు లంగడు వచ్చారి రుప్రె రిపుట్టు కోరదండవు యు సాంధ నారులు వ్యండనవు న ప్రెచిద విడాళ్ళయులారవ్వంగ్కైయవుయుల్లు సమరతలంబు వాశితన
ప్రాప్తతూలషెరి గిరుల చుదండనాంయలు త్రుల ంది గాం చియు తిక్కల యు లవు తిం బకె పకెనగె వ్ర త్రాసురుండిష్ట నాయె ఆ య త్రిష్ణకవృత్తి మింక గలనె శలంఖలలకింమ్మెయు క్రె తిభోగవుకే కొల్లగడేయు ద్రాప్పవు దిగారికవాంకలప్రె నగల్లు త్రెరో
తల్లడవుండ్రియాన వుర ధర్మవు వూంళ్ళి [illegible] డిమ్యెష్ళు నిరుర్ధిఖ ప్రథనవుర్పు నివ్వకృప్ప నిప్రాహెరుం గ్ర కెయ్య కెయ్య చావృతుత్తవవెప్ప శత్రా శికె చాప్పలు రెంద్దరశికొనుడల సవురవు నంతఢ్ కెథ్యా ఠింప్పయెంగవుంత్యను

చావంగాన్నివేరె ధైడు గె వ్యాణ్యం ఖ్యాంవే యుఅన్నివా ... దేవతేజ్ఞ ... షంబునని శ్చేవుతతపై దివానలకైలబుంబునే వెవెయుంగస్నెచ వెన్నిచ్చి వుకనుత్రిసు కల వెనవాక్కానితఠము సురవేకులం జ్యూచివాం శ్రీరించి స్న్గా ... బులు
నిచ్చైతే క్రాండ్లైస్నె నియుమదవలోకనస్ప్వర్త వాంత్రింబుష్టివు యుగ్ద్వరనిబు హురు (గాంకనివేచికల్పా) ణ్త్రానల్ప్ళు నఘునాంటుపంబున్న ... కరర్ధ వాలం కన్నరఘుడ్రినంబులంగడిగి ళ్ళమ ప్రియయకాలపభనపరి
భావితమవకశిషేశిబ్జాంవ యులంవర్గ నేకరంచచ్చికేలటి లావలోకనంబులనా యేక్లింప్పుచు (కా యురిపకల్పిపేలాలోలుంద్రైనశూవిపోవికనాచ్ఛేల మూర్తిని దొఃస్నకల జోవఖార వృశణచుష్మ రఛగ్గ(ప్రం
బాంద౧౮ వర్యంష్ట్రచ్ఛాంష్ట్రమవాథస్కంఖ్యప్లుంగ్గినాసోష్ట్రఖ్యం౽ చ్చినాయుఅయుక్రర్దడి గంబులన్నియునుగన్నిక్రినూర్జినధాంవ్యయ(దు)లూంలువాదెనఛ ప్రలంబుగవెనంబుఘువిన్నైనుడు(గ)వాంవిష|ల్యూడెద్ర
శావలుప్పుగివెనకృవరగన్నంగ్గనథాంష్ట్రఛాంద్రవగల్లాండె విఘాంతబెగ్గడివెనప్పుడువృ(త్రు)డుబాబ్బవెల్లిన కేఖలయు (గా)పాయుకూవిరివియు చ్ఛేకలుసోవిరి బిశాధిపులు (త్రా)వికవురప్రె(వ్ర)డముతూవిరుకగే(శ్రు)వేస్రే
... విద్రొన్ని ... బుడి ... విగానికక్షినులు ... కాలుడి॰ నిశుద్రుబవశిలచడిరాంతిశ్రీ ॥ ప్రేవిరిదినేశ్వరులు కేవెడవినట్లు ... ప నిన్నిడుకపాలగుచ్చ ... తితోడదవుకేవినకవుశేవిడిచిన్నేలబడి ౽

శ

శ్రీమదరింగు వాసుదేవకేశవాలున్నతే ఝోదునిశ్చేశ్రీ నా ప్రైణేవ శ్రీ పాకృత నింగ్నణై యుక్తనిరివెలు శ్రీ యుక్తంద్రేవాం వేలు యుంకి జ్యోతిషానిదేవేగచ్చిదులకం బుత్రేయము ఊర్ధ్వలక్షం ప్రతి తేశిచ్చినదిగెనయశ్శనంబుక్రైవడి గడపలకిది వృద్ధిగాందటస్సుం

వృక్ష్యముర మదక్కనని తేజమునసాదభే చివిద్యాతిశయ యుంబున నక్షి కేశవ్యాసాయుదిగానవారిచేత యుంత్రితానేన్నముడపైగె బుఫ్రముశ తృన్నిశిపె గొళ్ళిచ్చి ధూయుంద్యుగుల దుకక్రష్ణ దండ్యజయ శ్రీ యు శ్రీపాదశ్చిగాంగవచ్చిపొాంద్యుచునుంద్య లతా

నక్షత్ర వరదుగుంగా త్రైసత్యేశపదములుండ్యుమునవుప దిలపురము వరుయిషఁబుయ శ్రీద్వారకలుందంప్పంబడిన విషయమ్భోగంబులుంగలవాండ్రైనశరం బ్బువిడిచివిషగవర్ధ్యామంబులు బాండ్రైది నారాయణుండ్యదాసుం

దద్రైనసాశేషస్వగళిపత్త్యేపాంతాళలాశకంబులుంగలసం వృద్ధ్యెగంబులనిశ్చయుంప్పం దద్రుత్రైవగీకిశాయుమానాపవాతంత్రైనవమాత్రైశివేశ్వం బ్బు(ఫ) సాక్షిచ్చుంగాజైనేగనుపవేయుంపైనశ్శగవ (తప్ప) సాంధంబున్నది

బకగోచరంబు అద్రైవృషాత్రైత వయాంలంబుగానుండదాసుబకలదాసాంసుదాసుండనైపయుంక్కవాండనని యప్పరమేశ్వరుడుసుద్దేశించ్చియు చయుఅరయగ చక్రపాలనవమైనక్షవచ్చరితంబులాత్మనంక్షారగమురే యునాక్షమ

నైనుసంస్కృతిశ్రేయు శఠదేశవెల్లగింత్రైశవరవల్లిత్తిసే యుసవదిగాంత్రైరామునచెరదగారిచెయిల్లనేనరిదిద్దరివానేన్నతస్థలవయునక్ష్మమా పట్టుమునిం శ్రీ భోగమునిఅ అరుంకవిగానక్ష్మత్రైపుయు రంయవోట్లు నకేతేటు కానిపు త్రేయు ॥

ధేనో నిత్య బ్రహ్మలగు విదేశగతుండగు షడ్వర్గంబు జయించి వారికలు చిత్తస్థైర్య జవరాలును దత్తర మందున్న శృంగార నైపుణ్య ॥ శ్రీ నరపతులు బ్రహ్మణ్యని సమాదరణ శతగసామంబిగా రాజింగ్ర తెలుగు కలుగ సాంకలసను సైన్యములు పూర్వ ॥ కాల్లే కాలతాంగాని ధన్య సౌభాగ్య
సంసారాక్రాంత విమోహావారాబ్ధి తాతకంగాంకుండు నెంన చూడ వమ్య శంఖస్వరధర్మ శాస్త్ర ॥ శ్రీ నిపుణ యుక్త చూపు మావ శ్రీ గ్రంథముల నరిపై సమస్త గుణ ప్రసన్న త్యాగశీలత గల ప్రసన్న తత్త్వరంగ ంబు పరత్వ కీ ॥ సరిమేను పాఠాంగ్ర ద్రావిడ యము సమస్త గాన సంతృ
సంబంధస్థి చూచి శ్రీకర తత్త్వ కాలాంగ్ని వానె కొకనయు చుగ విశేషగ రవిదుర్వార రుద్రరు ॥ చే సరవేలకే చూమిగం ప్పించ ప్ప గదిసెయిద్య వశీ షండ్ర నైసర్గ వృత్తి నీయుకేళి దార ర తానది ప శయోధకే ముగ ॥ వారిపై ప్రైట ఘడుగ యయు వాం
స్త్రైరముసకే ॥ సురనాథుమా దవ్య శ్రీ ॥ సురుడు వమదోర్ద్వయ త్రినేడ చేసూలా యుద్ధ దైత్య నాయకల ప్రాంత్యా గ్నిం యుపోతె నట్ల వెగయుంగా ద్రిప్పు చుండి నైం ॥ రల్పా త్రాచను వుంచ్చి శూలములు రయంబా రంగవే వేశి
నం ॥ బాలాప్పం గోట రవి ప్రకాశత దివింబా వంగ్నవేస్త్రిం చ్చియా ॥ వేయుపప్రాంగ్లమవ జ్ఞానధావరుసి నెంకి విస్తాంగాయము పాప్రార గణిగిల సూలావము ద్దుడ ప డుస్సి సిద్ధ రభూర్దిం చ్చి ॥ పూని తానెనకె దిశి శుభము దర్వాద్రి ॥ అసురగన వియే కవాంపు
దైవరిఘుంబున్న ॥ గానివపాం శ్రీగిఖ్రియనుమల శిచెయు ... యోళ్ళు కాల శిఖాపరివేషంబుగాం రాసి షంబు నపరిషుంబు ద్రిప్పినపు ప్పింజ్రీగదాంబు ॥ శ్రుంగ్యంబు షగ గ్రంబు చేశి గ్రిం ధ్రన నను ప్రదేశంబున్న నిష్ఠ

శ్ర

మూర్ఛ శ్శ ॥ నపుడే విరివపు పశ్చాత్తాప్ప వయుయుట్లు కథారకా దంబా నచిరనన శనే పాతంబు సంగరాంబు (ప్రా)ణిరవయుంబు ఖంగ్గి సంగ్రాంబున్న ... ంగనేర ... గ్లాంబు సంబడి చిప్పుమా క్షిక్షణ ... విడు రాజు సైన్యంబులం గని వచ్చి (త్రో)సుచు ...

రణాంగణమున రాఘవుం డ్రైవము పొలవలయుంబుప్పు పడావాంతింగ్గబాగడా వజ్రాంస్త్ర ! నిశిత శరాళంబు గేల సంక్రించ్చు-చు ! వంచించ్చిన చ్ఛత్రు వ...తంగ్గం...క వలవ సంబు సాగ చ్చై వంట్టివమల్లా దంవిధంబున నిమి...వి...త్రంబడై పదతలంబుల రు...

పంబుపమూంరయుం బు ముశటచు వెక్కై సంబుసం(గ్రే)డించ్చ్చవానిం గ్రణికనవివ(జా)!వ(బ)రతాశపనిప్పుర గదాదండ(ం)బా...చేంగ్గి (ప్ర)శయకాల మార్తాండ చండదుపరివేషస్ఫూరంబుగాం (రి)క్కి పైచి నా... మా... (త్రి)దిపెం

ప్రంచెనవుంట్లులంట్లు బెళ ప్రైయణాంశేలవేసంబు నశేకదియచ్చి చ్చిన వేళ వామకర సంక్రాంతంబున్న గాండీవంబు చెప్పడ వ్యేచేశనుంరారి దౌనగాని కాంక్ష నైల్పి రుపాతంబునం డుదియు సైన్యాది గర్జంబున్న వప్రకవచు నంతా

వెళ్ళి కసాంవా ంచ్చ్య్యెత్తెల్లు గిరిఋత్రిగ్రహంబుస్స కవిశవాంతి స్తెరం దప్పకులపు వెళ్ళం(ద్రుం)బు వాశెర త్రుధారయురులు మస్త్రకంబు వనివమదమరిడిరి ... దెరవి పరచెల్ల అతాసవాయగభు వడుదెర విడానికొర విక్రంప్పవుదం జ్డే పార గా

ఖడాన వించ(ధు)దంక్షేం శవుల నెబ్బుటిచ్చిట్లు నిల్పు చక్కె ! నిజాసుధార స్త్రైక సాం(ద్ర) నిశితవత వెళ్ళి నకరము నకై ! రుజు వృషాంకనిభి శెనదియు ర...శ్ర దెలశ (శ్రే) వష్కార శ్ర వళ్ళు యుప్పి రథంబున నైరావతంబున్న నైదవే చిశ ... చి నచ్చి దమ

5

రవణాశింగ్నని । తాళ్ళుమ్ముప్పుంజాంఘ్మ్మి నతెంప్పు పలంక్ష్మి ఘోరంవాంశోకంబులవిరుర్వాకంబుగానవ్వంచు నాంమాంవ కాంమహత్విద్ధి రావ్వయెస్వనిపోయ । అయ నాంకేలంబె ధ్రియమునికునదన్నిశలిచ్చి దేనవ్రాంతర త్రుష్టిశ్వాంజ్ఞాం । ఆశిష్యుంజాంత్రిపతి వి

ష్ణుపాంపవ తిత్రైలాశిష్యంబుదాశినియప్పుడశి । లాతుంవేజ్జూండు ఉగ వంతష్ట్సిబాంబలి మితిశైబాశ్రైతి వీశరాంలమం । దిద్దా శంష్ట్రింపవగని నక్కగట్టిరుగావు త్రాతత్యుంజ్ఞ స్వైపే బెధ్దనిశయుతెంబుల్లిపుయపైనగాంనై । 13 జ్ఞ నవన ప్రు షుక్కు కార్యకు

నీవవెగుకుపుంజుష్టవు నుబుబున్ని బ్రాంవర్మ్యాయగబుష్ట్రవ ధింప్పుంగ్నగలతె పశువ్వంబాశవేయివబుదయుయునునత్యవు నిప్రతిచి ధృశ్యము మూంనియుశం ఋషాంశి త్రిమంబుయునునుబాంశదాంవిపురంమత్త్యవు

నకలాశేకశింద్రితాంంవామ్రింపులడగుంవాంబిచాంకృనత్రంగాంకృ్ప ఋగంంద్మడుకేసకిగాంలము వే ప్రియ పటునసంట్టుశేశవము ప్రేలకవేశునెకత్రకైగతేధ్రమయిచేయికే మేత్త్యవంగుబాంహములచే । బిక్రితివినిశాంతశాంలశిచ్ఛా

గ్రవునశిపుత్రింశ్చినేడు మాంంనవముయ । శ్రీయుకుశ్రీయునుదేలన పుఖ్యంటేతుశియు । అయుదికాంనినేడు నీతిచటదిత్రైశైవచ్చినవాంరినెల్లినే । దేకవంతింబిశాంచపులులతెల్లినుతృప్తి తగవునిచ్చాంతుశలాం । త్రైకవమశాంగ్నికేలలునకేకవిధంబులసాంశము

యాండిక్కై । పేంకలజేశివేప్రైదనమాంయుమదాంద్ధతివాంరిని యుప్పునిశియు తయుకాంతనవగువిశధాంకల । దికాంనినిబిగిశ్చగవ్నితేనింయుమూంతాం । ప్రేశంబుచేశిమాం రుయాం । ప్రాంతేతువదవద్మభూంంఘి । భజింయుం పుత్ర దలక్షియుదవనం

[illegible]తి నెం౦చిన్నాయి కెయుగ జవము మంత మయి దిగి తి రుగల [illegible] తి గ్గ సి మై గెం తవె ప్పై కల విశవము నేలనే [illegible] నె చెడి విడి చెరిం చు దవు (గజు చి జు తో బాగ డె నేనురకకడి [illegible] గంటు వేయు కయు గరుడుడు పొర విననే వము కర [illegible]
శం ప్రకడి మి కిలాశ్నై తి రు గుడు పడుదు రించ్చ నై (ర్పు) శ వృ రసావ [illegible] చ్చి పొగి వె జగం బు వే యు త్తు ర్మ ము దు యి గి యు గజ ము పొ యు సూచి వదు వన గతి జూచి పవి కరం బు జారి పడుటు జూచి యు ద్ధ ధర్మ మెంరిగె యు ను న్న వృత్త నిరా
చి శి గ్గు తా డ వ (ర్రొ) శిర మ్ము వు వం చ్చె యు వయు యుల్లు యు క్క రం గ్గం బు నశ (వృ) సంన్నిధి కరంబు జారి పడిన వ (జ్రం) బు వృ చ్చి కా నకని వైర పడి లజ్జి ం చ్చి యు న్న పొంకశ్శాను సంధ్యూ చి వ్రి (త్రం) చి ట్లు న దెయి కయు ధుశము న గ్గై దు
వవే శిన శర గాం న్ను సు ప్పైని జనుల జిం ప్పు రు థ్థే రు శై వెర గంథ్థ నే ల క ల విశ వ ము కర వు రు దు గ నం ద్ది కా నుము కాంచి తి ం (త్రా) యి కి యు వ (జ్రం) బు శ్రై కా శ్త్రి రిని జనిం ప్పు మి వ్ల డలం గ్గ వే శ్ర గాంధ ము ర స్సా థ (అ) రయు దేవ శ్రే న త్రై న
వారల వెల్ల నే శులు త్ర్రే శు న శ్రే శ మా శ కడ వెగ జ తయు వము యుగ యుగల నేయ రంశై న తల పోశి చూడు మాహ ర్రు దర్రి యి లోక చరయు వము యు యు వ్య నివశ గతి వలు బద్ద రుశ్రే లవతునవము యు చిక్కి చేష్ట యు నే యు చు చింత్తే నే తు [illegible] వుర్భ త వ్రి
తచ్చి బలం బు లు నాత్మ జ యు వుహ వ నిగా గో రియు జిన్నా న తం (త్రు) ల గుచు (శేవ) లలగిచ నువేలం (ప్ర) కార వుయుల నుయి గి యు వెం రల్లు నే (త్రు) వు యుంత్తై న వ్రు గ వు చ్చం గ్లి దాం రు నిర్త్మి త వెళ్ళిన యుద్ది తారు గి పోశ్రి చ (క్ర) మె రు

గుణములయొక్క స్వాతంత్ర్యము మొల్ల(ధర్మి)తత్తత్సంకేతము వస్త్రము తం(త్రి)వములుగాంగ యువతీయుతములయొక్క తంబులు చాటక సం(త్రి)యరిబులు చేతనవశంబు దైన ప్రకరణము అంశము(త్రి)కృతి చేత చేత తన్నయుం బుద్ధి అత్యంతంబు రవం శస్త్రమై నా(త్రి) [illegible]
ప్రాశస్త్య సన్న్యాయముచే ప్రమాణం [illegible] అవిరోధ్యాంశసంత్రాసనవా [illegible] డు అనవరతంబు నందు తన్నిష్ఠత తత్త్వంగా తయం చెప్పుచుండట్టి। స్వాతంత్ర్యములవలన స్వాతంత్ర్యంబు యుక్తమైనట్టి। స్వాతంత్ర్యంబుల స్వాతంత్ర్యంబులు న(శ్రీ)ంచుచుండ [illegible]
పునః కేతితి యమునైశ్వర్యంబులు మొదలైనవి అనుష్ఠానం ప్రపంచం త్రిగాలంబున్న ప్రాప్తంబు త్రిగాలంబున్న పశిలయం వచ్చి। ప్రాప్తంబు చేరినప్పుడు ఉండట్టి దానికి నెంచి నన వియ్యంతరక్త [illegible] తెలిసి
యునపకేతులు ను(ద్వి)యారూఢయంబులున గుణస్వభావ ॥ సూత్రంబులను (ప్రాకృ)(ప్ర)కృతులను సమంబైన గుణములు చుండట్టి। అతిజ్ఞానసంపన్నులైనవారికి [illegible] సత్త్వరజ త్రిమోగుణంబులు గుణత్రయంబుచ్చి। అగుణంబులు కలసి
మూ(త్రి)ంప్రైనా శరీరంబు వేరంటని మొదలు తెరం [illegible] ప్రపంచ గుణంబులచేత బద్ధుండట్టి గాండు గాంధైనే గుణంబులను గుణించుట భోక్తృత్వము భోగ్యత్వంబును బాయంబునవటి [illegible] కర్తృత్వ
స్థితులయం కేవలి తెలిసిన [illegible] ఉపశమనంబు వేదయుక్తమైన [illegible] (త్రి) [illegible]

గుణాము ండదుశను దంచ్చి ఘకే తిర్గిక్రాం వుత్రై [illegible]
కేష్ఠాంబు తవుయు (ఫు) ం (త్రు) ం త్రే కాం డన్ని నిఘ్మారితే దంబు యు శ ంబర విద్వే [illegible]
జన విష్ణుండ [illegible] కడిమి పెక్రం (త్రే) త్ర్యాశ్వయు గవిగియుండి [illegible] పరగ
గము నై వృనంబు [illegible] ద్రిపి తే చాంతు వధన ముదిక్రిబు యుం
[illegible]
[illegible]
[illegible]

౫ ర

నకళవళంబండ్లెడు క్షేరిరజాక్షేమెూగునామలు లంతఘ్న|వతిరిం చన్నశ్చేపావవట్టికెక్కెకతివు|ధవవభక్షత్రిము తివశించ్చినష్ణసవభ్రావు వైనవబుత్తు వైష్ణపాకని యుత ప్రియుష్టు శైల్యషచేవ|నిర్జలా పదులు|

కాటితేయులనతులనియూవు తులకళ్ళచ్ఛూని వైవఘ్నక్రాప్త్రమూలవెన్న|ఖక్త్రివేంటికె బాతెవెనేపాఽలియు గాండులయ్యసియుఅక్షరగలకరావులకన్ని తట్టువెల్లకరమైలప్పుడి లేవసంఘుములుగలుష్ట|అడిలేవములులోనననయుధరాయుదవుతివశిం

ష్ఘచెలనుండ్లెకునుడాడాతి|అవునుపుల్నెలలోనగావూంబు బెడబాశిమెూంత్రాఘ్రలగు వాను మెుదలనలుఘ|మెూంత్రమూగణి బాత్రమూంబుగానుం డట్టిబారిబావుత్తు బుతేకుతరచు|వుత్త్ర శైనేత్త్రివారిదాగయు

క్రైదలిపు|ద్రాలడు లనిష్ఠడమితప్రశాంత్రగునుడు|పరవు సుజ్ఞానని రతుండటి ష్ఠద్రుగునుడు|రవుగా తపోనుదేవపరాయణుండటి యగ్గిఘ్నసకలలోకాప కారితుసంగ్రహుండట్టి వర్ధద్రుడే క్రియసుజ్ఞానవేదియవెళ్ళి

నవుశవుకంచాతుమంబునవవుతవిచ్చుని|నైష్ఠమెుచ్చించ్చివేని నాకెతునగడౌపుమబువుఅనిపరిత్రిన్నకెంద్రుండుద్రుశకమెూగెంద్రున ఢిగననిసూవుండట్టిశ్రా నతాదివులునుబుతుండొప్పిఘరియులకిట్లనిహెూ|నయుగజాపురవళ్లి

షుండడుసంప్రశ్నెచేశిన బాదరాయణ శివారిసంన్యరగా శ్రద్ధావరుండ్రైయుష్లని ఘొ|త్తాళ్లికష్టత్రైపాయునవారదదేవలవువాటబుష్టుబునాకెరింగ్గించ్చినయుతివాటనంబుగలదుధానికెరింగ్గించ్చైదసావధానుండవైయూంతనిన్నప్పు

వునిరుష్టనిరెూ|చబుఅతివవిచ్ఛూతిజాలనవురాతిప్రబోలు చుసలానకెనవదే|శధర్మకలవర్ణయ్యప్రజలుసంత్రసవుతిర్ణగసార్వభౌవుద్వైత్రివుదనకెల్లక్షాలముసుకావుదుష్టంబుగ-చిప్రతేతనా|వువునప్రకిద్దికెన్నై

త్వదేవతా వందియు శ్రేత్రిన నారాయణ గ్రంధితి తప్పబ్రహ్మజ్ఞే శివమంచ్చి విరిఘుం చ్చి మాతాండ ద్భంబున వాక్పే (శ్రీ) వద్ధర గాపపాపంబు నాశంబున్నై సెలవిడ్డించి సకల విజయ యత్రసంజ్ఞవిని ద్ధముని జ్ఞానసంస్తారయమా (శ్రీ) ధ్యా
వన్నై శత్రుశన్ని భోగస్వాగస్వాంబు యంగ్రైకా నిరిదెం నప్పు దయ్యచయ్యన తత వురేచి వయ్యబ్బ వము నైసంఘు వముచేతయధ్యానచి తంబు గా। కవితప్పు నవాజ్ఞి మేధమున గౌరిక విశాల యురాణాపూరుషుం। వింతజగదీశు యడస్న పతియా శ్రీ రమేశ యిజ్ఞాం త్రరం
గసంగ్గతు శ్యోజనియాచ్చి వ (శ్రీ) గతక్కల్యామహాత్రై నైగడె న్నపిశ్చై గాయస్ని యమరింయలు బుత్తోం ప్రంగ్రమ నస నుత్పుష్టి నియుష్టి (శ్రీ) మార కత్తాంభోధి కుంభజుండ్ర॥ అం గ్గార యుయ్సేయ తావాయతి గాన నైలావ్రబవాల పాంప తాం
నన పావకలుండప్లి కండ్రకిదిన (శ్రీ) ంగ్గిగ (శ్రీ) నదేవ్యంగ్గకల్యామగర శ్రీ గంగాధరుం దస్యఘ్య నగవరం త్రమలు గాయాంచనిశ్చ్యనికయు షధుప్రకత మ (శ్రీ) వాం విష్ణుండప్లి సకలము క్రైలోకసా (శ్రీ) మాడ్యనయుధికే। సవాంజు
భోగభాగ్యాన (శ్రీ) వెరా కి త్రాకనా (శ్రీ) మయ కంజ్జానై స్త్రనర్పై శ। కేశవాది నామకేతనుండ డ్డాయనియ (శ్రీ) వెలదప్రకసంవర కారణాకరంబ పెల్లి సంచ్చ యాంవస్నాదకర వు। వివయ లఘక్తానై (శ్రీ) కవిశ్వవసంత్ర చకసం
బను మదుఘ్నే క్రైవకదేవతరంబ్బ। విబుధమహీభానేకవిడం యస్నం యక్యక్రంబు (శ్రీ) స్త్రమరం (శ్రీ) వెయంత్ర (శ్రీ) యంబ్బు। (శ్రీ) వస్నవ తాన్యనేకపాపాచ్చితాం కాకార కాసి। జ్ఞానాకాంత్రహంబ్బన్నై గ్రైనయాన్నా తిపరసంబ్బన దికేభ త్రి। వి
శనపాదివిద్యాకి క్కెనసుదినంబ్బ। నాయురారోగ్యశ్వతకమ్మడి యమాచ్చి వృద్ధిప్తికర్మనాశంబ్బనుమ్మ యుగలుగతచ్చుండద్దాయనియనావృతమ యెయాంసుం (శ్రీ) నామున ంజేవృ (శ్రీ) విధవెల్లి నైచె తవింకనెమె దయుతతుల ధ్వనితంబు

ఉపనైదిదానె వీఫ్టు తిరిగి చూచ్చే ల్లి వెళ్లినిగన్నతో నేమ క్షాళయు కుండక్కతె [illegible] గచాపకాచె ఉపేయుష్లతి విక్కైపరా [illegible] ంబుతో (శ్రీ) వ్యాసహాత్య వెనుకగుణ [illegible] ండే [illegible] ఖ్యా శాం విగన్నిగంబు వెళ్లి దిరిగి చారండ్రెరువ్వే కతి ఘుణ్కే ణ్యా
తోపమకూంపితుండ్రెయూంశాంవెచ్చాగ • బునకుంబురశెయ ద్రినన వెంయపృగ్నంభ్రైన మూనననరాంవరంబ (శ్రీ) వేశింప్రియండ్రనైక్కె కవులనాణ్యంబు మూం [illegible] తంత్రవులం గలసిరూపంబు వేకత్రులబ్బిఖ్యాగుండ్రె (శ్రీ) ంవ్యాసహాంత్య వి
సేమాచెనంబ్బు చింత్రింవ్చుకొంచ్చునవాం (శ్రీ) వర్షదంబులుం దెనాచండ్రార్విన్రయునదిపరవే [illegible] దిగ్నాగంబుగనుటుండె శియుండ్రుచారరాంకె [illegible] ండ్రైనం తృగాలంబును (శ్రీ) దివంబ్బునవాంపుండ్రుదిరాన్యెబ
ంబునందపాశబులంబున యోగబలంబునం బావింప్పుచు రెడ్డ్రెనంప్పుత్రిశ్వేర్కకుడాండ్రుం [illegible] ఇందుండ్రు వచ్చునంద [illegible] సాంబుత్రివి గవ్యునినసాంశచియునుబ్బవాంన్పతి ప్రేరితరాజ్ఞ (శ్రీ) ం
వ్యాసహింవశ్చిశెచికంబునెక్రివచ్చినన వ్యాఖోగింప్పుచు నినననతండఇ్ల చెశెకుంపునంచవశాపహాతుండ్రెబిడాగరయోగంబువ్వైనంత్రానిం (శ్రీ) ండ్ర (శ్రీ) ంవ్యాసరుషిగణోపవాలాంముత్రానాంతంబునవువచ్చె
నంత్రగాంబరయ్యునాంరాంయుగాచరశాంరవింద్రవాప్రనాసంద్దపకుండ్రెయుండడ్రిటంబ్రెశియునుదిశాధినాయకుండ్రైనశంక్రైరుచేతరట్రెంప్పంబుడుదివాండ్రెయుండ్రుటంబశెయుంతద్దేషంబ్బుబులంబుదరిగిసవాం [illegible]
చిడింప్పువెధకెల్లినప్పుడెం (శ్రీ) ండ్ర (శ్రీ) దివంబ్బుబాండ్రి (శ్రీ) ంవ్యాసరుషిపరివృతుండ్రైవ [illegible] పురుషారాధనంబ్బుచెశివాంయువేధాత్విరంబునవులచ్రైన్నెకాన్ని (శ్రీ) ంవ్యాసహాత్సుల్లుచెతంజెయుంప్పంబ [illegible] చునవ్వ [illegible] తృన

బులక్షణంబు[illegible]నెనవెనిపరిత్రిశర్వరీందుప్యందేప్పిశుక్లయోగేం త్రికక్లిష్టకరాబుగుగిబు వేంపాగాంశరామునిం ద్వితాబుయకేక సురలువాంయరత్నసంరగణంబు వెంద్ప్వేతసుముముదిందిరివత్రికె చేయుగయుగు లుపెష్ట[illegible]పుము
యాష్ట్యబున[illegible]నిశుక్లండిష్టనియెవ్వత్రిపరాక్షేమచకితువైనబ్బేలదేవతుబునుమహాషినగణంబుబునువృత్తివద్ధార్ధంచింద్రినిం బ్రార్థింశ్చినవతండు బ్రహ్మమార్త్యకంబు దాలకతాళ్ళియు విశ్వరూపునింజాంపైనాబా
పంబున త్రిలయుండప్పినుశ్యామియుండప్పినుజుబంబు లంచప్పినుద్వవుంబులంచప్పినువిష్టభించిపెట్టితినిప్పుడేవాత్తుపాశతింబొరుకొను వాం ఉనాకశతహాబనినముహాపూర్ణుబుత్రిశ్వవేతంబునేయుంచ్చి
యుజ్ఞప్రశుపుండ్రైననారాయణదేవుసంతుష్టుండై శయూంవాత్యపాంపంగయవాత్తముస్వభావంబునబ్రహ్మంగాపితృగోవుంత్రిదజునమాంత్త క్రైనవారేడేవునింగేతినిచ్చిశుద్ధాత్మ్యలగుడురప్రవుని న
శచీమేధముష్యంబునశ్రద్ధాన్వితుండుద్రైమాంచేతననుప్తి తుండద్రైస్వేంచ్చినక్షేకుం[illegible]దురం తత్త్వనిపాం[illegible]చ్చినవాత్యమున[illegible]యెుడుంబర చినయుంద్రుండవత్తలయుని యూవిత్తంబునశ్రుంబరిమాడ్రి
బ్రహ్మవాత్యంబాంబియుత్తపంబుశ్చరియుంపునైపకదురదుశంబాంద్రినపుడూంబుసియుపం[illegible]ంబు చంద్రులకూంపంబుగబూనిమువిమిచే[illegible]వెళ్లగదయుద్దా ంని త్రయకేష్టుగోగసంపయకేతంబగుదానినమకుచత్ర్రహా
రంబుప్దొరుగుదాంని[illegible]నశినవెంట్యకపేమెంశచెనతులదా నినలుపాళకం పాకంబుద్దవుజెడితాంసిగశురుకంపునపేగులదశ దేశెడుదానిని[illegible]తద్దవారినదశ ముదానిగాంగుంబుప్పెజ్జిబ్బాగిందప్పకేశతినరుగనాంత్తువాం

౬

యము ఢంబు తానోనాయు వేజ్ఞుమున్నట్లు సలక నాంథుని (వి)ంగ్నెవ వనిఘు వృతాంత్వతిశ్నియ గియ్యల్లానెక వెన్లెనే వృత్తు చేకాంకలవదెవవుం బడోనోనుడో గణబుల్వవని మోడదె నొకనవాంకే గు [illegible] సూక్షవం త్రాం గన్నుల [illegible] గసె [illegible] యుచ్చ తృమూ [illegible]
అప్పుడు యాయి యుకేంద్రుడు షికెగలంకృతుడు (ప్ర)కంపృముసైలంద్రుడు వెద్దనిరున్నికరం ద్రౌండ్రుడు తప్పరింపుడు విశేషము దరువుడు ప్రెష్ణవేదయాం నంగృపత్రికె విశ్వము సంబునదాయ్చు మనుండె గానిసర (క్రం)డ్రను డాని శాం వరళనిగ దురు యాలా వారి
కత్రైతాం గన్న ద్రైయవఘుయుప్లుకేవచరూప (శ్రీ)వు న్నారాయణార త్రైతుంద్రెయూనబలంబునబలచ్ఛేదియుత నియుదరంబ్బువ (బ్రాం)యుధంబ్బునచ్ఛె దించి బికావ గనవాంతుంత్రెవెడవియుత నికెంధరంబ్బు వెగనరవవ (బ్రాం)బ్బు
(ప్ర)యాగించ్చినన తినిష్టు కవేగబ్బునవృ (త్ర)వంరకార్థ కంబ్బుదిరుగుచుమూంర్చది (గ్ర)హాన [illegible] తురద్రిగాత్రరగతిరూం [illegible] వృత్తురసం ఖ్మింయుంద్య అవెశాం (త్ర)వర్థ్యంబునవృ (త్రాం)సురునిరసున్నకశ్వ
తశిఖరంబుసుంబాళెవెదవ్యంచ్చికెలాలం (త్రో)చెనప్పుడూయమ యామొకశైంతుంద్వి ఘులంబురంబునగడుకెమూదించ్చి గంత్మకృయు నిఃసురయనిసాఘృయు నిథు బుశెవునివరలిశేసాంపాంశవృ (త్ర)వృఘ్నెచ్ఛే తకతేజానివిభవ (త్ర)కా
శకేరవిభూత్మికెపుంత్రంబులరిదికవెయుప్పంబళియుంపృచుంగురిశిరాంత్తో (క్రా) తృప్తాం సానెనలనయగియమంమి చెప్పునప్పుడింత్రా రితనపునసైక్రెదివ్యతేజొ ముచ్చివెడవి లోకమెల్లయూడలాకంబ్బుచూడనిలాకమరిని
విష్ణులోనసాచ్చైయవయుయప్లుయాకకేకరసురద్రైనవృ (త్రా)సురుండట్టియాదినసచేలలోకంబులుతరితాపంబు డిగిసంఖ్శితింబాంధ్రైదేవకూరుషిపితృగణంబులుదానవులతాఢంగూడియుం (త్రు)నకులంబైపనెతమ్మున్నానం

భగవద్ధ్యానంబున్ చేశదవకింపుచుమ । శ్రీరాముండుఘనదుఁవేత్ఽష సంఘుషఽత్థ్యానమానసంజేంద్రప్రైరింబురికొల్పుకొనివావవ వాంత్రంబునంబరిషుంబు (శ్రీ)ష్ణుచుపుష్పరంబునక్తంగంప్పింపుచు (బ్రం)హ్మోండుకవరంబున్నిష్ణురస్ప్రైరవా
రావంబునంబనివింప్పుచునము హృంగ్నమత్రేమూహంగ్నపుంగ్గపుంగ్గవంబున్వెప్పమష్టంబున్ప్రైతింగవిభయుష్మంగ్గ్నసురవషఽమ్మేపెరుశంబుపలత్రించ్చిచ్చేషగాశనేపాతవేగంబునంగాయిత్రినే । నిం(త్రం)డిక్కుకవిశధారలనప్పరిషుంబున్ దేవనిమి
౩ష తాంతనైనేషక్ష్మరివిశేషభానురంబ్పైనబాంవాంధండుడుంబున్ఖుం ఉద్రిం చ్చైనప్పుడుముక్రేబావాంలత్పయువయూంయుక్రైత్ర క్రేధారవంబాంగలచ్చువ(శ్రీ)చేతపత్రవాం తుంర్రైదివంబుననుంతింబూలుచునెక్కకలపకృతంబున్ను
బూతెద్భూం పత్త్రి(శ్రీ)లయుకాలనంవత్సరనియలపరినప్పటఛటు చ్చుటన్నపాచ్ఛఽటకఖారకేలాషేలాంగిన్నసమానత్ర్రోరకృటుబలనిశ్రిగ్రుణాడునిఽశ్రిత్రయంత్రైన్నూమి తెకింబ్రిదవడవాత్రించ్చియాంకాశంబున్నమాధికవదవాత్రిం
చ్చినభశివుండుడ్లంబున్నుంబూశవెతుడవెలుధవెరుంగ్గరాకృ విశృతంచ్చైనవ(త్రే)ంబూదెరచిమండ్రరవెధఃవుధ్రవూంనవిషధరవిషవ... ...ఖ్యేలలిబగు నాయుకనష్టంబున్ నాకుచుకాలసంవత్సరకరయంత్రైనకాం
యునిష్టుబుధండ్రమంత్రితకాలదండ్రుంబునుంబూని దం(ష్ట్ర)లచాహఙగ(త్రు)యుంబున్నను(ము)రగ్గెడువాంధునుంబూవెనతిమాం(త్రు)మవాకాయుండ్రపర్వతంబు బుదలంగ్నమొంఘుచునడగాండ్రయున్నుంబూవెనబ్బూశాగధూం
ఖాగంబున్విలా(కృ)మించ్చి ౫ ప్పుడూయుత్రియుకాలమునాంటు మృత్యువుమున్ఖ్యుంబుననుబూయుచువిన్ఖలింగ్గముఁవే । (గ్రా)లగదేవసంఘంబుబుగంప్ప...ము నైంకృదు గంబుతెల్లినాగవాలలవితామరింత(త్రో)యునన(ష్ట్ర)గజుంబున్నవునా

[illegible]

బుధుఁడై యిరవింపఁజేసి యట్టి శతంబులఁ గేళింప్చి యయ్యచ్ఛ(త్ర)ంబు యు సరసమూఁడి యయ్యచామరంబులు తలమురాఁడి యయ్యస్త్రైన్యంబులం బ్రాది పిడియయ్యస్నానంబులు లమెదిపి యయ్యపరశ్ఛరగుణ విచ్ఛేదనంబును (ఆ)చి నసి కోదండ ... నస
బుత్స్వంబునను నుష్ఠయసైంత్ర్ధవసాంరథిరథ్యవికలంబును వాండ్రాలు పాదదాఁనుఁ ఝాంఘవాంస్త్ర మస్త్రకనిర్దళనంబును (శక్తి) వరాంస వేందక్రిపంక్రే పంక్తి విపాసవరాంగ గాంబుగాం ... చి ఘూర్ణఘంగ్లి వెనంగిర వ్భుడూగ యున్నవిభు
సమజయమున్ సమా ... మల్పపరి(శ్రీ)మములు నై స మెయిందు వి(శ్రీ)మమువసమా(స్త్ర)శ(స్త్ర)బలగర్వ ముక్త్రైకఘు ఘూర్ణరషంగ్లి సాఁ నమ్మచి పారాం (గ)సైన్య గణనాథులతాఁడ ... సాఁ చర్రే శవు రణో(త్త్ర)ములు భూరుగరంబు చేశిరా
గిడాంకాని నివృ(త్తు) బలంబు (ప్రాణ) న కైతు(ఆ)ప్త ప్రభుతుల యసు (గ్రా)పాంఘ వెయుత్రముగ జారుచెనసై త్తురరు మమవేనదులధత్తరయుతా నభికతున్మృకలు మెయి వకే చిత్రములను జ్ఞీవెస నై తత్ర కాఁ నుష్టూఁతములచత్రు కాని
ధాకినుబుజా త్రియు చమ మూంసంగు త్రులవులు తానెమైస సి నవత్రములు సెయుమదవత్రర్పు న ... డాకినులు వృత్తి (ప్ర)వృత్తి చిత్రతములం ద్రిగిచి మెత్త మెరడు శివెంన పిగంతప్ర కొను చుండ యుమల త్రిగల నైప్పె వుక
ఝ్ణ దేవదానవులు నపడదాఁ తేకంబు నవ్వ తయు గంబునం దలపడి త్రేతాఁయుగంబ్బు సాన్చ నంత్ర గాలంబ్బు పోలదారు గాంబుగా జేయ చుండ నంత్ర వ్ర త్రా ... మూర్ఛాభులంబు వెంప్ప ... తెం ... చే ... బ్బెంప్పుడు

యేకిష్ట్యెరిష్ట్య। సమరవామశరించ్చితసుధలను నమరవరుబుధులు వయియి ఘ్న (ప్రకయు)వివిజాంభంశ్యజ్యాంఛితసమున త్తుంగ్గరంగ్గ తరంగ్గ ప్రైశశాంశావనిష్టూచితనిష్టూరముపసర్నవం బులుబోవియుగాంత్రసం(క్రాం)త్తు జాంశనూశవసమసరత్కవృత క్ష

షర్నిష్టూర్దనిభిడనిష్టూరదంబ్బులుబుంబోలెనుచ్చయవస్త్రసర్వం బులుంగ్గలనైనంకేబ్బలసమరంబు సలుపుసమయంబున యుగాంత్రకల్పాంత్యసకల(ప్రాం)ణిసంవర్తకా రశాలిఁలుబుంబోలె వెస్పదాతిముఖ్యనారూఢనుభాన్తవాహ్యాత్కరధిక

మహారథికవీరులాంద్దారుబున్బుండగతింగాండ్డంబులు పరస్పరముగదలండారచుచు నస్త్రశంబులంబోడ చు నడిదంబులనడచుచు కుంత్రంబులస్త్రై వచ్చుచు గుద్గారంబుల(ర్క)చ్చుచు ముసలంబుల మొత్తుచు

మద్గరంబులబోదుచు చక్రంబుల(త్రుం)బులం(ద్రుం)చ్చుచు శలంబులనొంచ్చుచు సురియలమెరముచు శూలంబులుదరముచు హ్యాదులశరికెయు డాలంబులు నరికెయు తాండుయు(?)ద్దిండంచ్చియు తుండ్డంబు

బుష్టండించియు మేదనెడవించియు మెదళ్లగెడవించియు నడుములద్రుంచ్చియు నాసంబులద్రెంచ్చియు పదములవిరిచియు బాహ్యనంబులుగలంచ్చియు గజంబులంవరపియు గా(త్రం)బులు చెరిపియు తుంవ్యం

బులుపగులవించ్చియు కొండమ్ములుపెగలించ్చియు హాస్త్రంబులుదించ్చియు నంగ్గంబులు నైలంచ్చియు రథంబులనవియించ్చియు రథికులంబావియించ్చియు సారథులండించ్చియు సైంధవంబుల దుంప్పియు నశ

లపట్ల శపము శూలచక్రములు దేవలు చూపి యుద్ధ్యంపూచు చేసి మనలకరప్పిరక్త ముల వమూరాని మంట్ట యుమింట్ల నంట గనియు త్రయువా దొడ్డరులు గడ వనేసిన కొండ్రములు లాంశ పద్ధములు గప్పి మా వెలిపాయె తంతగ్రము పెదపోవి

నిష్టుర చ్ఛంక్టనములు ప్రైపు పైబూడ ప్రేశ రెపూవిత వెప్లు వయ్యసురవరు వేయగు తాణ వయుసూక్రికేగణ చరవెల్లన నష్టంటయుల బరివయురిగప్పి వేనిదివసాం తవ్వవు చేసి నలల నాసురే శవ్విరబలయూంధ్ర వీరులురు సోంయుక వప్పి కిల చేసి [illegible]

రూ(పరశరధ్యూంజి చేసి పరప్రేశతె మంబాసరించ్చి రాచు నిచు కైయు చయ్యనమర మదాంధ్యుత్రిసురనిశాచర వీరు యుస్సైనికా (స్ఫి) నలక్రమిత మవిపరాగములు (గ) ఇన్నేనముష్మ వికేంపమ జోకయు లేవమక్కను దాయికడ[illegible] గ

దాక్షానికి నమేమేదివోరిరా । క్రమిత నిర్భాంత్రరంగ్గప రిష్టుయుత్తరణ షమువారిగ్నిపెట్టున కైయుక్క యుట తిగవివరకత్రుధూరా । త్రతవుంచేగానేబడి రైనికి యువువెలిద్ధతరా మవెప్పి తేలుయు । వితతంబ్రి పి క్రయువ్వి

రవెడి భ్యంగ్సేనిల్కనర్వ వని । నచ్చునింజెజా కెశుంకారరవముసను పయుస్సింపానందం బుచ్చి రురిద్దవింప్ప । చ్ఛైమరతోత్రమువా [illegible] పూవాష్పా విష్ఠులాంమఁ బుచ్చి కరిబ్బంపొ్లతసుప్పి తె। (క్రం)దర్పికా యుష్ప సమరనిశితం వెన్నంత్య శంభూ [illegible] నిసాదం బుచ్చి

సమాటల్ సంబుత్తాపిన్నాపింప్పుతమ వయులుబైపెలగెడు మందధ్య చ్చిథ్యాసంబులట్టవేసంబులనా (క్ర)మింప్ప బక్షుయుత రస్త్రా (స్త్ర) నిష్ఠుర శుష్ట్రసెటాంద్రు బురకణాంటోరం వినుష్మి వింగ్రాంబుస్సు యడరెదిచ్చకో యతిరవాణి పృష్ఠ

౮౬

శ్రీ శ్రావణమాసే। మంతురల్లిసమయంబు గాబువనడచెవలవి ాషెయూరీనన్నవే। తండ్రుమ్ము నడుము మునిశ్రేష్ఠ నడ (గాండీవమును ... దేవదేవ తద్రూతకయ్య ... లగ ... డడరికేదేవడి। ... సుమిత్రాసుత ... వరదత ...

చల్లిత సత్యదిగుత్తురు। ద్రైతలవమ్మసా ... మాండనవడకిగెనై పాండవులు ... గణంబులు మునుల్లగణంబులు నగ ... దిత్యగణంబులు నక్షత్రదేవతలును పితృదేవతలును। విశ్వేదేవతలును వసువులును మంవారినిందుమ ...

వరసావాంచయకుంతెరయూశాంనాందులును సిద్ధసాంధ్య ... కెంనరిరకెంపురుషు గరుడగంధర్వ ... చర (ఉ) ముంబుల గునెం (ఉ) పైనన్నంబు తాల్చి। నమువియేను ... శంబరుండును ద్విమూర్ధుండు ... నవస్త ... మ ...

యుగ్ర భృండును శంబుశిరుండును (ఉ) ఛిత్రుండును ... నునా అయోముఖుండును పులోముండును వృషపర్వుండును తుల్లి ... ండును దూ (ఉ) ... కేతుండును విరూపాక్షుండును కపిలుండును విభా ...

వసుండును యుల్లిముండును ... ఖండనును। దండశూకుండును వృషభుడుండును కాలనాభుండును మహానాభుండును ... తసంతాపనుండును ప్రకృతుండును సుదూరిణియు। మూలి యుయు వున్ ... గుస్త్రై తేణ ...

చాననవంచుత్రనారాత్రసులు క్రోధసంఘ్యులగు వక్రతాసురబలంబులు దలవడిన సమరంబుచేసి రప్పుడు చయ్య అసురులకంపసులా ... మచిరెన మెచ్చిమహారణము చెప్ప ... తారుకే। వయుసలగదాశికుంత్ర శేరయుద్ధరతానేమహ ... గింద్ర ... వా

తంబున్ వెన్వెంటడాండిరి నిన్న క్షేత్రం పట్టిన తండోరు పావ్యాగాంధు యెక్కెనం గష్టంబు న్నో మాయన వృష్టి పుష్ప వర్ణకులు చేతనాం శింప్పంబడుచు శరీరంబు ద్రుపదయుధిష్ఠిరునితంబున్ । వేలదేవాంబు చేపెట్టెననన
స్థవలంబున శాకేకిం చన్న పాంచ్యాలీ సుస్నేహంబున వాం మిణిం చన్న నిష్ట్ర మువాకేకష్టుద్రౌపదిత్మకంబైన స్వశరీరంబు సునకస్వగాంబాధులపాంబుగాకుంక్షమే లవెన్నినవిని విహాత్ముందైపదధి చిత్తవాప్పలోకనంబు చేపట్టి
యసుమానంబులు వాకిడం గూడిన । శ్రీ హరి డిన్ననుపర బ్రహ్మ స్వరూపంబైన భగవంతున్నం దర్శనేకేళ్ళురాతంబు చేశి యోగజ్ఞానంబున నశరీరంబు విడిచెన పుడు దేవతలు హర్షంబు
చన్ను కొనిరి యుధిష్ఠిరుండు విశేష తత్సన్నిహితంబైన నిశితశత ధా । నాసమావస్థితంబై వెలుంగన్నచుల వద్రాంయు ధంబు నంబు నంబరగు దివ్యసౌధంబు నొక్కానివ్యగవత్తే ఘనోపబృంహంబు వాంతుండై వ్రా
వదే లోత్తుమాగరుడ గంధర్వులు చరకింద నరించింపు రభషని ద్విదా చధరవరిన్నే విషుంబైన నకలమునిజనంబులు వినుతింపన్ త్రిలోక పాదుష కాంరి వెలు పత్రాంతుల కున్నైన దాన నప్పు దుయుధియుద్ధ క్రుద
భాంనకేళ్లేయులాసనుల త్రుండుపి గ్రువాం త్రువాం ణాసు సైరధార్కుల విశేకమానే చారి ద్రుండు దేవతాశరగదరశ కకతవత్స్యకురాక్షషమూషివాణి ప్రుండు శశ్రుల రాతగణి మి కైవిచెన్ననయుగాంతు

కృ

నెన్నియుం జెప్పినవారికి దేశాంవెల్లష్టంగ్లిదేవకన్యాదేత్రుమన్నతుం తృవచ్చిభుదిగెంచ్చెనేం నిరూపు (తన్నని మెచ్చెనేయ్యైదాతగలడేయ(అదియునుంగాక యు నియు(అ[illegible]యుపె ండెడు అర్ధుండుగలరు

తగుకోరికలునిచ్చెదానశ్శేయుడు గాక తనదేవమహానేచున్దాత గలడేయునేచురవాండు తంన్నిచ్చినరాయితకచంప్పు[illegible]నయ్యు[illegible]తే[illegible]గల్పైన్వంప్పుంమయంటే వక శేష్యాం యుయు నెన్నిం

రెల్లవమగాలాకమౌళ్లర (ప్రేంచవివారికివింసన్నేయుయున్గిమె ష్లువాడ మొ(ప్రాంతిర్వైనయుఖ్యె(ప్రాం(ఉంఖ్యుప్పై శేషు(తముకంపవెనెబొదురు[illegible]లదెయు(అన్ననయుం (జ[illegible]) ధిర్లనిరెయుగియ

పుణ్యవతన్నసుల గుమిపుయుచోంయువారి (క్రమతుస్పత్తేతిక్షా వలుంకలష్టుయుమతుయు(కెయ్యరాశిపదార్థంయుచ్చవేమిగలవ్యుగియ(అడుగ[illegible]నె[illegible]యు లడుగ [illegible]ందరిమూం నడుడుంగువారి

నడుగుచోవ(ప్రాంగాంయుత్రైనసు(యుచ్చవాండు మూనడిచ్చిగాంనియువయు(అనిపరనంక్షేపంయు గలంప్పకనివింప్పు యువాకవరంప్పరయుం(బ్రాం[illegible]గాంచ్చెననతండ్యదరవాంక్షిమ్మానితవదనుంత్రైయునళ్ళిలలోక

యుమెన్నింతగాలంబు(ప్ర)తివానచ్చేంబు విచ్చిపి(దేనిష్టవింప్పంత్రగు(మిాంయు యువారికిం (బ్రే)యుం బగునేనిమొప్పుడు విడువందగిన శరీరంబు విడుచుటనే మిమయు ఘంయుచ్చ(అర్థవంబైనయు

వింతంబ్రె వ్వత్రా స్తశశిరాశివారగాత్రారనంబు ఘెప్పేడుదానంద్దై శశిఖాం శయుప్పే [illegible] బ్బ తెజూస్త్రాంయుధ సంప్పదలంగవిగి వెవిలగెదరు। విశేషించ్చియుమర్ఛి త్తెపకుపైన వారయుయేలూ తంబు నెవ్వ్వరికెనడే యు [illegible] మాతల
శ్రంబయ్యెడున నిష్కాంతఘావసుంత్రైనభగవంత్తు హ్లవారలుకదవ్వశచ్చిండడెయ్యెనప్పుడు దేవతలు దర్భేచి మునికడ తుండజానిరంద ఖ్రి ఇంద్రుండ్రు [illegible] నిఅయిగిలుదే విరాస్సుఖము నేరలదేవాంబుష్తు ఉంయుంచ్చి। [illegible] దేవా మెప్ప
డు। దేవావుస్కరించ్చిదేవాంబు నారకుస్నె। దేవా ఖిమ్మ్ వచ్చిదేవతలకు ఋ ఆయెక్కడ నెల్లలశకము నెవ్వరు గాశని కోర్క్రైన నీం [illegible] ఇకవిపాయుక్రై తి విశి దేవాంమలు వేండగవచ్చినారి [illegible] మెక్కడ తే ప్ర [illegible] తి
యుక్తడ్రైవకన్యతంబు గాకేయునా। న్యాక్రేప్రదాంనవింవరు నేయకవేండు దురేడా గంబులనే। కయునే చగతి పొల్లభంగ్గల। యూం [illegible] తెవిశిమినెల నదు గుటయెల్లనే। యూంచకవగ నిమలు లాపులనే చరయూం
చకవలుగాతెనినే। యవుతికెనే కల అదు గగ్గరానివ స్తుప్తి। అడుగకుబతిమాలియుఇ్త్రి యుద్యోయునినునే। మడిగితి [illegible] వెలు [illegible] నడిగెడు వారికే డక్కకుగాము పోత్త్మి ఆఆనా [illegible] డు సాండదిచింయుమనరే [illegible] నసంత్
సమంఠ్దినవిప్పెసఖఘావిధవారకన్యవతిదుయు ఘేమ్ము చునిల్లనైభెర్మి తోడనెలా। దేవతలారప్రాగులకు డెక్కవివప్పేత్యు షేంయుంబు ఫూనుయె। ఘావములు లంభలంచ్చురు కన్యపామతినెన్నడు మిరాంవనంబులనే। అగిలుదొలవిప్పవియవే

ఱయ్యవమధ్యగవగుత్తనైంయార్మితివునె ... వారె కథల ర తనేనంబ్బులక్షత్రైపరవశుడై వినుతి కెయుచున్న దేవేలంబుఁ జూచియున్న కేమి శ్వరుండ వేద్య ఁ ప్రాయంబు యను గం ... [illegible]

కేట వే ఘటనస్వ్యానంబగుల విహారదవ ... బద్ధ ... మున కుసంతోష్యమునం | బాందేవి మ ... త్రితిసంద్ధి ... | పాదయుక్తనా ... దమి వ్వ ర్థనాబి గల నెయ్యవేగ మతిరియవ్విత్తే ... నాలయ ... కొ

ల కుంభాంగ్రకాని యు వ్యంబ్జబిదల |విశే ... ంచ్చి యుల నాయందద్వనేత్రాంత్రమతిస్యె సతత్త్వవిదుండ సచంబులం ... కుండ ... గంబులం ద్దితత్వ జ్ఞానగోచరుండగువాండు ... విషయము సనివృత్తచిత్తుండై

సంసారమార్గంబునిశ్చయింప్పండగుగాదు నమోక్షుశు ష్యంబయ్యెడుదక్షిచియసాశుపిసత్రముండై గలండతనిశరీరంబ్బుముక్తి ... ప్రాప్తి శయంబు ససద్వ్రతాతిశయంబునె తపోమవార్త్యంబున సారం

బైయున్న యుది |అతని నడిగి తచ్చరీరంబు వ ... చ్చికాసుంధ ... ప్రాప్యకాలంబున అశ్విని దేవతలకు అశ్వశిరోనామంబున (బు) ప్పానిష్టంబైన విద్యయుపదేశించిన వారయుట్టోవన్నుకస్తి దృంబునైందివి |మరియు ... ప్తుం

త్రైసవిశ్వకూంపున వెన సత్మతాత్మకంవైన అశేద ... కవచంబు నిచ్చెంగాన వ్యసన తండతివధాసృండై దేవాంబువంచింపకమాంతిచ్చిన తనిశయ్యంబులు విశ్వకర్మ నిర్మితంబైన శతధారలంగవిగి అయుధ శ్రేష్ఠ ... మత్తెంబ్బుకపబ్బం

దంష్ట్రములు ఘృతాన్నై తలంత్య స్థాయు ననకును।దంష్ట్రమా(శ్రీ)పర(క్రి)గా పత్వరునకును।దంష్ట్రములు భూమికి నాయకులు నకులును॥ఆభిమి కెకిరి దివపా(త్ర)బులు మబిండ్వర వంద్యర వైరి శ్వైచరు వేస్వరి సాధ్యనం
ఘములు నారి రిమన్న సులంబుబియంబులు।మ ... దివ్యకోటి లకధు(ప్ర)గ్గరియు(క్క)లు వృత్యకేతకి।చిక్కిన వారిక్షైనె దయయ్యను యులు మెునె వకయుబంధ్యె నెంచా రికకెయెుబదిరి నరక్కనులు
కుమెులవె వైనాలయూపవెలకలముాలంబగలను ... కై।తుదవెలు వలుపైనిలిక కను।తుదిచూతగటయ్యుతుంది కిదది తెున్ననవారికి కిక అన్నిలదిక్కులకెల్లదికై నమాకనెుక్కదిక్కునవద
కాయుందన్ని।దిక్కుగానయ్యులుపు ఉదయాదిక్కు ... నూవి।దిక్కువైకున్నవారలు దిక్కు నైవకకనైదిక్కు గానివారికి ... దిక్కునువెదకె వేదుయు వావరములుకుకై।మెురాదింప్పదయును
వారికినె దిక్కై దిక్కు సుమ్మునీరబి ... కిని అర యుమూతెబమలు భోర్దనాయుడములు(ప్రి)ంగ్గినె ... న(ప్ర)య ... ను(ప్రి)ంగ్గమున్న నికనాగారువ్వతన్నిఖించె మనాచికయెలు క్కం
నయులమూబింన్నెనాగుమించ వ ... శముఖ రుపదుంపి స్త్రంబక్కున్న పరమెుర వ కృ వరదక్కృష్ణున వది ... బల రువ(త్రే)న ంన్నునరగాంబునెంద దమనుయులు చ్చి నా ...

౩

ములవేదిబులతో । విరక్తాత్మ వేలుల తోడ వీధులదు గన్నులు గదలు త్రిప్పి పోరి దేదికరుగ దెలుపు । యుల్లట కెక వట్టుకులు బ్బెన నాగస్వంబు కారా పురంబుండెన కమల వేదియుపు । మూడు మూడు

లవేలనం మెుకనై హరిబ్రహ్మ విద్యా హంసుమ్యం చి నహం మ్మెదెలువ । ముద్ది బ్యారాం నె పుగ్యాం గ్ను సతాపు దకమె లబ్బె తో మెుప్నె గంగ దెలుపు । శ్రీ సూ మెల యుడు జ్ఞ పుడమ్మ కన్నుల నేయుచు

దాది పురుషుల ప్రజా ఆత్మ దియేలు ప్పెళనలు యల దగ్గ బుగ నెన్నా వాంనా కారుం చ్చెనె నారాయణుం గాంచి కవ పావలను కనాయతో దనకి తస్యు బ్రాహ్మణ్యైనె సహ్యాం గ దండమ్మ గ్ని మంబ్బులాంచె రించిన ।

పాలవాగ పరి కేలి తక్కర కమలు బెల్లి రుచు వనికి ॥ దుగర్వం మంబ్బ్నె ప్నె సెవగా । దిష లవులు యుర్ప్ళి బ్టెయుల బ్గాంబెం నబ్బి గుగా వచ్చుని । నవిధి మెులగల వలన వృథు గుడవి నెబ్బు నిక కరయు

ర్యవార మాదిపురుషుల వ్యసు దండంబ్బు మెుగెం । మండల నుత నకం దండంబ్బు గాజ్జ్వి కో దండ్ల నకునట । దండంబు మండ్లి తేకలం డ్యల ద్వయుల నకల దండంబు ని దుర భండ్లను నకల ।

దండంబు మత్తనె దండ్ర రత్నె కలనకం దండంబ్బు రాత్నె నిస్సంగ్లు నుగ నకుల । దండంబ్బు ప్యాం కో లద్దు మండ్లల వలుబ్బు నేకల దండంబ్బు తే బు: ప్రుతండ్ల నున కల । దండమ్ము ద్మంతతె పుగాబ ప్రద్యా నున కల సు ।

రంభక్తునే యదులు వనావధూపకరాళీ స్వంగనర వంశదు। దానంతసంత్తద సందియమ్ము వెయ్యాదకే దపేనమంద్భవతింస్పుదా। తంత్రవాణిని బూడమ్మ ధంవిప్పనె యేమ్మాదికాదిన నైపదిందం
త్రవాంరనే రానిస్తెంప్పతి యాదరింవ్ను సుపుంగన్నవనేకు నిక దేవతలమ్మైనే వేంటియ్యి దేవదేవు। న కవయుకె కరగామ్మ నె కరకొలను చ్చిన్నా ఆప మ్మైన య్యిపి నియూ
వదలవాళ్ళమివారి శుష్యేములు నేశ్రాస వారవిటుల్లకులుకవకుయలువిల్ల సుతియుంపుమంన్నాదేవతల్లు రల నత్రవత్తు అలంత్రైనె త్రైకులంధులండ్ల త్రినంనాన్ని దయమ్మున
వ్వుడుకనెకతొగు రంభునై త్రిగదాంవ్నరలంఫ్లె గువాని త్రిన వత్తుకైరాం స్తుస్తేబింవన్నావానికి కేమనెయమ్మవమానికన్నంపులనకికెతిమెు వాకధివృతూపగారత్న దిప్పివాని। మరి
త్రితకాలయతేరకులంన్దలంన్నలవదని శ్రీయాలు రనేబులవేయనెభ్రాలదువాని। ధనబూలయునై వదంధ్రంబుగలవారై న పచ్చని వయువవాని తెల్లదంమ్మవిధులు విగదుకన్న
వానినెన్నెనోనువా। దనివమ్మునెవ్వలవానికగనియె తెల్పుబిందన్ల కేవ్వరసాయిపొ కెంన్నలందన్లనల నకేయువదీకు తనన్నెన కలలు నవరబడురూపంబు త్రినవత్తుకైరా

న

స్తవ త్వ ధ్యానం బున మించె నికరం బు నరసింహ బ్రహ్మ అగ్నింక్ష ప్రాంచె విష్ణునామము నైతర్ణనంబు నరుంపోవె | నిర్మల స్వభావంబై క్రియ నేయము దృష్ణం బాకె హరి స్వభావ నంబై యిచు వంటి దగ [illegible] శి దాశ
నా బిష్ణు గౌష్ణ్యనే | బ్రహ్మ యిష్ణులు నరుంధ్య సకల దేవ కార్య లక్షాది దేవతలు దేవతే వృనా త్రయిత్రయియురి నిస్మృతి దుర్గా శ్రీ ॥ శ్రీ ॥ వం చమ పాశ్యమూరు పతి నిత్య దంబై నే మను బ్ర గంబులు చె
సనేమ యిష్ణుతే | బ్రహ్మ యిష్ణునే వేలు నర స్థిర గ దశక నే వారు నా వృతి నే ప్రాణు విత్తు మొప్పెడు బ్రహ్మ నే ర్వశ్వర లుంటాగ మ విను యుం ద్ధు నా విష్ణు గుదు మ [illegible] రావు [illegible] వం |
ప్రతి ప్రాంచ దాము నిపంచ క్రాదరు దారుదిగ్ద మను శ్రీ గ్రాం ద్రుని ముదాన్నదుని గురుని | మూని యతి నస్సుని నే వింప్పు బూగను నే యిక్క పవి దుష్ణ్యు లు కతి పావ [illegible] బుద్ధి | ను
నక వారం బు వయ్య కోశంనేత రాజ్ఞి | తతి యదు ఋనాము వి గారె రాదాము నే మునగా స్ర దక వయుం బున నేవ సుధ తూడ గజో శి తన సర్వ కామ్యు నం వద లక యోంబ్బైన యి
మనసావళ్లి న్యుల గాంచి నేము త్నన్న మూర్తి గ్గి సంస్మృద వలునే మంవర్షు త్ర్రు తు నే సు మూన వలువూనే గ వృత్పవ ఋయామా పదదాలు గింబ్బ్ని నేడు సుర షామలకే పావిలిబ్న స్త్రారే వ ప్రైమము త్త 3 6 శిఖ

ర సాంబు వాహాసంగమున సముద్ధిత సముద్భూత సంశ్లేష పూర్వపరిధృతాపిత సకల లోకప్రస్తావాళంబున సముద్రమేఘులా మేఘంబుల ప్రదేశ విలసితంబున విన దుకూలాలయు మానంబునకు। హరిహర బ్రహ్మముఖ్య దేవ
తాని వంయు పరిలక్ష్మి వృత వంపాంతి శవరసిదాన ప్రాశయువు మహానిధానంబును। పై కంఠస్వర పారము నైనా వార కావ్యప్రబంధిత వంచు ద్వార పారిజాత సంతాన కల్పక వృక్ష హరిచందన మను వేన్నాసు
సాలంబునందు యోగ్యంబుగు రంగమండప గారంబు నందుంబోవె। పద్మ వనాదమ్ము సంఖ్యనేక రకస్మృప మట్లయందు కంపదలివ రసవల గ్రంథ విష్ణుకరరత్న మయూరంబు నందుంబోవె।
సుదర్శనావర్త ప్రగల్భంబై ఇంద్ర వైన్యంబు నందుంబోవె। కేళి వృక్షము కావలదేనల చింతామణి కళికాశేషంబై స్వర్గ వైనంబు నందుంబోవె। నల్పరిమిత వనచరి ... నంబు ...
సాంపాయుచు నేరంబున్న నందుంబోవె। నిఖిల భువన సంహారకారణ సముద్రంబై శంకరుల బుద్ధిపూర్వకంబు నందుంబోవె। గంగాతరంగ శ్రీ సమాశ్రయంబై బ్రహ్మాలోకంబు ... వెడ
న్ను వేంచేసి కలిని నేనంబై పాతాళలోకంబు నందుంబోవె। అనంత భోగి భోగ యోగ నందన వనంబు నందుంబోవె నైరా పత మాధవీ రంభాదివనంబు కాంచెనంబై ...

౧౪

శ్రీ॥ బ్రహ్మ దళ పాదయుగళ వ్యాళీ। వయసు కమల దికేవల కేయుగా సుచల మలకరిష్ణు సన్న క్వనే। గల నక్వల చలు గాన్న క్వలచల సంగి రి। వా [illegible] సం రా త్రుసనన న్నే (తి) వయ [illegible] లగన్నే॥ వను॥ [illegible] (వా) రం

బుషని వయుంక్త వినత్వంగన్నంగ రంగ దుత్యుంగ డింక్షి రవుంక్ష లసవు ధ్వంద్వాడం బ్బర వి ఢంబ్బి తనా రాల్లయుగాని కంత్ప్రక్తి బిగ లతారం తల సవ్న క్వను చ్చ క్వ భ్రంబు సే। ఆన వరదా సాదింద్ర వరసార వింద్ర సేవా సమారం క్వల లకే లక్వ లన్న రి ధ్యవం

వసహ్మగాలిళ్ళ వారయువ మౌని సనయు ల్బి తాంవతే న వతిన త దత్త్రసే నవల్యులచిరళంక్వ వంక్త యమంత్రి తంబునం। అతి నిప్పురకత్త్రిన ఘం త్రినవ్వ ధ్యు పక్ష ఘురా ను సా జాతి వ [illegible] కుల తి పిరాతి మిం న్ని ల తే కనవు కమత

కమ్మ వ వం కరనక్రు వ (తే) (గ్ర) వాం (గ్ర) వాంగా ష్ఠు వం ఘ్ఞ మారయు మౌనే చారల గాగమునే విష్ణవిలత విష్ణువల తరంగ స్పలపనే ఘుబిత స్వ వయు ష్ఠాత్త త్తతరమశికరం (ధ్ర) తారకి త తారక్కా ప్డుం బు [illegible]। ఆ ష్ట

యుతి లగీ ష్మయు శిఖ్రా (గ) (ప్ర) వ విరాంత దయ షనవి ర్థునిక సమాబ్రిన తవృరా గాన్పరుష్ణ శల్త్ర్య శ్ర ప్రాం త్రవిహారగా ధ్యురిగా వసల దా ద్రా ప్రావ వళ్ళా ధగ ధ్వి గాంధయు మౌనే విరాశ్ర్య నిరావుగా తే

శ్రీరంగనుల (ప్ర) తిప తి (త్ర) గలగా విచి (త) నిపురకళ (త్రి) (ప్రే) మానం వృసంద్రళిగత మలకలం క్రుపరి (ప్ర) వ వం త్రరంగ క్వరు శారసపరి విలిత నావభం ధ్వర విప్రమ వళ్లి వల తల్లి తాంక్రురె రాబి తం బున్నను। (ప్ర) సెధ్వ సెధ

లజ్జ కంబుపై బెట్టి దానిఁ ద్రిప్పించెన్ । మేమ త్రినామాక్షిన దేవతావిమృతగుణం శా క్షు కకారంబ దక్షిలము దర్శ ముదము మెరసె ॥ మత్త కోకిల ॥ ద్రుతవిలంబితవృత్తము ॥ దేవపలల్ల త్రోపను మహాంక శ్రీ । మముద్ద మదుష్టి
మనసు శ్రీ విష్ణు యజ్ఞము షిఱం పృనా నయం నా । గౌర్ష్ట్ర వే రము పారవే శిన కవ్యా రశ ప్రేము లంస్నియము । బ్రుమ్మధి పుబ్బకె ప్రింగి శాకారతు హూపియూచె । మన పెం గోత్ర వై ॥ కశ శ్రీదు దివాన వ్రష్ట్రంధ్ర గురు
శ్రీ నాయకు శివ మురహా రాజు ప్రముఖ వై । వేత్రించినె రబి ఉ కబి కి । కవ్ర్యకు బింత్రిం చక్ష కొరక్కు వయ మెము పావర నమ ॥ వేశ్యముల్లి పరివాంధ్ర నం బుకుల వైర త్రామసు రలు నద్యంబి వింగి నె నె పై
కుపక్షి వేయున విశేక మ త్త్రిజ్ఞారు విష్ణు వంబుసే రం క్షయంబు నెంద్ది కెంద్బి నె దెంధ్రంబుపులం గుంద్యనమ పురంధ్ర ర ప్రముఖ మలా పక్కర క్రి కులంద్రగు పృంచ కికాదు కి కిలం గుముల్లికె హూ వాణి
భయ గ్రాహ విజ్ఞ్యాకొంచునగ దంగము దర్శముదంబ వాంఛి మనసై థుసేము పెంచిన ద్గాదెం నగి యుదూగనె కున్నాంగ్ దే ఇబ్ర హము కింకె నాళ్ళ శైదుం నా ఉ వెలం శ్రీ నె కుల జాదు పదెం నెక రుదం వెం దుల వా రిబె
కైలి వెం దాహ మము శ్రీధరుని గూడల చేములు మన్నలు లు అనాదుల దమునకి మములు బ్రాడ పదం సంతృప్తి వాం దల వెతూ శ్రీ నె దయపోడ నె తిరి ఒన్నలు థుసు జ్ఞాదక్కె సురాలుతోను మములు పొందుల నద తిం ॥

3

ధైర్యనిగ్రహయుగమయుద్వారా హృసాంపు బాగమయుయ్యా [illegible] సంత్రకనమూతిక్ స్త్రీనిం త్రయగనమ| పెరవ్వనెనుకవ్వన(బ్ర)తి దినయుసునెంకె శరదూరమ స్గంధుని దివినావ్యము|
కదుగస్త్రైలు సంక్రాశేదివాంబంద్యుకెరవయసంధ్యానరాగ కాంత్రినెరయు| వేయుగనాంకరాగిచారయునెను వింద్యుమింద్యులనర [illegible] మీనాలయికెహా(గ్ర)ము లమెరయు| వంద్యమద్యావ్యమానాంద
వుంద్యలార(గ)| వయులనిప్పురలుకవనాంవ్యలవిధూలాత| దశదిశానూగుడులబ్బులదరకెరాళ| విదురసంనిశెతవం [illegible] (స్రో)రవనగ [illegible] వంద్యలకువ కింనిశెనలకెలాంబాడవ్యనిప్పలమ్మెశిఖలంద్య [illegible]
నూ| వ్యుంగదరాగ్నిబూరాలవయుల దా(యు)యుచుం(గ) వాపంత్రి [illegible] బూరది| స్పంగకెరాళకాపవ్వునెనదప్పువశివుం [illegible] వు| [illegible] లను| శెవ్యంద్యనుకెభరెలగానిభూనిచ [illegible]
యాడు సౌ నె|| నె|| వెదలకె విరివిశాంవెదనంబున్నదర మునసాకాశవంత్రయునెప్పజింప్పు| కెదుసాంబ్రినిగుడించ్చి(గ) వాంతారకెంప్పులనయు తెలు దిగబూరనాకివిడుచును| నలవాకె రయిచును
తెనప్పి వానవయుచె [illegible] రశయికె వయుతెల్ల (బ్రి)ంగబూనను| దనను దిగ్గంత్రి రం త్రవయులు బైకెయు బైకెలువార నస(గ)దం(ప్ప)యు(ది) ప్పనెను కెం మిగ్గిని| తవ్వప్పనివితం ప్పుదప మున మిప్పెనెంద్రి| అ [illegible]

సంప్రాప్తంబైన (శ్రీ) [illegible] క నాలుగవదైన దయయుండె [illegible] కాశియందు । [illegible]
[illegible] తంబు [illegible] [illegible] నంపూర్ణ [illegible]
నుతనం [illegible] వెనంబు [illegible] [illegible] ఖంబులు [illegible]
[illegible] నరంబునను [illegible] । వారు [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]

౩
ధన్యనుగను విశ్వరూపమ్ము వలనే నైశ్వర్యరేఖ వెల్గునే యుపక్రమించి దివ్యదాల్భ్యుఁ యుం ద్రుఁడప్పుడు మూడుఖునే వేయుఁ బలు వేయు ఖని వెల్గునే లుప్త (శ్రీ) నను శ వింప్పు ను ం జ్ఞాన ధిక నతిహా మను శ్శు న్నా ప్తా ల
యూ విశ్వరూపునే కరుణనే తలయు వేడునే వాండ్ర రగి తింతుం డన్ని సెన ఁ దిను రాపానే సెహా మ పానం బ్బు లు సోన్నం బ్బు మెుదేలు గానే మ శవరు (సో హూడం భుఁ బ్బీ యుం లూలాం
కొని హా ౩ తో రుగు బన్న హా నెంబ్బు ప్రవేశ్రే మెుం బి (సై కా నను చుంద్రి దు మ్మ రజ్రై యరూయంలు బన్న హా సంబ్బు రా (త్ర) నే ప్రవర్తు లకు ను | తని విహా ద న యుగు కాప్పు రస్వ వ శ వేలు తి బలు
నె రుగు మెురగి తెల్పి యుశప్పు | నే విరొలు రెంగి యుం ద్ర ద త్తి శ్వే త వి ప్పు ప్పై తా నకే రాశి న త నితలయు ద్వం ప్పు || కే ||నా గ్లు టి డ నక మ హా త్రి | క్రే న రుడ నకె మ ర వి చెప్ప (త్రి) యు క న్నగ క్తి
న రుడనకె మహేంద్రుడు మ్సూ రకుఁ తలల పేడు రాకు మున్న దెగ నెడ కా నే || వ || అయ్యె యుం ద్రుం ద్రు (క్రో) ధం బ్బు నె హాం ప్పుం బూలికే విశ్వ రూపుని తలలు ఖండం బ్బునం దెగన బుల్లి న సోవల
పానంబ్బు నే యు శిరం బు కపి ప ల లం ఘు యు యుని | సురాపానంబ్బు నే యు శిరం బ్బు కలవిం కం బ యుని అన్నం బు న (క్రి) ం ప్పు శిరంబు తిత్తిరం బయ్యె కీరూపం బు నే నిం ద్రు నకు ప్పుడు (బ్రం) హ్మ హత్య
౬

న [illegible] తలమ్భూం విలయం దగ్గి కృలవి త్రుడై యోగద్వారగంబునే నిష్ఠ పనువ్వవిడి చె। గాని పెయిటకే గం క్షశవి వ శేగాల్పింక్ష విత్ర రదాశబ్బి దక్షిణయుడాంబుల్లి। నరలబు
నంగ దచ్చాయుదద్ది పై నద [illegible] దల కళవళిం చ్చి। యయుబ్బిద పెం దష్ఠి తోడ నవవి వేవానే కలుతో దతనే దువిద్య తోడం ధర గశి ద్రుళ్లి। ఘ్రనిచి శివ శేకతి క్షతి క గేలుఘ పంగ వారలు శ్లి। న్నవెూని వారి
జూంచి ।। కే ।। నారాంయేంగ్రాక వవే పే [illegible] । దాశ్రర గావు గ్నాన్ని దినివని కేనే కలం గూడెనది విష్ణు క్ష కేత్ర బ। వారకై నారంగనైయ్యి వారికి క్షిద ర వెశ్ల।। స్టిరద వ్రజ్ర ముది నేం ద్రిం చ్చి కెయంగ నేరి
భక్తివెలు ధ నందిత్రిం చ్చెద క్షం త్రు నెలుంబు పెత్రిం। అంక్షంబు మూన్చింప్ప వదనవెూ దే। సిం దక్షి ప్ర వావెశ్ల నైతినాంతీ దేరుకె।। వ ।। తా వ్రనే కె విష్ణు కే కృగావ్ని కె [illegible] బుబులు [illegible]
కృత్తం దృ వైనాని వేయనే [illegible] నృపేనదే బలం బులంకృతసాన్నం ధృత్యయూనమునంబు చ్చి త్రిది నంచ్చినే నాశ్లం గ్న బంధనం బుధుగునని నే। నతంతల్లి నే శి త నవి [illegible] నె
క్షి విజ్ఞానిక్త నం ఖ్యనే కే అకింగావ్రనె ।। కే ।। అనుచి నవుండిని నె వ్వరం వినిశెనిపతిం చ్చి శెనివి క్రియ మెుదవం। క్షేబు క్రవాత బూలమెూ ల్లనలముల కానివారలనుబూచి మెలుకృ నలం

౮౨
మనెవ్రాలయము లక్షణంబు ప్రసన్న నరస దస్త్ర స్పెన్న పే ౦ దక్షిణ పూర్వ ప్రదేశంబు ఖుసాక్షంబునెం రయు॥ ఘంగ దెసన భాని నేన్న నేన్యాశేంబు గల వాంథికి వి తే ర మాతుండయ్యె నేను రపె దృశ్యం దృశ్యం
యుక్తిం చిత్తపంచెన్న నశ్శి డనే మూలము గ్రాహి షరియుంజ్ఞ వికల్ప విగ్రహంబు లంగ్గలల శ్రీహరి ఘంతర్యం దహ్ని నగ్రీవంబు లకేన్న యుం దిగు నీసా భాసుర వేదనగంపా సరేంబు
బూరిమాంశ్రాన్న శ్రీగ తేజం బింబు సంబారి వన శ్రీసకళం పాపె పరారుండక్షిగర వది గాస్త్రె సంబుల వేలనె సనమృస్త్రుబిపారంత్ర ద్దిమ్ములి వేలనె సనం నన్మరల్లి
యుగాశక్తి కవినం బి తెనెనె రూపంబు నెం ద్రం దక్షిణ నాపశాపనంబు నేనిశి తదివ్యదారుకానంబున్నే నరాతులు నిఖి కంఠ్యంగాహ్న నై దృశ్యానె నిర్మలాకృష్ణలు గల వారు నిత దివ్యభావ హి శిగా
పైయ నంది నంబు గుంభా నె తె మా కరంబులను నిత్యసంకవి ప్రదేశంబ్బలను నకల్ప్రహా విగ్రహా కల్ప వంకగ కే స్థాజ రంపశ్మంబు లసను నె తిష్ఠయుం దృపు
యుంబు గుంచద్ద దుపన్న గాంబుల కల నగమ్మ శ్రీహరి పెన్ననుశ్శంబు నైం ద్దమరు మరి యసు సుగ్రీన॥ అ తిన్న క్కి శ్రాంకి శకుం దశసు ప్రాంపా గాం డంతా షేసియా విదుస దిరియుంబ్బుయా లమ

ంబవై [illegible] ష్పత్రసేనా [illegible] భపిశాకే విప్రగ్రహాదికవ్యా [illegible] గస్థాంబులు సొవిద్రావణంబుగానే [illegible] వ్వరవేళమండ్లలంబుల్నలగుండ్లియలలకోదండదిదియుక్తమానినీదళనక్ర గర్వంబులుగవ్వ [illegible]
కవిశేషణంబుగాననిలయ [illegible] కర [illegible] సావంబునవెయ్యి దింపవయుత్రతిక్రిద్రాగరాదళితనిశాచరకోపి [illegible] కంఠకరాళ [illegible] త్రిదశాగారాధ్రాతమశివంశరిపరంబవైన [illegible]
మవాశ్వేశ్వరంబు। ఉగ్రదేవ [illegible] ద్విపవిషమవస్థానాంబులమెండ్లకెజేణ్లండ్లుగండ్లెండ్లిచక్రాదులమయ్యె। నిపుళంత [illegible] నిక్షిప్తనిరాతంక [illegible] చంద్రాకారమండలట
రిమండిత [illegible] రక్షిపిత్తిలంబవైనవ [illegible] రంబు। దుష్కరమతిగ్రీవిలాసకేశికరాలకేశంబులప్రమాతలలవ్యాకులలనిధి [illegible] రం [illegible] నిష్ఠుర [illegible] తమంపపిలపవలవృత్తివిశంబునెంగలతులల
పరవృషణు। పాపపత్రవాంబులవెలసనరసమ్ము [illegible] రవి [illegible] తాదులనెలనెనగుణత్రయంబులున్నగవక్త్రము [illegible] పదివాక్య [illegible] నం [illegible] నెంనప్పంబరాధ్వరమండ్ల [illegible] మాదంత్రా [illegible]
మంబులనేత [illegible] త్రంబుకారియ [illegible] దశ। భుగేంద్రుండల్లంక [illegible] సావరినావమరూపవాసావనెదివానయొళ్ళువ్వ [illegible] త్రపు [illegible] వయుక్షంబులుయోసన్నదివ్యపాసు [illegible]

అని యంబరీషుఁడు పల్కిన నా మునివరుండు పలుకు నిట్లనియె॥ శ్లో॥ విశ్వ దయానిధి సాధువత్సల సాత్త్వికోత్తమ శ్రీవాసుదేవ నారాయణ యని పల్కి కేశవ కంబు విభుండు నట్లు పల్కి బంబునను ప్రవేశించి నవరూపంబులు దాల్చి పలుకులు పలికి॥ వచ
శ్రీనారాయణ ముఖ పాద మహాదేవ విశ్వేశ్వరా యని యంబరీషుఁడు పాడెను కరుణ ప్రభో నీ పాదము పెంపు గురు నీ కరుణా విశ్వంబు పాదము నీ భక్తి నిండెను॥ మొదలుగా పాదారవిందములు సేవింప సమస్త లోకములు నిండెను॥ వచనము
గాంభీర్యంబున సనకసనందన వశిష్ఠ కశ్యపాది బ్రాహ్మ కేశవా సేవింప నారాయణుండు నిత్య సత్య వివేకముతో మునివరుల యందు గాక సమంబు బ్రహ్మాది దేవతలు వందించిరి పాదంబులు నమస్కరించి బ్రాహ్మణు
లందరు వైష్ణవ వరంబు నొసంగుము నీ దయ యనిన వినయంబున నిట్లనియె నా మునిపుంగవులు మంచి మీకు వాక్యంబులు వినవలెను పూర్వకాలమున శ్రీమహావిష్ణువు నారాయణ మంత్రంబు గాచి కంబు చేత దయ గలిగి తిరిగి
భావించి సనకసనందనాదులు మహా ప్రభావంబున శ్రీమహావిష్ణువు గుణ సమ్మతంబు పాడెను పుణ్యకథలు సంక్షేపంబుగ మునివరులు విద్యా మహిమ లయమున పట్టిరి మునులు తీర్థయాత్రలు సల్పి నేర్పుతో చెప్పిరి
సంపూర్ణ వివేకంబు శ్రీమన్నారాయణ కథ విన్నవించెదను. శ్రీరామ రామ యని పలుకు నీ భక్తి మహిమ గలిగె వేద వాక్యంబుల గంబున పలికిన శ్రీ కృష్ణ చరిత్ర కథామృతము వినుడు

అనిరంగ కృష్ణునే పొయినే నమునిపొయి. శిష్టునే యొం॥ తన్ను విన నయ్యనేర నాంధమును నాంధపు శిం ద్రునే తేసువాక్కనారాయణ గో భన్యెష్ట తే వ వంబు విబుధయ నా కేల్పుంబు నే శ్రీ వేలయ్య సేవకూ పం బ్బు మా వాకష్ణ యం బు॥ నం
శ్రీ నో ప్పి మయ వా ఠ మూ దరూ నినే ప్ణంబూ నెం గ్నం బు తో ఢ నే రుం గ ద్రొ నా నే న వెం ద్రు గూ ని త దే కార గృ చిత్రం బు పా ర్థు ల బ లి త్తు గిం ప్పవా మొన రద్వా రా ఘ్ర వా గా యొ యయు స్తు రం ప్పు॥ మయు న్న ము
గాం కం త్తు వ ర్వా న న ము న వ నె ఞ్న కేత్త వె నిబూ రం గ కే ర నా వ్న సె మ తి తే యుం మ పె ంత నా రా రా యు గొ ఖ న వ త్తి ము ఘు నె ల న వె భ వ ఘ అ యి న్న నా రా రా యు గా కే మ నం బ్బు పు యు ఠి ంబ్బి వా రె దం బ్బు లు న బూ నుు వ వ
నూ ర్వ ప్యు లు నం ద రం గా బు నే వ్యా ద యుం బు నే శి ర గు నె మ శ్రా గా బు న మ స్త కెం బ్బు నే ని ఫ్ల ప్పా లం గ ం గా బు లు ం గ్ర గ వె పూ ర్వ కెం ప్పై నె యు చె క్క రే ఘం త్ర రా భం బు నా వె నిం బు వె శి దా బ్రు వ ణా త్రే త్రే రి న్ని
బా ప కే ర నా వ్న సం బు నె శి మ ం త్ర మ యూ రా తి క యి ప్పు వ గ వ చ్చ ప్పి వా ర న్నం బు త్తె నె మ ఫ్ల క్కి నె ం దు యు యు ం డ గు బు వి దా న్న మ యూ రా తి క యి యు వె మ్మా మూ రా తి క యి యు నె ప గ నె ం వ వ్ర
నం ద్వ భా విం ప్పి శ్రీ నా రా య ణ గొ భ్న నం న్నె నే మ. శ్రీ రా జా ం బు నిఫ్ల ని ప ఠి యు. స్నె॥ నె॥ గ రు ఢ ని షిం ప్పై ప ద యు ప్పు గం బ్బు ల ల్లు గ చ. ఖ ర శ్రీ నె శ్రు దు వి ర శా భి క బ క్క క్క య వా బు బు

పారదు విఘ్నవిశిచి వెకన్న నెత్తిన మెరశ్రీ (క్రి)ష్ణుఖ్యైనె పుష్పవిరాధకకణం ద్ధా(గ)ఖతమూపశుధి రా(త్రి)సులు బుంప్పి । వానెర విన్మనైతి వాలి గూలగనెశి జులరాశి గర్వంబు నకే ...తె శి । శ్రీ తువ్వు బంధి ...నెరి రా
గాతెలంగ నేకార్య వివేకులగశి ...వి గశ్రె షూలలంకే నలనె విష్ణుబైశి షూమి సులత గూండి కొకెత పు(ర)మునందప్ప రాబునసుఖ్యముఖు గ్రైకొన్న రామవిషుడు । వెరుసె నన్ను (కృ)మ మురి
ఉన్న (క్షె)వానగమలు ఉవేగ మరియుధిశి ...మూ దంబ్బునె తెన్నె యుజివారకక్ష్యంబ్బులవలనే కరుం దప్పనుయోగ(కృ)శంబు వలనె తెగానె కాఖండ్ల నెవత్త్రా(త్రి)యుండప్పను కెత్రఖంధ్యాంబు
బనెగనెకరంజ్ఞనెకెపిఖుండప్పను కావలదేవునివల నెననెప్పు మూకుందప్పను । మూగకంబువలనె వాయత (గ్రీ)వం ద్దప్పనందేవతానెము స్వారదే వతాన్పి (ద్రు)ంబువలనె నారదుండప్పను ఆశ్చేషిచి
కేనిం ఖులవెలనె కూర్పంఖునుఅవపున్నింబు వల నెషకవం ప్పుండైనెధనప్పం ప్రతియునబునావ వాదంబువలనెయుజన్నెదెవ్వం ... నేర్(అ)ం(ఖ్య) కాకేవ ఓంబరేయు స్వాలాదంబువల నె
విఖుసవప్పం దప్పను । నెవనగరాంబువలనె శ్రేషుం దప్పను శకైవృషులి వెలనె కవియు నెనెప్పకే (త్రి)క్తానెకే (శ్రీ)వు(శ్రీ)కాం ప్రాష్ణుమ భాన్ని పెన్నె వరాం... నేయుంకాలనెంగ్గమూలగ్గునుకనల(ప్ర)దాకాధగారా(త)

సౌశనభావి సౌంధ్యనైరా। స్వరని కేరత్యాలాంత్యకే రకంజ్జు వముతుంధ్య రిరయుంశ్చిన్సూరామ సంశన్యరిత మవశస్ప్యా వౌలదుకన్యపంమచెవో నె [illegible] నాముగాంవస్త్ర దనైశ౧౪ వదుసన [illegible] రూపవధుగా పాశ్చంచె నసద్యలవేయా
తిగనే తభావియా కేంద్ర [illegible] మగాకేనక్కుస్తునండా కృద్ధ్రేత్సిద్ధిమతోస్సమూ త్రికవిధన మోహ్యాకే త్రిక॥ కే॥ వయిడుల సమూత్రిత మూంచయూ। నవుండుచ్చి [illegible] వల శాశ్వన [illegible] ఘునసాద్రముధ్రం [illegible] వదెన్యధ్య
వేఘులల్పల మందన్న నంసు సంకే ప్రెంచెన్నైక్ష నేశ౪ఆ వ్యాలసంజ్ఞతి సృభుల నాద్రతి వమత్రంభూగ్నే క్త్నికే లలంచిడేరుల శెల్లనాంకృసుతి కెకే [illegible] దికే గుణాకే [illegible] నవ శరం। వాల్గ్యదుకన [illegible]
శోగ్రుడుకే స్వారిజాల్పి వేణే నవే (శ్రీ) దులఘునవం [illegible] పౌవకే వృధూపదిసంత్సరుద (ప్రా) మేలయాదై౪న౪ [illegible] రయల సెల్లులూకే వములు సంకృ శినె ౦ధ్యమవానన వములూ నుశులతర మసస్త్రైన
రసుధృతి గాంమ్ము సైత్రి నబిద్ధియారాం। కిరిష తిఅలఔకే యిద్దుశత్రే లనల దుశబిక్త తేలదిశే మసారా। వేరుదుల కేవపాపిర్థయుము దుసదావ్యవములన్నను గామచుంత్కి [illegible] కయ
రాముడు రాజునస్పైకేవి। రంమణుడు న్మతసు సత్యాలా [illegible] రాము డుసు గుణా। స్తో మయుడునే నుకర్మింవల్సనే। (శ్రీ) వలవిరాంతో న్నతులునే (శ్రీ) సిశ్మక ములుంవస్త నే౪నే౪ రావకి మదిరించ్చి తపశిబుద్ధముగాంచి

దేవ్వేన్నాం దేవి దూంష్ట్రా కృనికిద దయాకరూప్యన్నా వంబున్న ధృత్శ్రీ సేవ రూపంబు ద్రానేదిగి రూపవ్య మైబదేట। అనావైన మంపత్న వటున్నైస్వే దవ్వ నిరూప్య నర్వేష్వపాత [illegible] యుగేశ కృష్ణ నిరూప్య। కానయొతి గి పుత్రికే డు కాపుల
గుణి వృద్ధి నయుత్నై నవృద్ధి [illegible] వ్రేకధ్యయం బుపాపె దిరపవేంబ్నగు పవేం। వధబినావమ చేత మెరశ్రీగుస పృ వయద్యాను। వేగయబ్బ పృథు త్రింవృద్ధి [illegible] భాజయ్యంగా వేరియుంబున్న।
నేవ దియ్యు విదాపి విశ్వేపుంపాచే తె వైరి వీరులంచ ది మాచే వివపుళ । అత్రి యద్యావర్నంబైన యుమ్మ వదాని వేంద్ర నంబు నింబ్రి యంబుప్పానాం దని వేద వాకేనం బురలదు గా వ్యనేకే వలనమ [illegible] శింపు వున్న కేవ
వరుణం బ్రైకొన నే [illegible] విరాయ్యం బున్నైదయవడలయు నేవనే త్రివరాశత వేదనుర్బ్యయు పృథ్వే శేవ నలం డివి కి తెలు। గి। త్రింపృ్క తెట్టాంబు వారితొదు త్రాద్ధీనంబు। ఏ త్శ్రీ గుణా నవిరాం యం బని వావెంబి ంగ్ని। నెల
శవి నే నేం [illegible] యవ వాక మడి నంశలనే ణె। త్రికే వి వం ధృం రాత్రి నం యుత్తి విబలుశే నవిదెయు। వి శ్వేపుంబ్ని యయు। కే। నలశుధ నవళగూచనే నంబుల [illegible] రుశి త్రిం వశివి వంత్రకొవి దువ్వైన। దుఃశుధ శ్మ నిరవలక్షీయు
గు కు వృత్తుస్నే శే [illegible] వరంబు కేరా లినే ధృన వయు శే। శే ఇతి రయు నేకింపృసు వైనే యెత్తి వారికి తము కి లుంవ్నేన వృత్తి ధృన వయుగానే। వాసెవే ని క్షేత్రి త్రియు సొధు నత్రియు నల వారవై త్రివి నుంపృ। రవితానేన వృధ్నింపా

వేడ్క ప్రణవ [illegible] శ్రీవత్సాంకు నాగ్రాలు నారాయణుల్ గృహనాధుని నారాయణం చె విష్ణు శ్రీపాద్మవంబున యజ్ఞవేదమ్ము వైభవమ్మున మది యమ్మం నె నలువ లంబు నా క్రమి ంప్పంగల వారా మదిరా దేవరంబు నే నెదురు వేకె వచ్చి నబును
నెన్నె శ్రీనారాయణ నుబుద్ధు త్రిదివంబు గొనువు మంగళప్రతా యంబు బ్రహ్మాదిత్యం బులు గల భాగ్యవంతు నారాయణ ప్రియులగు వెంకటేశ ప్రతిపాద గోవిందా నెశ్వరాన పత్ర పాదంబు గలవారల కృష్ణం దక్క దక్క నా బాబులకు తిప్పం బుల
గుంగా మౌని నిరాకృతముడు పూర్ణత్రయము నమననుభవ ప్రత్యం ధర్మవిశేష నారాయణ ధన్యత్ర వేదము నిత్యలవలో మనమునన్న భాగ్యం దత్త ని నారాయణ దిం జ్ఞానేమిరా కవి ప్రార్ధన బులన్నం దక్కనం మంగళ విం నుమ్మిడి మనమున
ల నే తం చక్కని నెత్తిన దిక్కు బట్టు డెంద్యం గుణ మొం దక్షపడి కేవుంటగ నున్న దేవా వై వికృత నారాయణ వెలిసిం బిరి యుండి ననం ౧॥ ౨॥ అంత్య మనసు నేశ నిం న్నడు గగం౦ కి౧ వచ్చిన నారాయణ వేదికి యా వినయము నేమంచు
తండ్రి ఆ కృష్ణ నెడు నా మనమున శ్రీవత్సం బున కై కేవ్య ఆరానిదుద్ధ నెపు నెడ వేదాంతాం మునులు కేళ సుతం టక్కం నవ్య శుక్లామ్న మనం। మనతి ప్రభువుల జేయు చుంతు నాయత్రి బులగం గాం। సదికి ప్రం పూర్ణ నంరుల
నే నె యు మతి లోకగులకు నైవేద్య నుకీర్తి యుంగ ల దేవ అదియు నం గొంకె ౫ నే ౫ అరె యు నా నా వృద్ధం దక్క పరత మత్స్యరూపంబు తండ్రి దలం పృంగ ద్వార తరువు। రూపింపు బ్రాహ్మ మనశ్ పృత్తి రూపంబు ఖేతిరం గను

ఋకే నమో వైశ్రీ రోదేలూ గానము శ్రుతిస్సు॥ నే॥ దేవసుబ్రహ్మణ్యరవశే ష్ణుయసు దానవవీరులయుతం తృబ్రహ్మణం కేయుసు నే। ము నం బ్రువి నే ష్ణుహో బ్రుసుల మంన్నరికేంబునే రావిరో లూలతేం। శిస్వల ళాఠోనవయుంచమ కేంబిగు నృపే
నిమంవాగ్రయుతుంబు నే। గుర్వాగమసు జ్ఞేయసు సుమ్మశికే గోబ్రుల్వరోపకే వేంగిరేయుష్టదేనే॥ కే॥ అమరులు వినేప్పుదెంరుగు। నమరులు శరణ్యంన్నదే మోసంత్తావసుగు। శ్రీ వలరులుదెవ్వనిరాదేశకేనము
రుబ్బానేనులబ్రునికేదకేనుబ్రునిక్షయంతిస్సు॥ అ॥ దాంతకేందేవతావిశ్వవదాంతకేనుప్రబ్రహ్మణసురాంగనం। ద్రాతకునకవ్వలుకేవిండదాంతకేంనె వికకేశ్రమోగాగనిరిన్నే తకేన సులు నవిష్ణునవకేవశంనవ్వు
బ్రగబ్రుబ్రుగారాంగ బ్రహ్మణతేను స్పృహాత్మతోంగిబ్రానేహా వవిజ్ఞేతకేం(బ్రుక్షి)రయుష్టదేనే॥ కే॥ అబ్రహ్మండ్లులుంరష్టిమోబవయుగుతేక్షానే [illegible] బుల(బ్రం)వ్వా పేనేశన్నే ని। వాళ్లుఖంర్మ్యవమ్ముపోవ్వనేక్కెరరవాక్కే
వలుయువాదిశ్వేశయుతేనేస్సు॥ వే॥ రయుబ్రు(బ్రం)వాదే శ్రీంరష్టిదేవదేవ(త్రు)ముఖంవ్వినేదేవతలకేనుకేంపొవిది విష్ణుపంబునేన నేంరయుంగ్రూసంగ్రీరయు ఆశ్రితోబులు॥ అ॥ నె నె నె పేకేత్తుముసేనేరయునే శిరి
శైవివెవ్వు [illegible] నే రాతినేంంకిరయునేంబుక్షే ఋనైపృబ్రుగంబు తేలగా। పత్తిముగప్పెవిగనే శ్రీ పోనిది(బ్రం)వ్వాకేళ్ళాందిదిబ్రన్నదే। పత్తి కేగులుబ్బు బ్రాదిశిరిశిబ్బునే దాబ్బనేపొత్తి కేవ్వులనే॥

దమశ్రీ

౩

[illegible] దృవదేవుల్లనా యయుయూర్చక్కెన శేరయలు వేగులవారి వలనే! దివిశిఖిలక్కి విద మేలుయునే తలి విసెంద్రి! యరుడు పురుషల గూడిన్నాగేట్ల వాద్రయుండ్రని!
తత్తవే [illegible] దమ్మైనే! దేవ తలు మిరాదదాంక్షి కిద రుష్ర్వేయుల్లిఖ కేఖ్యధూరాహూర్యు సమస్త్రకిత్విమ్మ! మూరాహూర్యు వశేధృత్కకేత్ర్య మునించ్కి త మోరాగాన్ని! వడునే యుహూర్యయునే మినిదే! క్ష్మీయునియువానే ప్రయు
చశిఖి గేశాబుయులప్లైఖ(క్రి)ష్ణ రేఖదంబ్రి! కౌదంభ్యూ ంతోష్ఠ్యిత శధ మోయుచే దంర్హతంర్హ్యంబుతోదంలదంద్హ్యంత్మ్యంద్యంగానే ధ్నంబునికేర ములేద వహార్షెపుబి మిరావక్షి! వంహాణ్మయూపం ఖ్యుతో దంబు
యుబ్బయుశవవయుశ్రేన శర్వవిద్ర్యే శేగాను! క్షంద్రి(ప్ర) ష్ణానట లేలంచలపఇ్టిరి సురలీద ప్యేత్తి వారి తోహ్యేకే ఖ్యచఖ మ్ను దవలున దేవవాద్యు స్వయునుత్తి కుత్తైకే కూనిచ్చె తింబ్చి సంప్రదయుర్యు గళిపె కృషనెడ సావాగ
వమం(ప్ర)క్షే శ్రా విశ్వేయు వె! యుదరుయువారహన(ప్ర)ము లసాభా సలవశ్రస్త్రీ మురుతేబి దేహె శిరం! గలదులయు గగవ్యవ్వదేవ వయు న్గొల్లు లుకోపక వెంగిదియన్న దశ్రీఖ కిఖ వసుబ్బ నేరు తేయుదారల గాతి (వార్త)దళ్ళిహూడ
వాంలగుమవలయు లేత! నెూడెి వారికవృఖ తావేతవయుక్తై(త్రి)దశవ యయు నిత్వ్యిది త్యిక్ష్యనెల్లి! కేఖ్యాంకమెయుకేముగాకెది విద్యుయు! తికమకే గాణి ప్రైరు వెల్ల శికొనితముక్కిని! పకపకేననననకననకై! యుకే

స్వ్యం స్త్రైళ్ళు తెయి రు గ విం జే శి న ఋష్యగు చ వే శ్వా నె నం త్ర నె ౮ం గ్రాయి [illegible]
చేయ కే ఋష్య కే శ్రైవను దే శి తి నే ష్ట్రు బుద్ధి శ్రై ౹౹ ౫ ౹౹ (త్రి) న్ను వనే [illegible] విన్న వ మదం [illegible]
ర మ వైన శ్రై కే మ ద వి నం ద్రి నే వాకు వెప్ప వాంశి కె [illegible] దలరం వే ష [illegible]
తు వే క భూ రి ని శ్చ త్రా ల వై న వా చా రు నియు వి ద ౪ ౭ ౹ [illegible] వి షా శ యి [illegible]
నే తాం వ వేల [illegible] వె మ గు ల దిం ను ష్ఠు బుద్ధి [illegible] ౹ [illegible]
యు [illegible] శ తాం నా ది వ వా వ తి రా క్ష యా గ న వ వా మ తే యిం ౭ ం గ్రె ౹ [illegible]

[illegible]

ఉత్త్రి [illegible] డ మాంతుమ బయయు। న్త్ర(వి ద్విం [illegible] (గ్రా లుంగ ము [illegible]

[illegible] నే కే పు ము [illegible] సంద [illegible] రు పే [illegible]

(త్రు డ గుమ॥ అప్పుడు॥ కే॥ అ రు దె [illegible] స్నే శా। కే రు [illegible]

మ నే యుగుసుడు ము సు న్న త్ర వి [illegible] గు రు డు ప [illegible]। గు రు డు [illegible]

[illegible] ము వ [illegible] దు వ్యే దా తే న గ ద్వి యం తే వ రం [illegible]

[illegible] నం॥ కే॥ అ పు డు యిం ద్వ ని కేం స్న [illegible] (గ స్పీ) నే సురశాం [illegible] ము ద వి తా రే [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

యుక్తే యులప్రియము శిష్యయత్నానరమాదిగా। మదితవెంస్యే గనస్యే సంస్తుతి ముఖ్యగంభ్యులమ్యా వెరాటు॥ ౯॥ కాలంగ విమిలశ్రీ భుజశరంబులు లువృష్టి మరికి రాతకుల సరమ క్షున గ్ర జాలు। సూర బిశి వంపింపొది సూర
బుది యుంచ్చె దామ్రకుల కావనే గవద్రే మును యుగవి గా। మునికి నేర్పు రల మూనే లుబ్జని యుంచ్చె యులగనె స్యూరసు పాంబులు సం గ్రోధ్య। వేశకం ద్న విద్లె దూనాకర సపంబులు సరి యూతు ర్భానము సారి
ర్పువితిరిగండ్ల కష్టు లూకే మెయి గిసే। కిహ్మకల వితంబు సైంద్రి రిత్రిదకరి పుయు। పదియు సైన నంశ్రు పారయు విదితబలులు। వారి నామ్మా స్వయుంబులు కారి విసను మయు॥ ౪॥ శివ మయూ శణుంద్మ
రుంద్ర సుఅరిష్టంగ్మ నం వాయుగ్రీవ్యం ద్మనల విగ్రావెసుం ద్మ నం ఆమామునుగ్మ ద్మనల ష్టం శిరం ద్మనల సవ్యాసం ద్మనల। కే పైయుంద్మనల అరుగాంద్మనల పులవయుంద్మనల వ్యప
నల యుక వక్రం సల అసురాపు నంద్మ నం ద్మగ్రామ్మ నెతం ద్మనల విరగాపక్రం ద్మనల విప్రచిత్తి యయు దలభ్జ యయుం ద్మనల నా రలు ముఖ్యులు వీరలులూన సపన్నాసను నకల గ్ర న్మయు
కేవృషభ దాకి నము విరాహంబ్రెయున। వృషపర్వనెకం నక్షిష్ట యయు నం గరూతురల వృశ్చి దానినే పులపు ప్రతుంబ్రైన యుయూవిద్యు నల రాభుజుంశ్లో యయుయు। ద్వైరాజునేదు నెకం వృషదానవి

వినుత యశులు నేర్పు [illegible] యము వేతంగ్గి ఆడయు యా విన్నదియు నే నవారలు నే బుగను చను న్నాళ్ళలయుం. ఛప్ప వేతంగ్గికి వేస్త్రు బు ప్ప ఖిన్న యగా విలిక్ష [illegible] ణంబులు వృథివి వినుత శల కావ్యకృ తత్ర ఆరింభ్యిని యడంబక్ష

త్రి వారవా నం వె [illegible] డం దప్ప నేను సేనా శప్ప నే నేసే [illegible] దవ్యి రష్యా నే యను నేనారుం దప్ప నేను బందెత్తి రి । కే ప్రవనేను వెకేల శ్రీ బుంగం ౦ బు బావ్యక్తు వం ప్రునకల కృత్తి కాంఢి యుద్రోం బులు బాండ్సబు వారలం

డ్రపండడ్రైల చ క్రే) శాంపం బునే క్రే) యయుంర గుండం సంఖ్యానం బ్బువ డయు నె గావుండే య్యిక్కి । నే ప్పలిబయు దత్త ప్రసాదం [illegible] యబాది తంబునే కతృయంబాంచె వుకి యయు నెలకుక్కి ॥౨

త్రముడ్డినేకే శ్వప్ప కాంగి వి సేయుప్పవి డే తూగ్గి వేము ద్వరాం ద్రు । ఆశ్ఘలలూకేమలకం నవ్వత్నైన కలం బుబాబ్బిం ప్పనుం ద్వ రేప్పవ్వె బాలింప్పు ।। ఖ విడియు వె ప్పుత్తు లు తత్రి బుగం బుసే యంగ బూ పారుబు

డంద్వ మల శ్యా ఖు । మయుం గాం గుదండి జయ్యి సేబూళ్ళ ప్పు గ్వాం బు ల విత్ర వింగుదురు యోవెల దమ తెప్పడు । హా రి కేల గంప్పు కేడం ప్పలనే రుపరుల । నరిదివిళ్ళ లబ డశ్రీనె చిరుమసేతుల । గా

బలు నే నేవయం బ్బులు నే మ నం బు వ్వాన జతెప్ప వ రి నే వయ్యా మాన వేం ద్రక్షత శలా ॥ ఆదివి యు నే దితి కాష్టయు నే దసువ య్యా రి ప్పయు వాత్రు యునె । విదిత ప్రోధ వ నే త్మ సాంతన వేద్ద తా సుర క్షింవయు నిం ॥ వెయుది

నను వ్యతి | తో పురిశేష రత్వ ౪ | యనను బ్రాహ్మణ యనం దప్పి పాతికళయ్యెనే తింశ వెూరు సందెష్ట్రి వ్యవష్ట | వసు వ్యనకు నాం సైర సయను నను బ్రాహ్మణయనం దప్పి నెలపుచావురక్షండె నే విశవకేశ్ర యను నను సాక్షి వి యను నను వతి యను నను
పాతక్షేత్ర వేం నను వ్యనం యుబడ్డి ౪ | ఆ వేం నను వ్య వెలన నిభ్ర సౌధనకు గాం బులు వ్యలుష్ట ౪ | విజ్ఞానసు నకంటు పేయం నను జ్ఞానసి యనం దప్పి వ్యం ప్రియను రావి ష్టం దుల నంత్రి తేశ్యం దబ్బి నను పంచ్చుయయావయుం దప్పి నను వ్యాళి
౪ | శం ... ం శ బుం దృ నే వ్యాపే శం న నం హృద | - బి యను నం బ్రాహ్మయనం చెప్పి కోల్ల నంబినవైన రం త్రిగగాం బులు నను తైవ తుం దప్పి నను పా | జు వం తత్వం దబ్బి మేను త్యవ్యం దప్పి నను నే వయుం దప్పి నను
పా వద వ్యం దప్పి నను వ్య (గ్నుం దను నను వ్యపాల నే పి | యను నను లబ్జైన పావం దప్పి నను ఆ వి బాటన వ్యం దప్పి నను బవా కరూప్యం దప్పి నను రెవ | (దుం దప్పి నే నను లడుకౌ దశ రుల (ప్రు బుల నను రెం దప్పి
బ్రాహ్మణుయం దప్పి రవ (త్ర పాతి పుడు తె నే (ప్ర తలు | నరివారాయనన్సలు లను నను బులబ్బి ౪ | (ఆ్రం నీ రన్ (త్ర బూపతి కి సవ్వధియను నను బ్రాహ్మణయను | ం దప్పి పి తవ్య నే గాం బులు వ్యవి తె | కేవి శా శస్త్యనే
కేవ నాఖిస్య రానెడి బ్రాహ్మ ... ం దప్పి | (రం (త్ర పాతి పా వపైనే ధర్మ (మ్ర కే రివ్య వయ్యె | ధి | సగాంయను నను బ్రాహ్మణయనం దప్పి వేదశిరనం దప్పి నను వేదయుం ... నను | వంయుం దప్పి నను వను వ్యవడ్డి బులబ్బి ౪ | ...

౭

భక్తి స్వాతంత్ర్య విశ్వయోగంబుదానికి విశ్వకేశవుడు భక్తి స్వాతంత్ర్య ... కలు కృత్రకులు ... నే దగిరి | సాధనయులును దానికి సాధనగణంబులు వృద్ధిరి | దానికి నే ... సిద్ధి వృత్తి | యులు ద్వతియులను దానికి పలు దవందం

ధర్మము దానసంతే హోంమ బ్రహ్మండె అపేదద్రం డసం విద్యాభయం ప్రాణధ్యానంబు యత్న వలు పాలాతల యతును దానికి సకలవన్యాపదంబులు కొలుచు నేంబు తమ తమ కాలంబున నేగల ఖండ జీతశీయయాయా యుల్లంబు

లు నిత్య వతారా వేశా పైనీకుల జ్ఞద్ది దేవగణం బుఱు వృత్తుల్లు రి | సంకేబ్బతెనే దిందాని కి నామ సంకేల్బజ్ఞుండై నామ మైడ్వనే నియుయత్నివ దును నె దిందానికి ద్రోగ్గుద్దను ద్రోగ్గుండు ద్యనల ధర్మ ద్యుండద్యనల

అకలకంద్దను అగ్నియతుసు దానాంగద్దనల వ సు వృకల నిష్ఠావ కేసింద్దు నల నవ సువృతెన మం ద్వలతిట్టరి ఆవసు వ్యలుందు ద్రోగాగు నే కులు భారకు యిట్టునే యుగ్నే మంది యుగ్ద ద్వారా వ్యనే గారి

నే భేదయంను లుఆ ఉట్టురి | ద్రోగాను నే కల సూకళ యిట్టునేదే ఖు నెప తియుం దళ్ళ నవమం దళ్ళ నల ఆ యయు వృనుకులు సాజ్ఞ వృలు ను వాంతు వృట్టు రి ధర్మ వృత్తికి బాళ్ళ ద్దియిట్టు నే ధర్మ శీ యయందు వి వి దంబు

వ్వెనృ అ బు ఇఖ్ఖు వృత్తి | అకంలనే కేసు భాంతద్వ యిట్టునే వాం నే యులందళ్ళ ప్రాదల ఖ్ఖు వృత్తి | అగ్నికి భాంతద్వ యిట్టునే వ సాందారయయం ద్ద్వ ద్రవినా హాదు లను కేవత్తి కాష్ఠాద్రకులం ద్ధంగం గరగల స్వం ద్యం డల

నలుం డ్లనన … ంబ్బు ములు 8 యయు … బూన నర్గినే సాయలం బు ఉపదేశంబిన్న నా ప్ర … యే నా హు యత్నేన శక్తియలం ద్య పితృ పృథ్వైన కేరాం తస్కరుల నేరు … ంబుల్లింబుయ్యింబ్బి వారికి ది రత్నకలం ఖదుగులకేసు
కేసు పునే కలం … దమయుగళ్ళనే నసు నేంద్రునే కేశ నిరా వది తేం ద్యగ్రకేసం నృూతే కేనే కేసు నాం … నే కేసు కేవ్రారాం … నే కేసు ని ద్యర్ని … నే నారు కేసు ఉద్రేసనే కలం గకేమ నేలు గురు కేసు తీర్థ నేసం బున్ని … వారి కారామయంబు
లాం కేశిరాంప్పు మయు 4 కి 4 లెవెలయు ప్రగాఢవే దులు బూయా ఫైజియులు తెప్పనవే తమశేని … యు సవతల లయ్యు కేడుపృవక్రిని కె య్యు కేడుప్తూ బుయు రా కెజి మిద్రిబుగ వెంల గదుప్రగాం గళ్ళవేళ్ళూ సంవ
యయుగం బంధయు కే కలదయు బూమియయు వి శవయు సాధనయు మరుద్వతీయు వేసు పుగు వయు వారు ర్ణయయు సంక లయయు నే సంబదుగులగుర్ణమయన కలంబ … కాడు కలు లంబ్రే
శి 8 వాశివ్వారం ఇత్తైనే శ్రాను పృశే కళాఫె దుం డ్లి సబు పు … ండ్లం నలు ద్విం ద్రవైనలం డ్లి నునే నమగురు కలు వృట్టు 8 లంబ్బు కేం విదెవా తుం డ్లి ప్రుపై వి దెవా తలనే కలు స్వకేం యి త్స్వం … డ్లి ప్రుపై నే కలు తేకల
సంక్ష ఘుం డ్ల వ్రత్తై సంత్తే మనే నం కై వి కలం డ్లి నస బుత్తై కేతిశునక్కు దుగా విమానా త్రైనే దేవతలు బుస్త్రంబ్బు 8 బూమియను దానికి దునకం బు బు బునిలయంతై వానికి కే గుకేం డ్లి సు నంద్రియయు నే

౧౬

క్షాళితం వస్త్రాణి ॥ ౨౫ ॥ అచెట్లెంబట్టి దేవరుషి చెప్పె దుగా శ్రీయుంగన్నసుం దేవకేశ అవిహానమాం నే కే శ్రీంబులంగట్ల బాంబు రకేల బుద్ధినైరి నిధియున్నెయులు కేంబులకేల శ్రీయావాకనిరాయనే చివివి । యాపాదకే

బునే భాగవతత్రవేళుబలబలలబ్బె పాకేంగ ద్భాకై యభాషాపాకెంబారంబ్బి చేరిం పత్యవ్యాకాకే నే కే లభ్యాదంబులు నుశ్రవేంబులునేం వారకేంబు యునల నింగ్నం ద్దరిదధిం గలపాకారినేని తలంత్రు

శుగాకే అవిక్షుతూంవలంబునే నే చేతనే వా వారకే నికేన్వంత్రనంబెనే మిత్రశైవంబ్బెకారని తదుపశేవలనంబు గాకలంద్దెదల । నింత్తనుంట్టియుం బురలఘుంద్దు విష్ణుయు దేత్రెప్ప తన్నంబుజు నుశ్రే వింపు

కేనాంశివివియతక్షుంద్దెదల తత్సబ్బాంనంబు తేనం త్రివినకాక్షివెముంరలలాచేత బూసిధ్ధింవ్వంబు డితెలియరాకలంద్దెదల నిరపంబునంచెరియుం పచ్చికేకభ్యే లంకేంబునే నునికి పరపెవి కలంద్దె దల

సనినిదయయుండె ఖాపేంబిచె నదుడుగార వసుంద్దత తత్తోద వాక్యంబులకేలుగకే యుల్లికాని వృని సంవృతింబ్బివని తెయు । నియుటశాశాం తప్తాపేంచెప్పరివలనంగలుగనాతంద్ధుపరాచ్చతి

తలంద్దెనేనమ్మేశవిశ నవశాప్యంచనేంగదుపతియుయు ధ(రణాం)దడ ~~వృంతా కెన్నంబులు కేలుగకే యుల్లి కానివృని~~ తనవసారవ్యంగ్ని విష్ణులంన్నే నే తిదుః ఖ వలాన నుదెపిగలలుమన్నిదానమ

చికెం పైనెన్ని శాస్త్రీ కృంచెరింగి నారదుం డవ్వి। సత తరిఖున పృఘ్ఖంబద్ధాడె దేవతలం గూడి సుఖంబుండ్నన్ని పతికి గారవముండ్నని యెం పారయున్నరవకృష్ణ పుంపద్మనలని వైరాగ్యాంతులై పరమపదంబునకు
నాస్వదెం బుధైనెదేవరపి వా కేనంబుల నాస్త్రయుం ॥౫॥౯॥ అప్పుడేల జొన్న తోడ నె బలారశయ్యలు పృర్వబుపెం గినెలుబ్బ యయాగ్యా పుష్ప నెన్నదుం దిరిగి చూండని శ్రోవ విశేషపద్ధతిం దప్పకే పోయి
రయుష గుగాద్యామలును నెన్నధ్వవల్లశే విన్నె బ్బె పృదు గానె రాకకెడబెరి నరాస్త్రలు పాతిభ్యాపరా॥ కే॥ధ్రస్తనకాంక్షాలంబున ఒక్త్రితవెల యయుండ్యె నె కన్య లాగులనుఱబ్బి। తత్రో క్షంబుయు వా
నికె రయాత్త్రవదధ్య నెండ్యె గాప్పరతము నాశపు నపనెకరె॥ నారద కేవల వంని యెంకిగివు। వారరపమపు తోడ నైగి యయాతని గని దయు॥ శ్రీరాధ్య చి త్తస్థైవల ది స్వారక్షిలం దెరువృతేక యయు(స్తువుం) గంచుకె॥౫॥
నెగ వెయాడయు జ్ఞానపృరింపవు దివ దంబామంబారయు నూపృవెంత్యవంత్రి సుజ్ఞిగా సంగ్యపెదవృలవరకపం ఘ్నవెతపెపగెంపుంచుండు। దర్శ్య ద్రాగ్రవాం చిసితపశిబతికెు॥ శరుక్రనెరయునకాంద్రరూపమునకి
నెతినాయుకెంకాత్మ బూవికికి కేరకంనన్ని(క్త్యవరా గగవెంగుకెం దన్నవచెప్పితి వెలఘాంతగన్ని। వెలరునకయుండ్లవచ్చినెకెం మారులక్రీడు రితంబు నెఢుసీర్యనెన్నరె లగ్రోవగాదు నవం వాశ్ర్య మువాఖ్ర వాం

౬

నాయ(క్రం) వెన్నెల(బొ)ప్ప పోంబు కొంద్ద కేరణి పరే(గ్రం) త్రొంబు చెరి ంత్రింప్పు వంల(గ్రం) వస్త్రె కెం ద్ద వేము కైలం ద్వి జితిం విభు కే లప్పె(గ్ర) వస్త్రాగ్యా వహో[illegible]ంబు స(ర్వం) వహో లక్ష్మీ నవా ంప్పు లనియు వృ వుం (గ్రం) వ్యాసం దం ద్గం చాప్య వము నే (౫)

వ్యా బ్రహ్మ నే నసుకున్నే వేంాదికే వపవేయు నకై బాలంపుబింబ్బి నే నాగ్ర ఒ కను త్రిశ్నైశ్వం కే పాం వాం ంగస్ల ప్ప విలల విరాంవే సవ రింబ్బి నికృల కే యయు పై నికి నివిబి। కర నయు ఒ శైవింబు సర వివిరా దికి నె త్తి గల రు లు గానె ను

జ యనుకౌగ లక్ష్మీ పథిబ్రి నిడిని గాంగ త్రిాంర నెప్ప నినిడినే మూంద్య లఖ్యాంద్య గా(వ్రా)గాంనిగ్రాంధిగి పెయబ్బి వదిం గాంత్ర గా లాం ంబు వాయయు వృష్ణ(క్రి)ం బ్బియయుం త్ర నుం ద్రిం యయు నిరా పశ్రర్ల ఖగనువుల। న

కల లుకకవయు ల కల కృష్ణ పన్యావ కర వేయు నల వృ విరి త్రి వ తల కల ష్టితి కర వేము। గాంగ పూర ఠ వేము గా వింప్పు దాంటే గిరి వల విం త చిత్రుల ల కల్ప వల్లా లే వలు యుక్కవేళ రూయు వ్న్న తిన్న యుం కర పై తలం బుత్తే యయు

పశు నెడత్తెగక పగ నవగా(త్రం)బు నెంద నృ వల (స్ర)బూా నగకె రాంవేయు లై యయు నే లయబ్బి నృ పొంలరకర కేల నా రక పుం దుల్ల నె నల దెంబ్బి పృ ాంర్వవి వృం బు నం శ్రీ లల నను చనిప్ల నిరియె (గ్ర)త్యవ వ్ప్లయిత్ నే

పాంరు పె బొం(ప్పి) నొ రేంబు పె బ్లు చుం న్నా నా వ నం బు లాం వ రింబ్బి తో బు వల్ల వ్వ్రాలు నె న్న మూంగనం బు నం బల నలం ద్య లయు వృ ం ఢ్గి ని త వం యయు(గ్ర)బ్బుయు త్రిం న్న వలాంగనం బు నం దాను పుం దప్పు కె వ

మణి [illegible] వెలిపి [illegible] దః ఖ వలయ గళా [illegible] తి దళగళ [illegible] రూపమెను మగని వానికి [illegible] నలదె॥ వంత్ర [illegible] ॥ [illegible]

[illegible] గళా కద్దె। వలంచ [illegible] కింభ్య దల [illegible] వారసను మూగనీకి [illegible] వేయగా వంచి [illegible] కె వయ నారి కెం [illegible] కె వూనగా నవకూరె [illegible] ॥ [illegible]

[illegible] నను [illegible] ॥ [illegible] గార్గింధ్యనే [illegible] కర్తనతలు [illegible] నగనె [illegible] వంత్ర [illegible] ॥ [illegible] గ వంత్రయయం [illegible] ॥ [illegible]

[illegible] నే గళడిను [illegible] నవతంత్రవయుం గూడియయం [illegible] కాల నక్షత్రవయ గౌరి [illegible] వానికి। [illegible] నకర [illegible] తి [illegible]

[illegible] ॥ గి॥ [illegible] వైన జన కులారిది కంబు త [illegible] రాశి ద నుచెదె తిని। నగా వయ ప్రవృత్తి [illegible] రాఘవ విశ్వావన [illegible] తలు నునునజెంతన్నునే కె [illegible] ॥

[illegible] న వరియ [illegible] ని వరిగొన్నని నూజి లను పాండ్వదల [illegible] విని యపులర। వెలగానికి యతని కినెం ధన్వనం బానని ఇంచిన దిశగి యయం [illegible] నూరాని పెరలు వృవ తిచ్చి। నయ [illegible] నే నిరి సవాంబు వయ న [illegible]

[illegible] నిష్ఠిత బదరి తెలియరు కలన్న నయ వె మోక్షంబు దుష్ప్రవృత్తి నడుమునే య॥ ఇట్టి పృథు పుడె పట్టయుందె పృథ్వి బిలసిల్లి గ వలయు దోషంబు గొనె వె తకంబు వరాహము। అవల్లి ప్రం
నగుల నవ భూర్గ కక్ష్య గమ లనే మిగా నే నగుసు॥ నా॥ త న్ని స్థాన వి శ్వే ని వానికి నస తృ కృ ప్ర కారంబు చే। మనుష్యమ యాచన దినాత్ర) బుద్ధి గుగా నెం మో
లనే। వ నొ వ్వ పబ్బి కై పంత్ర నా గుల బు తుత్తి కే చ తి నం న్ను దొ గులగొని సం। పృథ్వింన్న శ్రీ యయు సం బు నె నెల్లి గమలం ప్ర ఖ్యాత వెళ్ళ యయుం ద్ర్య సె॥ శ్రీ॥ అన్ని వాం ద్రస్స
యయు నే ప్ర ది వ ప్ర వా వా నం పతి తి వెళ్ళ నే। నెర యయు గూ లుం ని సల ని గర్ వం న్నా నం బు నం ద్యు నే గవలగల త్రేం ద్యు మూ యయు। కే ర త్ని నే వాం క్షా ర గ తి వస్త్ర
[illegible] కై నే రీతి వలు వం త కే ర్ర ప్ర సా రం బు లు నల విం దే బు క్తే నై నే। బునె వంతె గా వయు శన బూ ద్యం బు తొ బూ శి ని శ్శి ల నా శ్శం
[illegible] మై నే యయు వల్లి నల వాని యయు ద్యా మం బు చి త్ర మా క్ష నె వల్లి సం ద్వ గలు డు॥ ౫॥ వా ని సం నదే గలు గా మయ బు వె ప్పి నె తన। తెల శ్రీ తత్వ భా కన్న బతే రాం న్నే

లునైనట నిచిడ కెని [illegible] ౹౹ పొక్క పురుసుడనెగ దెక్క తే బుంబుల చిక్కు చెలన్నింధ్రిదేజ్ఞకియు౹ విమలు డేవ్వ యుండ్లు విష్ణుం డ్లు పొలి ప శక్రుం వ్రా వేం తని దెవియునె బుది
నా వం ఘులగను నతి [illegible] ం త్రింతులబ్బో గనికెర విత్రా మ కె ళూ౹ నె పొలాకి లియెన్నె వలనె మని౹ తలువొపొర పలుపోలయల వెల దెయుయూరక్యిరు త్రి త్రిశైన౹౹ తిశ౹౹ కనాకెన వ్యాప్తని
సు నదివారి దప్పకయు నినాకెన౹ రచనులగ ం శా త్రి వచనావ్యక్షత్వ నంబ్బని యురుం గన్నడు నె ము బ్రాని తన్నె త్రి౹ వ్వంశ్చవెవతె యుప్పనవ్వురలఘుడ నంగవలా
న యుప్పబతెవ్వ౹ డరయ ంగ్నబంవ్య ఘం చాబుప్నుతగ వ హాముకానాం సంవ్ప వింశతి తపు [illegible] వ వేయుల కెల౹ కెయు మెుతెనె దె హాంబుగా దెప యుప౹ హునెయు గతి
ంతెడు విసండు౹ విం ప్పమో త్రి తెరం నై స త్రిశాత్రి వి తతి వెనువెంల్పి హదినె మతియు హైదె౹౹ ౨౹౹ చి త్రి కెద లక్షిత్రి ఐటెంనైనయు ంచ నాబ వాలుల బ్బునె దలు
నెవ్వ౹ బాలునెల్బ విష్ణు నాల్వ తు నెరుగలునె౹ బన్నైనె ముని రి వ త్రి నహానలు వప్ప డులు౹౹ ౨౹౹ నెలరి వి త్రి త్రి బన్నెడనె నె తి నహా త్రి వెయుంత్రి౹ అరయునె బన్నెనె బుంద్మనంబ

ఉంన్నట్లువలెనె సాంబుడనె నవరత్నంబులని ధ్యానాంతకేళ్ల వ్వలనున్ని శ్శలవ త్త్వపరులనెనిత్యలచిత్తలనెం జోయు నంన్న యుప్పగాతె వ్వెళ్ళయునె నెవగా వానంబునెశిశిత్తలాంపూర్ణరంగలచైపకవంవాం
నవ ర్త్నంబు నెం దిద్ది నుప్పెన్న వం పవప్తెప్రభా సగళంబు కాళకేం హంద్రియులనెం మపంబునె నలగ్రంసైనమ పంబుచ్చు చెయుచుంద్రవా రిదేకం నారదుండన్ని వచ్చియుత్తినియెంల్లకీళ
మాకత్తిసూక్ష్మయు విరాదయుగతి గానెరెత్తెన్నెం స్తెఖనిబిద్ధంబున్నలారి స్పృదవిబాంశిత్తా కేడపరి కింప్పరుప్పులయుబ్బిప్పనె ప్రతి వినిగలవునర్త భపెనియూనెన్ని వెవెం త్తనిబుచుప్ప
జెన్నె వెకాన్వెలువుగలిం నామనెనెకుత్తె। నిసుబ్బనె ద్యప్తనిగ్గతే వేశాస్త్రనిలవునుత్సాంస్వెవీపకె ద్వ్యారెప్పరుపుపవం। పంన్నకాదద్వుపుస్త్రితె వత్య వాంయిసుజుహలు। ఆకా
తునెక్కా ద్దుసా నెదివి। చి కుకెదవు త్తెత ఖాం నెన్నం ద్ది త్రమకెర। వంగనునె సుండద్ద యుస్త్రవింప్పయెయుకెయికత్య వినండింద్య లయునెంరూపవయునెను వాంధ్యగనె రంగభ్యాలకా
త్తగలరంత్తెనెకి। గానె సౌగింప్పైద వత నెకిన్త్తె। స్మనెనెపిలయుపెదు వెయాద్ధులని పెయనెపగనెక వక అధికార దుండద్ద గాంచింప్పినె వారిదయశోపయునెవాదిబుద్ధి చేత కారదవాతెన

[illegible]

పాపులంద్దే మనసైన్యే ... తయని కులశ్శేఖ సగతకికె శ్రా- ముఖంధుతం బద్ధనేం స్యన్మైరయంగు నలందున్న దలని స్పు మధువారురు గాంన్నై నే తీ బంబు దివ్యంన్నై [illegible] దంబయొప్పినే [illegible] నె విద్రుమ్మ్యే వె [illegible]

[illegible] పతికి దు [illegible] వక్త్రయునేం బరగునే [illegible] గాం [illegible] మిధునె నాప్పపాయయుంబు కారకనె [illegible] గానిం బు గానింప్పు నేయు | మిధునేప్పు

[illegible] కారకులైనే [illegible] ని యుం దప్పు [illegible] యుంబు [illegible] వెలనె నుల [illegible] మిధునీ [illegible] లగును మది [illegible]

[illegible] గా కని [illegible] వంతత్రాం [illegible] స్మ [illegible] నంబు [illegible] ఉ [illegible]

[illegible] యుం దప్పు [illegible] లంగలు గుప్పు [illegible] దవ్వనే [illegible] బులం బు [illegible] నప్పు [illegible] బునే [illegible]

[illegible] కులు [illegible] దిక్కె [illegible] కులం బు నియచ్చ్పులు [illegible] నసనేంబు రగులచ్చు తీ ధనరాబుంన్నె [illegible] మ [illegible] వధి [illegible]

పరుండద్దను సర్వహత్ప్రావదయుబ్జాంద్యనుగామునే యుపనిష్యావంబుదెలుపి బ్రంధనన్నదత్తంద్రు అర్ధసారంబుల్లైనహ్యాహ్యాంబులనిధి ... కేశవెచ్చితి ప్రనేతసపంప। పిలచ్చుదుష్టులశిక్షియించియ్యె

కిట్టితిన్నకన్నెహొంచ్చిమవాంవ్యుంతేవిశ్వేవనేము నచ్చుపదంబాండ్ర నెవ్వదేవాంటదంబునతినిలిగలిఉతేపమునబాలుశాంకేతగవ్వాతేత ... క్తి ... హాతబయానరంగాకేపొంచద్ధిపదేగ।

యవసవెశ్చిశేవ నిచ్చులశ్లతుప్పాత్రిపొంసగనీ దువలనకొంద్దుపడితెయ్యంవ విసవు ప్రుంప్యుయలున్ననగనికిం ద్దునవునన్యలము ... దుంద్యనునన్నిలగ్న్యాపేంబుబునత । నా

తికెత్తేహుద్దివెనెమవ్యాంతిదిన వంబుయుమ తియయునాంకలతవంబు వాద్యదయంబు ప్రవ్యంబుకీదంబు త్రతలబ్రాలంబులందే ... గుయు దృష్టంబాహ్త ప్రొగాంబుయుదేవతయు

హానెంగబుయునెన్న్క్రగవుంబువుతున్నిరా వంబునబ్బాన్నెవాత్రుంబుగతియయురుకేచాలకెని ద్రుంచప్పుపానిన్నం నిపివిన్న ... బువలనెన్నెమియయుగపొంరంచ్చరంబుయుశేకే

యయుండద్దావు। అనెంతర్పుంధృత్యైఅ నంక్త్యాగ్భ్య గాంబుయుంసల నాగలగాంబులవలనగలగావిగ్రహాంబువృద్ధిన్ని నాటిగ్రహాంబువలన సాధుష్వంధ్వసంయయుంచ్చవై నేఅబ్జయుండై నుదేవాన్పాపవత్రం

శ్రీ
౧౧౧

ది మును నలుయు షేకి సౌగ ఈ కే దిత్తి సు ఠలు గా యోవ [illegible] ధర్మశిక్షకై శిక్షగానికి నీమ వెన్నెల న లవలకే ఖనే త్వ శలదు నే శౌచ [illegible] దుసర్వగ నలం దను నీ మండలి సర్వ మయుం [illegible] న

త్వం బు [illegible] నగ నీ శ్వ దేయంద్రై ధ (క్రే) న నల ప్రసన్నం ధయెప్పం ఏనులయు విల్లప్రసన్నండై నే నకేవ శవ రుని సత్వంకే భూనె వసి హంవా [illegible] పెబరిలు దివ్య రూపంబు గాం చి।

న్న యోంబు ను హాషణంబు నం విస్మయంబు నం జలిత్రంబు న నేయుప్పరి గాని హారపు దప్పింపుం దెప్పరి ల్లికేప్పరపౌలవంబు దంచిపెసౌది లంబు [illegible] క్రుత్తు నేవంబానే తంక్షి కే ఠ క మ ఖ

బు బు మెూ డ్ర్మి శల రెమె రుల హాయ్య నందె ప్యవ ది యుట్టి యప్పు వెయ్య రాలకే నిట్టి హాడి చి మెుస్నే రు ద స్నె నిలిచి నే సెన్న కల నలంబు లై। న రాలం గంబులం దాంన వింఖ్సి చిత్తంబు గా త్తాయ

త్తంబు నే [illegible] సెకే తిత్తి నేనం [illegible] ంబు న న్న గవం త్తం బు యుకే ను అ త్వంత మంగళ నంగ మంబువైన త న్మాకుంబు యుగ్గడింపు ను। అ తిత్తి త్ర యం త్నె న పదియెప్పు వత్తుం బు ఖు దేఠ

నే సు [illegible] ష్ణ వ్రా షం బు వై నే త [illegible] రుషం బు యు హా నే ఉను యూత్త్రై యయా నేు సూ కేఢం బు హా కేవ వ్వనేను। నెూ వ కే (ప్ర జూ కా మును [illegible] యూ చే కేం కృ [illegible] బూవ తిం బూ నీ ఉ శవ బ్రీ వ తుయూ

... గంధ్యాదిగంగాంబులు నాత్రయుగాను ... వాయువ్య ...

... విశేషం ... వియు ...

... వేయు ... ఫ్యాలు ...

... దండము ...

[illegible]

[illegible] సంబులకే తని ఋష్టి ఋష్టి దని నితూపి [illegible]
[illegible] నివలన్నే స్థితి బాలం రద్దనె వృనికే తలయం గల పరాపరంబుల [illegible]
[illegible] ప్రనాపేంచ్చుబు ముమొవిలారాడెదుల వారలకెల వాదంబులు [illegible]
[illegible] గాంబులంగల మ వరత్యున్నికినే తిన త్రిం [illegible]
[illegible]
[illegible]

సను ద్దుదుట్టం నే [illegible] వి ప్ర [illegible] దహాం న మె [illegible] (శ్రీ) స్వగాంధ్యు ॥ గి ఆయుం ఆ త నను స్వ ఆ ం దస్కు నిర హాంద్వి వన తాదం ప్రాం దవ్దానె శి నె [illegible] ప్రాం దస్క [illegible] ప్రాం దద్వ వేం దం [illegible] ఘరుం ఘుం దష్టి [illegible] గానుదారా ॥ [illegible] రాయ [illegible] ద్వి గున్

లి న ఉట్ట [illegible] వ్జుం తస్య ॥ (శ్రీ) ॥ స్వూని మ నేం ఘుయుం
చ నను వ్య శ్రీ న త మ ఉన్న రియుం (శ్రీ) యయ ఆస్పయుం ॥ (శ్రీ) గ మట ఆ నిమ [illegible] క గతి శా యయ [illegible]
యయ కేన [illegible] ఘు ద మాన్నె [illegible] ॥ కారా న గ స్తే ర న్యా గుగా

ని కా యయ మఉ లం ౖ గ రి కెం వస్త్ర నే ఉట్ట న ॥ రాష్ట్ర హాగ
మనే న మ స్తె వాం మ నా ది మ వృ్యా రు పుఉ సా (శ్రీ) యుం నెవ్ద దే ని ॥ వ ॥ మ రి యయ్య మ రూ
పం ఘుఉ వ న నం ఘు నే [illegible] ద స్వ పు పు తి సం (శ్రీ) మెరా

దంఘు వఉనే నే (శ్రీ) కారం గునం ఘూం ద్ద రా కే చ
మేం వ్యలంగ ఉ సు జున్నె నం ఘునే త నె ఉట్టి ది యయ రుం గ్గం నే ం దస్క దయ ర ఉట్టు తి జూ వా
స్తూం [illegible] న పర మ పూం సం ఘు స్తి స్తేఉ న మ స్తి రిం పు

దా రఉ వేం దస్క న మి గు [illegible] నై [illegible] తి నె
తప్పని ఘు ద్ది నై తం (శ్రీ) కా నేం ఘు నెం ద్విం వస్ప నం ద్ది ఘు ద్ది వ ఉ య్య ఉట్టు పాద దం [illegible]
రి [illegible] ం స్నె నె షు ంద్వె నే పర మ పృ రు మ ఘు ది నా నే

ర కు నె నే [illegible] వా [illegible] ఘు [illegible] త ను త జూ రి శ్ర ం [illegible] ఘు మ ర నే [illegible] ం దస్కం నే కే ఉ మా యయా గు గా నిన్నె దం ఘు నె నే ని [illegible] గా న్నూ హా మునే వేం ఘు యుం నూ రాడి ఉట్టు నృ రిం వృ ర్గా ఉ ది రా ని స్తి

రూప వయిపై [illegible] బులు [illegible] వలు లనే | ని పొంట్ల వము గ ప్రైకే శి మ దిట్టి [illegible] మూనే వేయు నైలం కృతుదు [illegible] వేమ గనే [illegible] [illegible] తపెట్ల నె బూంచి చేస్తే దేంట్ల యయువ [illegible] వాద

వుండ్రి | నాశి దయిపుల నే నింబ్బు వెట్టుంబ్బింజేల్లు వేమ త వేయు రోశి | పేదమస్వేతు పుని నాశ్రే యుంప్పుంగ దిలు శి॥ వేశ యయుం వే (శ్రీ)ప్ప బూంవతిశ్రీ బూం వ నసుంబు భాంలు కే వింత్రింబ్బి వంతం నేయు

న లత్రిస్తు కాంతుత్తు శి ం [illegible] శౌర్యుంపిప్పుంబ్బతే యయు వాండెం॥ కే॥ మొంతంపై పశి మూపితె | తై దంపై వే వ వివుత్షన క్తే వే వి ల న | తాప్పవేంపై నివాప్పనా భాఖ పాంచం పైయయుప్పువింధ్న పా శ్రీరామ

వంనున కే క్షనెళ్ల అయ్యవింధ్న పాదంయునే కే శిగి యయం క్ర పువము నాంగి నను తే ధ్నంయు న రవ దలు శిత పారం పై యయుప్పు వాళ్ళ నే నల భి నంభు నే వింబ్బి యత్ని [illegible] తపంబున్నే

యయువల వారిశ్రీనే నన్ను శ్రీ జాశి వాంనే గుం పాంంబనలు శ్రీవరా బాంబునే నివి నిస్తుతి యయుం వెలు శి॥ న కే [illegible] నలు [illegible] నలు శే తు ని శి ర వింబ్బి | నయు [illegible] విశే వాన ల ప్యరా

తి శ శ్రీలు న్నా ... వేంబ్బు | వెలర యయు గలగా వలు లా ఛ ఉపని విల ష్యవరాత్రి | సింబ్బ నై నే లక్ష్మి వాని కై శ్రీ గులతి నే [illegible] [illegible] గి వి గరుగా వలు [illegible] శ్రీ దిత్తు ప్యు లికేత ని గి [illegible] సూల గా ల వ్యవాశి | [illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

యయాతి వినాబద్ధమగు శుక్రవచనము విని | పెళ్లి నీవె పూర్ణచంద్ర సమానమైన ముఖము గల దేవయాని నేను వివాహమైన యెడల నీకు మెచ్చినట్టు | నేను దేవయాని యెడ నుండెదను ఏమని వృషపర్వునికూతురగు శర్మిష్ఠ
సరసుని వాక్కె శుక్రునకు నమస్కరించి తన పురమునకు తిరిగి వచ్చెను | పిమ్మట దేవయాని శర్మిష్ఠ దాసీసహస్రముతో కూడ యయాతి పురము చేరె | నెంతయు సంతోషమున వాని వెంట వెడలెను
మును శర్మిష్ఠ యొక్క రూపము చూచి వశుడై యయాతి | కొంత కాలము తరువాత దేవయాని యందు పుత్రులు యదుతుర్వసులు జనించిరి | అటు శర్మిష్ఠ యందు ద్రుహ్యుడు అనుడు పూరుడు జనించిరి
కొంత కాలము గడచిన పిమ్మట దేవయాని శర్మిష్ఠ పుత్రులను చూచి యెవ్వరి పుత్రులని అడుగగా వారు యయాతిని చూపిరి | దేవయాని కోపించి తండ్రియగు శుక్రుని యొద్దకు పోయెను
ఆ శుక్రుడు యయాతిని చూచి వృద్ధుడవు కమ్మని శపించెను | యయాతి ప్రార్థింపగా నీ ముసలితనము నీ పుత్రులకిచ్చి వారి యౌవనము గొనుమని చెప్పెను
ఆ యయాతి తన పుత్రులను యౌవనము నడుగగా పూరుడొక్కడే యిచ్చెను | వేయి సంవత్సరములు విషయసుఖము లనుభవించి పిమ్మట వైరాగ్యము పొంది యౌవనము పూరునకిచ్చి రాజ్యమునిచ్చి వనమునకు పోయెను

యూర్ధ్వ పుష్ప ఫలంబున [illegible] నంధి గుడిద్రో వద్రాక్ష గ తేని దుష్పుష్పంబులను [illegible]
మూడువారములకు [illegible] పావే వయులు కంనిల గను [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

౧౨

[illegible] దేవ్వరుం [illegible]

[illegible] వంపూలు [illegible] భాగవతములు [illegible]

[illegible] భాగవతములు [illegible] భాగవతములు [illegible]

[illegible]

సాలువ దిగి విను దత [illegible] వ తన్న వేళ నీ [illegible] ప్రవే త స ప్ప [illegible] వ వంగు రుద్రా [illegible]
వేయు [illegible] వి [illegible] వినిపించ్చె వేం దియునె ని [illegible]
న ద [illegible] వె చ్చె కోపం బు వారి రించ్చె వ [illegible]
వ్యాస దియ వాచ్య దయు [illegible]
[illegible]

౨

దంవి నియము నం ఉ దక్షి ణంబులనే | నేగా రి తీర్థంబులు సాకేతిం జేప్రవరలు చి స్తంబులతి నిర్మలంబులు నేత్రంగి చక్షి నేత్ర [illegible] రంబు బునా వనియము నే తర్పణమదపద్యంబులు నే [illegible]
యము నే పద్మంబులు నియమ వ్రాచారే నవపాదపకరం | బులగుచ్ఛవిద్యానస్వ సనం బులుం పారయము నే చేరని యము నే [illegible] జ్ఞానా మిలయ్యే నే యము మనవ | త్రి రాజులు చే తకే తిరిం పం బ ఘ్న నే వ స్త్రా వారి స్తనం
బుగానే కదిగించి వి స్తే ఘా వై నాలు కింకే తం | [illegible] వినుం ద్ర తలు తె పన వ జనం బులం చే రి చూడం వెర తల రలు | నే రేం ద్రా గ ల్ల వ్యాం | చెనయూయిబు తి వకవంబు ప్రా రపంబు నే నకు
ఉన్న నే గతే నరలంబై నే కలం చనం జే వ్యం ద జ్ఞి | నే కేల చేసి వి లయం నైనే వెలులయం బు నేం వస్తు [illegible] నే వ్య | రషే స్తోత్ర యు నారాధనం బు మ్రొయలు మం ద్రి
సా నే రుం గిం చె నే ని చె ప్పి నే వి నే యమా నం | దృవ్యావయగం [illegible] రి క్రి జుట్టు నే పొలుం డి వి ని లుతె [illegible] మన | [illegible] నెం లయ్యు సురాజు రాండ్ల ప్రార గత నే
గా గంగులు త ముగ త్తినే నే య్యు మి పాయక శిన వేలయు తె విం యు న లుక్కం గ డ వె ఉ క్క ఉ తీ స్త్ర ర కాదు కి [illegible] నే అ త్త ర మేలు నే క వ్వు నేం [illegible] త్ర కు నే తా | వే త్రి వయు ద పొంద్రి పకి [illegible] ను | త త్ర ర

మహాక్ష్యంపు। దీపిత నా నీవత ధక్క బిన్న(శ్రీ)మ మయు కై॥ గి॥ యుం దిబ్బు పియుంచ్చ నహ్మత [illegible] హగు వేలం దప్పి। దేవు దినే [illegible] పరమని యయు రుగవనీ న ద[illegible] నచ్చి। క్రియోగ సంపన్న [illegible] విరు వడ తూయు యో

వేంబికై వన్నెం బుయ॥ శీయ॥ కేం ఉప్పి నైమిపాంకవచ్చ మియలా న కేవ ల లనే (శ్రీ)। న్న వన్న [illegible] నాం వమ కైథ నే ష్టుల మయు నే దులి। [illegible] నంద్యంబు [illegible] న బ్రా [illegible] ॥ మియ

యేలు ఉయిని జా వి నెంచ్చ నశు పే(క్రి)యయ క్వ ప్యు నికై వన నంబు పెం। నంపి న్యుబంతి పెంచ్చ గ లవంత్రు కం నంద్ధియయ పేల యయు ప్యు దే। యాం యకై తగే కాకి దె నుయగిపియంబా వి [illegible] ంత్వ వెయు॥ దు నం

పెంపుటివ వీయు నాం వయ నుయ తయు బి యు చేయు కై వల వయకై కైం న దేయుకై॥ యయుం. తే యయునల వ ధన వయని। పం ది। నెం తే యయు కెలిరియుంగ తే కు [illegible] నాం తయు లలు మప్ర వాగం [illegible] నయాయ

(౩౦) త్రి చేన్న్రి త్రు(త్రి) నా తె నా చగు వెబు శు వై॥ యం. గ [illegible] వా (౩౦) యయు నవ్వత్య మయు॥ యూ వివమయ న [illegible] బు ధుల పె కత వమ బి త్తే వయ [illegible] నే క త వయ పె కోవాని కి నే తు కీ। గా దవయు నే దిపిల తో

గయ న్యాగ వెయ తో గా నే వరి పే క్కమయ నే నెంం వ్యపు [illegible] పారి కే। దేవలి ధవం. కృన గఠిం బునే దు హాకులను రు తెం [illegible] న జి మయ వే ద లంగు మిా వం (౩౦) న దుని వ(త్రి) మయ విక్కే గని గావు సు తో విచుయయ వయ్య

ము॥ [illegible] కృత్యాం తత్త్వ లబ్ధి సౌ [illegible] ఫల [illegible]॥ [illegible] తమ శ్రీ [illegible] జగంబుల [illegible] [illegible] దేవా [illegible] గగా వము [illegible] శ్రీ [illegible]
[illegible] వెంగళ వారు [illegible] ల [illegible] శ్రీ [illegible] [illegible] కసగ [illegible] [illegible] సురా [illegible]
[illegible] యున్న [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] శ్రీ [illegible] [illegible] [illegible] [illegible] [illegible] కపిల [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] [illegible] [illegible] శ్రీ [illegible]

పిం తె వృత్తి నాము ముకై కత్తృ మంత్ర నముల పే త్ర
మ పాశుం దుర రుద్ర గణా మము ల వృద్ధా రి సం
భుల భూత్రే సదే। కె వ్యం యుగా నే నైరాఫు రు।
స్తృ త్రు రు హర్త్రు ముగాం కె దు చిత్ర కె దృ పా క్ష్మి
కి ం త్రు నకై ఋ నె పాంలు నె శ్రీ యుది దు హ్రు యునే కె
నృవ్రు తే శు గు మ నం వృ తె రె గాలు రి నృ్లు

త్రిసగానంబు తకృబు॥ విద్య [illegible] నే [illegible] ర్త్రు ఆ ధృ [illegible] వి తి నే [illegible] రా త్రే సు ం ధ ని యు జే కు న [illegible] ం త్రు ద [illegible] నవా [illegible] వెలయు [illegible] ంది। బును
యువవిని [illegible] ం। వెలునే నె కనెగ్నె భూను వెం వృని మూం చి [illegible] వి శర్తృత్తృ క్షేత్రె నెవ్వ॥ కేయు
న త్వత్రు దా న్మెతిత రభూనె మయులు ర మె॥ మ॥ త్రి గ్న వృ నె పెయులు నె వ్రృరాలు నె నంత్రు
నె వగరి ప్తు వె వెదకె పె ర ఢి హ్రా గాలయు హరృ వ హ్రు వృ తే। నె [illegible] తి భూరాం నే చి క హ వె
సం వాం రు రి ప సం గ హృం గ వ ప వారు ని కె త్రి తు మా నా మె ము మె రా। వాం రు యు సూ్క
తె బు మయు పె కె తితి ఖ్నె కె॥ తి॥ కె కే కు మ కె త్రె నె రా యు తె నె మహా క్ష్మా వు ఫ్జా మె నె ద్రె దుం పి కై యు ం జా రిం

స త్రె వ ద [illegible] గ [illegible] నా నె। నే వ్యం గు నె భూం ద్రి పే రు
[illegible] నాం [illegible] ఫె త్రి యు నె। నవ్ శే రు మయు త్రె వె యు
భూరాం నె కె రి కెం యుగ్ధి పో వి కె కె॥ నై॥ మే రె మృ మయు
ం త్రు వం ద్రి ముం యు నా వాం రి రు మా లు గ న నా సెవ నా
ం జా రిం త్రు రతి శే మ ఫలా ధృ్య యు వి హృ్మ దూరా వె

ద్య వతికం వ్పు సంధ్యా। మను ణిబు కేంబు నవు పాదవ్పు తాకాల శిధ్యయు వినుళ్ళు [illegible] దవ్య వైనే। వారయు నయు వ్యరు న్ని [illegible] సం [illegible]
మైమా ఉన్ని కాని పెనేన్ని కేచర నిత్యా నిగుం యన్ను కొని యయ దవ్పి। పొం శ్రీ ఖం ధ్యసంబు వేశ యూ న్యా నె దెంచ్చి చెవిమి మినగుళు [illegible] భారత గా వి। పినృ [illegible] జ్ఞానై తెకెర వెక్క దివాంశ లాంచర వయ
నవరాంకపు నానే వెత్తాగ పెయని యువ [illegible] కృశంచ్చ నేం దెలెని తెయు కేనయు దూపయు పరి తావ [illegible] వేం వెను వైవు విక్కనె దం [illegible] ఫుం [illegible]
సంగుటే సంని విరాం గాబుకే శి। వందనం బ్బ్యలాని తెంచ్చి వరవేగ్గ క్కివ రలండ్లై వారలు కై వని యెంటు [illegible] కలు డు మర నవ్యంద్ర [illegible]
శివ్పమెళ్ల। నవ [illegible] ముకారణ్న తనవ [illegible] సూచ్పు తికి నేలం దబ్బు కొ కేంద్య సూయుం న్ప్యం [illegible] దావెన చేశను వలుదగి వియులుం [illegible] [illegible] రతి సావ [illegible] వమ ముయు।
దిపారింవన్ను నైవ్యదు పిలుశితమే ముధ్యాలు బయ రయవ్యనిపరి వయువికి వ్యభయిళ్ళ్లి। కేనంతమ నేయికె నేనంత గయునసైవ్య నిరిలు యదన్ని యుకె మెవ్య నేందుప్ప కెందెయు వ్యా। రయుస్వవు దుంపయుని దు

వేయింటి చేత॥ రా నేర్పి యుత్తై యారావళ్ళ నృ యుటు యయ వయునే కేలయూత్త స్వకీర్తి పటిత్ర కే ద్వారక్రమ। వేక్రియ మానృ యెల్లి వారి నెరి దింప్పి తన కే॥ జే॥ చిత్ర పిరా విద్య వెన్నెన రిం ప్పు దుత్తే వ త విశికి చే తృష్ణ ల మ
ల వెతి పెడి కొరశ్రాంపు లడు నలు శ్రీ (శ్రీ)ం నేర్పి వా ర తే యు వేని పిరా దే। దేవ యులంచ్చ రల దవ రయ్యు శె.తి య్యల వ లయు॥ కే॥ వశ్రీ గాది గా తి గా యు కే శ్రీ క్రమ గజ్జితే యు వారు శ్రీతి నికేం
శ్రీ। శ్రీ(శ్రే)యు నే రా నే(క్రి) యు వేలు నేను। నే(త్రా)త్త హరా వ్రశం ద్వ సం ప్పం నృ మహు నే॥ జే॥ దండ్క వెల్లనే యిక్కి కే శ్లోక ... వెయు లకెల్లి గాం జ్ఞా నే పెరేడ్ల వారు రణ శ్రీ నే బు తి యు ఉ తే వ కా శ్రీ గ్గ
వేలు పేనా నేను యెయి గావె। శూరారు వై నేయ్యు వెుం ద్ద పెశేల క్షమ గో వే॥ జ్ఞా॥ కా న్యనే నే వ్యయెట్లు కే రుర కేత నృ మగాడు డైగంబు లంపెన్న సంచ్చా వివ శ్రీ. నృపా త కోణటి పరి తా దేవ
శం ఋనే శే(క్రే)శ్రీయు గానే వర శాస్ర నే రిఖ శిలి క్షే। యు మె తనే రారు వలం ద నేం। క్షీ వల (క్ర)ం వప్ప రిం ప్పు వహు రి యు వ్వ శలు కే త్ర యుద్ధ మ౯ేశాలనే॥ కే॥ చం త్ర. కే. రత నే యు యెయి దురు
నేల కం ద్ద ద్వ శ తప్పాంబు గల దే తగ యూకే వేము నేను। ద్వంద్వ త శ వ్యత్తై నేల త్తితి। దం డ్డిం త్తెల్ల వ రిం నేర్పి దం ద్ద ద్వ శర దెనే పొగ దకే॥ నే॥ యి యుట్టి కే దండ్డం జ్ఞ యూ. వెయూడు తెగ మేలు తెగల వెల్లెరాం

యువన్నే నం వైన్నే న దవర్ద దవమా నే జైత్ర మెన్ని [illegible] వ ల నంనన సుఖత్రయ సౌం [illegible] వంశ పావన నవ స్తాల క [illegible] న వెన్న [illegible] నంద [illegible] నే కశి సుసే పుర్వ [illegible] ధర్మం [illegible] న సు
త్రికా మని కి ధా న కే వెన్ని దే న [illegible] సె నం । దర్పం దర్పం మవ న చి ఫలాంతి యశు మ దూపా ప్రాద్ద కగ్గ [illegible] శ్ర ఆ శ యశ సు [illegible] వా కి త మెన్ [illegible] గా వు మ వ సా స కాలం యము న న దు
దతిం త్రి శ దెన్న్నిల యసంయు చై శ న జూ మిటిశ్రం దశ్లం యయిన్న స ధృ క్తిప వి క్రి వ స్నె పిం పె పాలి కృ శ్రె కి వ వార రెక్కెళ్ళ నెల చెలర వ తె వ న ద ద ము శ కివ దలి [illegible] క వార లెక్కెళ్ళ నం దూ శ మ
వెరం త్రెంబు రొమంపి వ్రిత్తి వ ల నై న యశ వశ్రి కి నై కి త్రి న్నే శి త్రెం దక్ష వ త కి యసు నై ప్లి చెట్రి వలు నై శ్రి యసా బష్ని త్రి [illegible] ఉయ మ మద్య శ్రా బహు [illegible] కే వ్రి [illegible] నకు ల చెమ నిచాం దేయబలు లియ ల నే క్షేమిన్న
బ మాత వనిక పాస్తి [illegible] కాం కాం దియుగా దె న్య వనశ్ నస శ్రా వం ఖాకె కిక నం న్ని । వార ఖకె వశ్రియి వ కీయమ వ వం ధ [illegible] పిప్పలం న్నై త్రియు న తె [illegible] దం [illegible] విన్నె వ ల యయ త్రిని సంద్ధ వారంయు వాశ్రు
మ పాత్తి శ న్యు వ క [illegible] వార సు గాం ల ర ని త లం వన్ని సు స్నే వాండ వి ఫ్ఫం త్రున్న త్రి న స్నా యు త్పం బుగా వ వ విద్యావ చ న సు దాం క సం గుస్న త్రి సాం విం [illegible] వ వ [illegible] నె కిన న ల క్షం ం డి [illegible] ని రొం యు క యు త్రి కేవ

గదం బు మొదలు [illegible] ఫలపవలు గాంచిన పాపస్త్రీ [illegible] సంబు సంపదలు వెడలి [illegible] కరంబై [illegible] మువిపే [illegible]
[illegible] నం బృతే లోపూరించు [illegible] హారదు [illegible] సంపద [illegible] విరియు [illegible] సంపద [illegible] సంపు [illegible]
[illegible] మీరు [illegible] కంబు [illegible] ఖారవింద్ర కేంద్ర [illegible] కరారా [illegible] పారె యుండుటి [illegible] సము గురు [illegible] వసుం బు లా [illegible] రించి [illegible] హా నే రది
[illegible] గాంబు నంద్రు [illegible] గాంగి [illegible] దాసవ [illegible] రూపంబు దా [illegible] యవి [illegible] వసు లతకి [illegible] సుగ్రాదు [illegible] విమానం [illegible] కలు మూ పాకిరి
[illegible] నకురం బు [illegible] నకు [illegible] దారవింద్ర [illegible] వరనా పరి [illegible] పెప్రారి [illegible] దాని [illegible] వి గిరి [illegible] నాళ్ళు గాం బు పాదా
[illegible] మున్నసా [illegible] నంబు రంగా యుమునూ [illegible] సద్గెనా [illegible] కారంబు [illegible] మునుశ్రమము ఫలవల్లె [illegible] దము ముప్పులు [illegible]

౩౭

గా నైల న నైః నె మ లాం నేత్ర ం [illegible] నై నెనేయు పు వేమే నేంబు న (శ్రీ) పు లి [illegible] నై యుండె [illegible] తెంబుండు [illegible] నా వంబటిం [illegible] నుతు (శ్రీ) [illegible] [illegible] దిత [illegible] వు లు న [illegible]
బు త్రే ను (శ్రీ) ం [illegible] ఫలాలం కేసు [illegible] నేమ పలాన యశోర్ఘ [illegible] మా న మ త్తెరుండు [illegible] నాను నై [illegible] నా గా [illegible] నా వు లి వళు [illegible] నం బు మది కిక సేక దా [illegible] [illegible]
కి తి [illegible] యమ [illegible] వేం వతి నె [illegible] బ్బ్యల య ం [illegible] [illegible] నేవ మ న్ను ం [illegible] కి [illegible] యుయు [illegible] నెల పంన్నవ [illegible] తీ (శ్రీ) పొంధ [illegible] [illegible] వా కివి [illegible] యుయ [illegible]
బుఖ కి ఆ వే [illegible] కారక గాబు [illegible] నా కి వి [illegible] [illegible] వ వతి [illegible] ంద్వల [illegible] నై [illegible] [illegible] గుక్కుం [illెgible] [illegible] పు తు [illegible] వి [illegible] వు గు [illegible]
తె ర గ [illegible] [illegible] ర్వను కేవ తంబు [illegible] ం ద్వ గబు గుకి (అ) ని విమ్మ కె [illegible] యు [illegible] ం (ద్వ) [illegible] రు యు ం [illegible] న [illegible] [illegible] ం బా [illegible] కి (త్రి) [illegible]
వు గాన [illegible] నాం వం [illegible] నక్రై కిం [illegible] పే [illegible] న ర క్రి తె న [illegible] నాం గ (త్రై) యుగాం [illegible] కిం [illegible] వు ము క్రి కిం [illegible] దా (శ్రీ) [illegible] క్రి తె [illegible]

కేశవ లక్ష్మీ [illegible] కేశవు [illegible] దారు గాంచి [illegible] నబాహ్వ నర నమః [illegible] నిత్య [illegible] పదమ్ము [illegible] ఆది కేశవు [illegible] దారు [illegible]

వేయి [illegible] సనసన్నకన్నన మవస్త పరమ పత్ని [illegible] యటు [illegible] నంగమ్ము [illegible] వాస్త కరు వే [illegible] యయు [illegible] వామయి శీవాననం [illegible] కవితారి

రవాదు కెవలమ్ము [illegible] దారు [illegible] పాంచ్యనె విదారవుగాపం నరకాసుర వంశ [illegible] నావి నన్నుబొడకేం [illegible]

యు [illegible] వమన [illegible] ప్రత్యే [illegible] దరగానమన్మించి విచార్యయు నెయ్యరు [illegible] నరుయిం [illegible] యు [illegible] యు

ఇనె సంకల్పేబు [illegible] వీయ [illegible] సలయు [illegible] కెనంధు [illegible] సనగాం [illegible] నకారురు [illegible] కవు [illegible] సమయ [illegible]

కెవాం [illegible] నెగు నాం కెవనిన్ని [illegible] వమ [illegible] నంచా [illegible] మం [illegible] మవ [illegible] వదినా [illegible] కెనె రదవ [illegible] నవ [illegible] నమ

తాం(త్ర)నైఘ కేఘపు రవనే వయునే నరికే యుగనే దుకి తంబులు దపువితంబు దుర్నే [illegible] యునే లయు॥ నారి నే ఘ నా(త్ర)యుగ్రపుసు పనితా వంబ [illegible] పవ కే [illegible] ంవ [illegible] గ పేఱం దు నే॥ నే ఘ(త్రి) షతి యాపం తృను రాగ వృత్తి తి [illegible]
నేశ్రీ కేసు తేవు సూ దాం వరి శూల (ప్రో)తి రచ్చు లకె కి — పె(త్రే) జున్లు నే తం [illegible] లగోపులు దయ వం ష్పు నె శ । కే త్తి మ [illegible] కే [illegible] ం దృం బు — ల పుష్పై నెం ధ్యల (ప్రా) వ్ర న గు యు । తే వ య గూంలు రాంం తు
యు(త్రి) ష్పి ఖాతిం త్రినే కే గి ది నాట్ల నెం బు గాం వి — పోంతె న వ ష్ప వ ష్పి వ డియు నా(త్ర) యు వుం ష్ప యొ [illegible] ష్ప [illegible] వ గాం గా । — శ తి కే యు [illegible] యు నిశ్ర బా నం బు వు యు క్ష కే ధి గె [illegible]
ద్వ వు యాం రి పే ంయెం॥ కేఘ వి కే ని వ కే ని వ వ్వల తు — కె వయు లా తి వ వ తి పాం యు యు గ లయు । పె [illegible] స వు ద [illegible] పా నే [illegible] డా కే సు వెన ద గు — [illegible] రయు [illegible] ంచ ని బు ద్ధి ని ఘ(అ) ఘ అ నే వ పొం రే హ
వ [illegible] త వు వా నెన యు కే యు యు నే న్న వు యు య్యే పే । — రు కే గా గిం ష్ప కే ల ష్ప తి నేసం ధ్ర గు ని శ్రై [illegible] పా దు గా తృ [illegible] । (త్రా) కృ నే త శ్లీ వం డ్ల యు నే — [illegible] పు వి రయ్య [illegible] కృ ల న్నె రె । ధి కే సు వె ని దా రి
బ యుపే కే యు యా నె [illegible] న నా రి [illegible] వి తి కే॥ కే॥ అ నే వ తే జున్న రో [illegible] వి డి వి తి (ప్ర) కే వ తిం గ యు [illegible] ద్దు వ్ర యు నే సా యున వు యు నే నే [illegible] తి కే వ తి ది న కు • ద్ధు నెం పు నే । ను కే వ తం లు వు జు [illegible] కే వ కయు [illegible]

౫౩

చెప్పి [illegible] చనిన్ని [illegible] వెల్ల నిచ్చి పెళ్ళి నెరవేరంగా తేసుగానిదన్న మెచ్చి [illegible] యుద్ధం (శ్రీ) ॥ [illegible] వేడు [illegible] రాం [illegible] మరగ [illegible]
సఖి [illegible] యేనిగ [illegible] సనసు ॥ వే ॥ ఆనెయి [illegible] వే దుష్ట [illegible] నియు [illegible] కృష్ణ [illegible] గానికి [illegible]
దరుసాడె రత్న దుయం వయ ధరా తయు వేలు [illegible] నదిపే [illegible] రెండు [illegible] దుసు [illegible]
కవితాం [illegible] దుసు [illegible] వసం గతి [illegible] మదిలి [illegible] తులవిత [illegible] కులక [illegible] ॥ గి ॥ [illegible] దబలుకనసు [illegible] గించి [illegible] నసు [illegible]
ఒప్పదె యెసి (క్రు) దు [illegible] కరా [illegible] సహారరం [illegible] (ద్రు) [illegible] చెదె [illegible] ॥ తెర (త్ర) యు [illegible] వాదంబుసు [illegible] (శ్రీ) యంబు మెయిసు [illegible] దు । [illegible] గు
చక్రమే । వాదంబున [illegible] నాకె వినసు [illegible] ॥ కే ॥ (శ్రీ) సుగ్రీవాంరాయురాపదు । రామలక్ష్మణ [illegible] తమహా [illegible] । [illegible] రాముకుండగు [illegible] తెర [illegible]

ధూతాత్మనే యోగ్యానందగానరస పూర్ణరస మంజిష్ఠ జ్ఞానాయనమః నైష్ఠికలక్షతి పాప మునకేల స్తుయుతప్పు పూర్వక వను నవదనే హేపవమునకు విముపంచ్చిగారంగ| సన్నిధి వరలు చేసంపెప్పు దస మెప్పించెయుంచి నిత్యులుంచి స్తు
పంప నిష్పిపంప వయుల్లు క్రివంరశాంప మేము నేనపశేమ సంచ్చి లగు గాని వదచ్చ దేయలమ్పులు దలప పేప్ప! సత్యకే త్రుంబులు పంపప్వర మేము నే రించి నివ్వంబులకు దష్టేశే త్రిసమె
గల క్రిశ్రం శ్రీవ ప్పగాని రాజాగ్ని వూరానే సే సంరావాసు నశేవ త్రులిరేశ్వాసునేవ| వేదవేదచ్చశ్రీవ విశ్వేశంసేంశ్రీవపరే మత్సరశ్రీ పారదేప వృశ్రీవశ్చ కేశ్వ నేారిశ్రీ రలగని యతూనాబాలుదేల
పేారిశ్చ కేప్పు దేల వ్యక్తి తోదే వారి యుల నాయింపప్పి| - సరి యల్లు చాలే వయు నే గానలనల| కే చంవతియాన గిప్పయాగా మలు గాల్లి నేశ్యం నింత్యా ఆరయు ద్వితీయ వంత్తు మగల నాషన్ మెయు యనాదిప్పు దాగ్ని
దక్షిశ్వారు రగలరాంబు రాగ వయులు సరయునే బాష్ప దేవంగ్ని బయ్యా విసాలు రలని సంచ్చిబూవరలు నిహ్మాను రల రఖి నేవ దుబ్బనవి సంహా లేకే లేప్పభా నముథవిపేంబుగా కాత్సు గలబాబు
బ్రాహ్మదిమ కేశ్చ శ్వవత్తి దేప్పి నేవారి నిద్రారాం| కేప్పుడు వయునే గాశ్రేయుల్లు రవం చుశ్రేనే శ్వేతం మరిం| మిపిత్తని బుగ మువ్వా శ్రీనే యమల దా కేరి మేనసల ఆశ్రేనే నాంశే దుపాందే|| వలుక్రిరేఘ ద్వైని రవర్స

పెట్టి వెళ్ళి పోతిరా నమస్కృతే నమః [illegible] పోయి కాలుబు నిఘోషపక్షులకు [illegible] వెళ్ళి పోతిరా నమస్కృతే నమః [illegible] నమస్తే [illegible]
పోతు నిరాచారా సౌభాగ్యబ్రాహ్మణి [illegible] మెట్ట పోతిరా నమస్కృతే నమః [illegible] నమో [illegible]
పలప్తించుల [illegible] లా [illegible] ఖలు హారి నామ [illegible] నమః [illegible] మంబు [illegible]
బస్సి దలంచన్ను [illegible] గానా [illegible] కు [illegible] దేవం [illegible] వలనం [illegible] తలపవలదు [illegible]
దేవలచనే [illegible] పెరు వెలుం పెయిపలు [illegible] నమగల [illegible] పవన [illegible] నమలన [illegible]
గాందిప్పవెడి [illegible] దేవులు [illegible] వెడి [illegible] నముల [illegible] నాపు [illegible] నాలుగురు [illegible]

నే యను ముని విడిచి॥ శ్రీ వాసుదేవుండు పుణ్డరీకాక్షుండు రుగ్నే యుండ్రి [illegible] కారణగిరి॥ [illegible] వెలుగ్ని [illegible] వివిధ [illegible]
యాఖ్యదేశపాండవులు బింత్తె నే యను శైవుల్లొవెరు [illegible] త్రియయాతరు కోటుం సంశవిలు [illegible] బుద్ధి [illegible]
కారణ భావిత్రిశక్తి ముగా మహాపురుషా [illegible] ల ముని నే హరి పుణ్య నామ సత్ [illegible] ము [illegible]
పాపాపవృలు కల్ని కలియు హరి నామ కీర్తన నే ములు॥ మధుసూదన [illegible] త్రిమూర్తుల సమితికి [illegible]
ర్వకి కరాముల పాపరి నామ కీర్తన నే ములు॥ గు. రుడు [illegible] కల్పి [illegible] ములు నకు కలియు హరి నామ
నే త్రివి (త్రం॥ వాస్తవి వినునేల కుం సంభ్రమా న॥ శ్రీహరి [illegible] [illegible] భాగవతము॥ [illegible] సంబ్రమయు హరి నామ కీ

7

ధరణి కాల శ్రీ కేతి బాహు లియు ఆరే ముగా బాణి కృతి మంత్ర గాల మేము వేపాంచియుంటి కుల గాంచ ము
కుంతి యున్ను నుంబు భాగ్యము కీర్తి కీర్తి సూర్య శతంబి నేహా వచ మను నే గాని పోయెం దేము మామం నే దయ్య నే మేము వ్వ
కింప్పినే యుటుకో విదుపైనె ఒక్క గపే దూతం అని ని రిపు కై అ సుగ్రావ శ్రీ మేము యుకే ప్రనే గాకె బి దెయాము భావ
మిత్రి దే యుగల చేత నుంపు నేప నెమలు నేంగా ధులు శివ పాలి గాంనయు యుం నద యూళు రంశుబు వములు
సుమేరి వారి తెవ్వరి కి నై కాని కుం యుక్తి భూయి వాడు సంగ్రమ గతి విమామ నంబు లుతి రంబు గ భుజ
నంబి నే నిధియు శ్రేయమ రి వరబ్బు నే వారు అపద్దులు నత్న విబుయు దనేని ఇ భ్లోకంబు దత్తు వేరకే నేమును రిగి తిలయు

ద పాదికేలు నై పాల స(స్త్ర) సైదం ఙుపై నాయుడు బాలుడ [illegible] వన్ని [illegible] నే దవ సిన్న తెప్పె వెలా పొంది కేన దవ్వ యొందు కే విరి పై [illegible] పె సా ళ్ళం ప్పదాం బ్రూ విం [illegible] వు వాత్త
నునెవ్రా దిలెన లుగున్న త్తు [illegible] మది గుబా నారి వడ కేనె వ్పు వద్దె నెరి విపెర గుణి (త్రా)దే నీ ముఖుబు దాని వ్పాలునే [illegible] దృలు (శ్రీ)గా సంగ [illegible] బ్రూగు నే శ్రీలు లలునే వగి వి వేయు
నెళ్ళ శ్లోక ము గం సు మూర్తి రి లెన్నె క్రామ ము గంలు (శ్రీ)ల లా మ నే మ నీ యయుగుణ సైత్ర మ నిల భావ వంలు నెలు ల్లె [illegible] భావ వంలు నే దిం చ్చి క్రిం ధ్ధు ది నే ము నే బోదే వై [illegible] నం ధ్ధ [illegible]
సౌవ్యయునె యుద్ధ యం సా ద కో యువనెం । స్సం ద్ది యు స్తు యు యూకుముల యు స్తే యు పర్లం గులు గాయ్లంది స్త్రు త్తు నే ంధ్ర లలో పి [illegible] ధృవుల కుల నింద్ర తు [illegible] తెలు [illegible]
శ్రీ కి శ్చ నేవ్వ కే యు సాం శా వు దేగూ వి [illegible] వెరింన్నె వె త్తు పెటి కే ఖి [illegible] సు ము వి త (స్త్ర) తి నే క్త న ని ం ప్ప నెల ల్ల కే స ఇ కేల న దవ్వ యయు నవ్వ వే వే నే యయు । త కే [illegible] కే కే తే పొతు తకే ం బు గాం ద నే కే
తో (శ్రీ)గాయో ద కే నిం ఘా నే యయు (స్త్ర) ఎ తి వ ద నాకేన నం గ్న తి గా కే వ మ్మ తి వవ్వ వా కేన [illegible] విబ రగ జ్ఞే యయు । సాం [illegible] ం శ్రా వ జ్ఞ పురం మ ఇ ది వ శాస్త్ర వ సా లం ంకార వెం లు ది రు నల్ల

లిం గనే నం స్థ పార లు ల లో నె న్నా వ తి శ్రీ పం తొ । కై [illegible]
వ వ మ లు ద ది వి ని రి జూ నే । కేలు కేంయ్యూ వ షం లు స యు [illegible]
వ వ వ వ గ ని యొ నే॥ వు॥ కు రం లు వి నే [illegible] నె వ [illegible]
లి సా నే శి యా డే మీ దు లు గా। మ రు ని వి [illegible]
మ వు యం న వ్వ యు యు దా ని గ ని మ తి । స [illegible]
వ కా త్రి మ సా ప్ప కేం బు ద లం ప్పి తం । [illegible]

దిష్టాంశ్ప వనె(ప్ర)స్థా పతికెంప్పితవి తపిట్టున సాతదంచు పల్లవంబు నం(త్రి)న్యాసె(ప్ర)సూనె నివ్యకరగన్భార విద్యారా తనుసు రక్షి పరాగ వపిలి ఫలలుం త నబాహ వుం ధ్ర లంబు నసు । అవుంధ్ర వుకరంధ్రి ద్విష్టుం ధ్రవి
ర్వసంధ్రవే కంధ్రళితవిత్ర వుధుపరేఖ్యుంత్రా ర. వుబు ఖ రితనకే దివ్య రాలయవలంబు నసు । నిరంత్రర దారాంఘ్ర ర సే ష్కరిత పరిపకృవ ష లి వ్ర హా నసు భ్ర వ (ప్ర)వ్ర వు సంభ్రా ర హాదసు భ్రా వు
ఖ పతంగ కోలాహాలంబు నసు । నె వుషు వల్లా సంబున కృవే తనె వు నైవహారంబ్బై నిఖిల వనె పాంథ పంబుల నలంకరింప్పె నెంయల్లా వ కంబు నె నె బ్భావిలాంఘుం దళ్ళ పితృవిదే నం
బునంగు ష సె మిఖల్లు ద్వ ఫలాధ్యకంబు వెనం బునకె రిగితిరిగివచ్చునమయంబు నె త్రైత్ర లహా ష్య వెసంబు నె ॥ కే॥ బదాణ్ణి నురాగియై వ ర । యుధ్ధంబు నె కలరుబుద్ధి నసు కుణ్ణా వు కళ్ళా
నె ద్దిగల దారికోటో (త్రి)రలు । వ్వ ద్ధిం వ గ్గియుంన్నె యు ఖ్యం విఘునె రు గారిజ్జె నె ॥ కే॥ ష్ణ లుల్లె రతి శా(స్త్రి)కెశ్మా । ష్ణగుల నింవ రయు వ్వ నా నసు భ్ర వెదు ది విశ్వహో ద్భు యుబ్దిం సురకె త్ర
సంఘ్రణ్ణుబ్దిం విత తాం ప్పరిరుకెయు నె వ్వి యుబ్ది నె ॥ శా॥ సాలాహు రాధితనె(త్రి)తో వ ధ నయు బ్ద్రారంభ స్నె ళంభ తో । శ్లె లాఘంది ని తంపవింప్పరుని తో కె నాగల కె (ప్రా)త తో । మొలు

రిక్తాగ్ర। యుతగతి నాంతనిక్తం గ్రహా। పెంచ మెట్లనేవ యెతా వ్యసాగవమంత్రైదసౌవ్యేన॥ [illegible] కేదకేం [illegible] నగర్వంబుప్రేదకేవ్యమధియితనమృత్రికే మువ ము వాంభిప్తే నే ఢులేమున క్రాంమువి కారంబు సాదమా
తైవెంగమునేజలిరినక్ష్యుబ వెలుయకె వెమైనం।అ తిమంప్రికోవలయంబయె[illegible]దేహం [illegible] వభూరమునననే రిగప్పావెరనె।కే లుఖంజ్ఞార మునేనమాంతుర్వాంఢ్యమునకె జతిగ్గవిం[illegible]పామాలు
రాజ్ఞయుఖిఘ్నేత్వంగ్గెదాంరచె। నరమువ్విష్ణు లమయెప్పునసుల న దృవరకాంత్రి ప్రారమంగకె ములఖపాం ద్భ్రాపదిచాల।ఘూరితెద్రు వెన్నూనురాన్వయుయు నకేల అభినవెకేయెతాం
వ్యనాంశ మువెయునకకెవ్వాద యయవయు న [illegible] దాంమయయువ్వనే।వురవయెపెలింద్దోంచలన్వంగ్గివూనిఠలచివ।వ్యదనము [illegible]నూగులభింనయు।భాంరయునులనప్పిక్త రినూ
డపాంతేంబయెప్పునే॥ వురియయునల[illegible]ంవిప్ర వి రివిహాద్రవ్రాలినపలంమెప్పచపంబ్దియయునలబూరితోశపృలిలకే।ప్రవెప్పుకా నె[illegible]ప్రతనయయుని।గావెప్పునవయునగాంకబది
రాయెనె రి వింరాసంబుకేబవబ అం త్రనేనంగ్ర ప్రంవెన్నెలం ప్రంబునకువంసంత్వంబానెరింవ్నునంకృరాజ్ఞాపనెరంన్వంబునలం బూవెలరితనెసలందాలవినకప్రసారిభూంసురవవాలపాంవపాం

తమోంగన్నారయు న్యంద్రై (శ్రీ) నె వె [illegible] బాంత నెపర్ప్ర వత్సమాన [illegible] నెనరి [illegible] మునం [illegible] | [illegible] ప్రకంబువె వుంగె క్కండు | మరియు [illegible] (శ్రీ) [illegible]

బులచేటకర్తంబులు [illegible] యుచుంద్రిటన్నా నెం (శ్రీ) యంబులన్నాం తమలి విషయంబులపైన శబ్దస్పర్శ రూపరస గంధంబులన్నె రుం గలమంద్రిపరియూరెవది [illegible] మనంబు [illegible] డం

నూండిపది [illegible] వ [illegible] నగచ [illegible] [illegible] వృక్షంబు [illegible] నబ్రత్తి స్వంధు [illegible] (శ్రీ) యు విషయ (ప్ర) తి సంధాన బుకొవె [illegible] (శ్రీ) యురశ్రేం (శ్రీ) యు మనొ [illegible] యుచు

[illegible] కల [illegible] నె [illegible] బునెం బు [illegible] (శ్రీ) యు [illegible] బునవ [illegible] యుంబులని [illegible] మండన [illegible] సంసారం

బు తకిరయుం [illegible] మం డబ్బి | బిటి త [illegible] సునం [illegible] నె [illegible] కవ్వం బు నెలల్లనది బుచ్చి నెరింద్రి యు | [illegible] కర్మంబులు నె యు [illegible] సంచారకర్మం బుల బు [illegible] కా నె

వశ్రి కారయు వ్యరు వ్యనుం బుసెవెరి గక వెయా రొ యు [illegible] నెరం [illegible] కే [illegible] బాం [illegible] మం డబ్బి | వేత నవరా న వసం త్రె రి కా లంబులు [illegible] విరసం త్ర [illegible] [illegible] వ్య వ్య వ రా దు [illegible]

షటిరీ తి నవతుర్లాత్మ పత్రి పాలు కను నామ వము లాలుక్రింఖ్ని నిత్యత గతిసాం గ్యం దెంచ్ని తొందకూ పెయివృ ... యు దాసులు ంఖరే పరబ్రహ్మలుం వికవతుకె వ్వితపెవ్వులు దీక్షా ... లు నీ ||కి ||దానియు
వారు ... వి ళి | శ్రీసురు తత్వసు వ్వ వలనె ... సేయవలెక్రిం దేసుంయు మత్వలులు నాలు || ... తివతుని కలాత్ని దూరాతంలు కడమిని ... వేళుల ... విష్ణు దూరాతుల వేళున నిద్రూరావే ప్రియు
త్మ్మైయముదోగాతిపిలని కెఌకఌయుమ్వ్యతి వార ... లుపసూతాత్మజి ద్వకేంగ్రత పేవిలులు ఊబ పెక్రినే వాని నే || క్రాప్వంనవి ద్రిపింఖ్నితిరి కే నేవ్మా ... లక్షే ... లుని శాంనే సంయులు బుగతి నీ ||ఌ || ఆ ౨౦ యుగ్ము
గానేక్కనిఌయుత వ్వకు పేూరయుద్యుధియున్నవ్వరూ ... పవుకనేన్నలు కవ్వుంత క్రమమొనె నెగ్గి దివ్వ్యే పదివ్వులూ ద్విపదాప్రపేరులునేనిర్ణ్మ ... లునేనాంఘ్న్యులునే నప్పురయుద్ధి | దళ్ళపకొంం దేన్ను రేవు
ద్వ వళ దీమ్మునానె ద్వ్ల ... నెవెక్తి ఈ క్రొన్నెయయు ... వాసులు రయు | గంద్ర మండ్రలనే లిఘ్నం దేలు వ్వయయు లుసుపతులని శేతు (ప్ర)న్నా. న్నా ... నైతులు యు వసు | భూరాతి ద్వత్వ నోవాది కా ... తిది నేడు
లమిలసేకూలుసనే యువ్వ నాద్రిక్రంలు సుత్రాం ... నేయురార మత్రిక ... బుమానె | ఘంనేచె తేముస్మెనిబ్బులు (వ్ర) ... మహసుకంఘసు ... లు నిష్ణంగస్వయుడుయులు | నే నదువ్వ కే ... నే

వయంత్ర యాగమునభదును | అర్ఘ్యము ఉనయుండ్ర సాక్షాన్నము సు బ్రహ్మాండమ్ము నేడు గా నే వక్రంబున శచద రుండు | సంధ్యలు దివమలు లు శరవ కేన యు మలు [illegible] ంబు వ [illegible] మె [illegible] వలు లు సు | [illegible]
కి సౌక్ష్యంబై దేవుపృథుండు | దండ్ర నే సొత్త నెది దియు సుదర్శనతి యు | తగలు యు మూకే బ్ర మవి రాధ్యన మునే బోకే | యు ఖిల కే ర్మలు వండ్లా వాఘ [illegible] లయు నె [illegible] డు [illegible] కో [illegible] ంబు [illegible]
లికెన్ను | గయుగలు శ్ర నేలు నేను న నవనంబు గత్తి వశత్తు | నెర యుగా దేవిగ్గు గంగా సంగిత్యొకే యు పృథుడు | కృష్ణావికి కృంబు కే యు కే మూనరాడు॥ కను కృకలె [illegible] లు నె పాకైల నె ఖికె | సు కే [illegible]
వవులు నెంత్ర మూడ గనె ర్తిత్తి వి క్రృతి గని యు నె న్న విం వ్నను యుశ్రవిత మువిం త త్తేలంబు న కిదిపు గుంట్లై౹ కైౡ వంది యులు వి న్నండుజుభొ [illegible] కాంత్ర పైరా రమూర్తి గంగాంబు [illegible]
నెను కులు మెమః ఖ్ర గయుగాంబులు చేత త్రైన న సకల శ్రుతంబుఖలు బ్రయూవిర్గంబు నె బ్రకారంబున్న నంగాం దృమ్ముండు సాత్రి కెంతం బునం భూంద్రుంబుదుల సుండ్లు | దేవ్యంత్రైన యుమము
డు సర్వ బ్రీవాంత్ర రామ్యవిలయొల్ల దేన్న దేర్మ యుక్తంనై నె పూర్వ రూప బుసు వి నే ష్ణంబు నాథం బ్రూనసుచుం డు [illegible] కెన్నై కే సుమెరూపం బులుం బలిత్తిం వ్ను సుంధ్ర అవి వెన్నెం పాధ్యే బ్రకన్నందు

[illegible]

[illegible]

[illegible]

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

బుంధ్యానె వుకేనైవ వేశకొప్పునేవి యారి [illegible] నవుం. ముకాంత నంభేదు నైవక్కె యుంతై వహే నంబుగలు దవి [illegible] దూపవ [illegible] ని [illegible] తిగెంప్పుగొన్న [illegible] వేయు [illegible]

శర నాంథవి నవ వు కేనాన కం శ్భృత్పు వవు [illegible] ల దు ప్రాం వ్వాగాల డజూవిరాళ్ళు దనగ। పాం [illegible] నిశ్భాగళ్ళి డ వ [illegible] నన్న న [illegible] రి కేష్ట [illegible] దు। జుూ [illegible] యుంవప్ప దవి [illegible]

౩ దంబుబుంవప్పనవ పాశ్చ్యంబుబుంతగ్గ వవుప్పవ వు గవి [illegible] గావు [illegible] వ తిరి [illegible] కొ దు నేలలభ చలగుదు [illegible] ల [illegible] మొం వాల్లులవి [illegible] నే వేయు [illegible] వు [illegible]

గాలలాలకాతి తెలవగిథి పెద్ద గాలవు [illegible] ంప్పారనుఖి యుంచ్చి గవి [illegible] మెలవకి పవిదుడయిలుశకు [illegible] కలుంబు భూబాలు నె కలుజుభవి [illegible] కెంట్ర [illegible]

తెల్లినాం [illegible] మెూవ [illegible] దద్ధుంబుడ్రూ [illegible] న వాంయు పాదవినే యుంగుంబు వచవి [illegible] వెం। [illegible] యుంలుయు [illegible] తి [illెgible] వ [illegible] నవ వు [illegible] బుచాల [illegible]

దంకె బూనెన్న [illegible] ంప్పు [illegible] యంలుయు తనివి పోయున నూయ్యి [illegible] నంయులు చూడ్రి [illegible] నమయెన్న। వగరు ప్పుప్పెృ [illegible] గతె వం [illegible] ంబులు నె [illegible] యు నవ దిగల్పు [illegible]

గౌరు డుచ్చక్కి [illegible] నప్పు గతికి॥ నెలపౌ తికినర్త [illegible] పాద వద్దికి తంబుర [illegible] ంతము వారికైన వల్లనెం వెవ్వరికై తేదం। వేనే జూ లుతి నేను [illegible] వారికై వ [illegible]

నడు కిద్దా [illegible] లుటం దైన వానికైన వల్లనెం [illegible] నటనికి దు । వెకె [illegible] తేను [illegible] తము త్తి తంం [illegible] వారికై వల్లని పెంచువారి కి పెచెం। [illegible] త్ర పమలు [illegible] రాపదిరెరం [illegible]

దంలు నపు [illegible] నములు దానె। [illegible] వదశు [illegible] ములు న [illegible] నిపు [illegible] దపమ ముఒ॥ ౯॥ అ రయం నెన్న [illegible] దుటేటుతె న [illegible] ము [illegible] విరాయుగ కె పటంద్ద

నె వృదికి కలభుల సౌస్వలు లునం పృపు [illegible] లరు [illegible] బట్టు [illegible] నె। సాంకి పనాం [illegible] ప్పరు పాపకాం కేట। కేట। అ రుదుడ నరపాం కి [illegible] రయుని [illegible] కేయుము [illegible] బద్దం

బయు కె। వె। మరుగుగాని జే [illegible] నరవు। నరవ [illegible] లు వెకైల నదు లు [illegible] తెకెట। దట। నపు తపులు వేద [illegible] పాడెజు [illegible] లజ్జలలుయలు [illegible] యలు [illegible] యుప నత।

తలలుతదియు నరత్తి [illegible] లునెయు [illegible] పానెనం। వార్యపయంయు పతింవ [illegible] ననటవగ్గె పములుం [illegible] లుకె [illegible] దుపప్పకె [illegible] నె కాలె [illegible] లు

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] ॥ [illegible] పాపము [illegible]

[illegible] ॥ ౨౪ ॥ [illegible]

[illegible]

[illegible]

౨ [illegible]

[illegible] ॥ [illegible]

శ్రీ [illegible] | [illegible] | [illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

ఉ విష్ణువసస్య
శుగశుకస్య

శ్రీరస్తు

షష్ఠమం సప్తమం అష్టమం